www.manatelangana.news
Mana Telangana

మన తెలంగాణ

హైదరాబాద్ | సంపుటి 6 | సంచిక: 258 | శుక్రవారం | 9 మార్చి, 2018

...అక్షరం సాక్షిగా ఇది ప్రజల పక్షం

Published from: Hyderabad, Karimnagar, Warangal, Khammam, Nalgonda, Mahabubnagar, Nizamabad

పేజీలు: 12 + టాబ్లాయిడ్ | వెల రూ. 5.00

కేంద్రంపై ఒత్తిడి



అఖిలపక్ష ప్రతినిధులతో ఛలో ఢిల్లీ?

- కోటా పెంపు, వర్గీకరణపై కేంద్రం మీద మరింత ఒత్తిడి
- ప్రధానితో భేటీ లేదా జంతర్ మంతర్‌లో మహాధర్నా
- వచ్చే నెల 6లోగానే : సిఎం కెసిఆర్ వ్యూహరచన?

మన తెలంగాణ/హైదరాబాద్ : వివిధ అంశాల్లో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు 'ఛలో ఢిల్లీ' నిర్వహించే అంశంపై సిఎం కెసిఆర్ ఆలోచన చేస్తున్నారు. పార్టీలకతీతంగా రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులందరినీ భాగస్వామ్యం చేసి 'అఖిలపక్షం' పేరుతో ఢిల్లీకి తీసుకెళ్ళే ఆలోచన చేస్తున్నారు. వీలైతే ప్రధానితో సమావేశం కావడం లేదంటే ఢిల్లీలోని 'జంతర్ మంతర్' దగ్గర 'మహా ధర్నా' పేరుతో భారీ స్థాయిలో నిరసన వ్యక్తం చేసే కార్యక్రమానికి సిఎం వ్యూహం రచిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు వచ్చే నెల 6వ తేదీతో ముగుస్తున్నందున ఆ లోపే 'ఛలో ఢిల్లీ', 'మహా ధర్నా'లను నిర్వహించాలని భావిస్తున్నారు. మైనారిటీలకు, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపినా కేంద్ర ప్రభుత్వం 50% కోటా పేరుతో ఆమోదం తెలపకుండా తిరిగి రాష్ట్రానికి పంపడంపై కెసిఆర్ ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన రిజర్వేషన్ పెంపు బిల్లును కేంద్ర హోం మంత్రిత్వశాఖ పరిధిలోని డివోపిటి (సిబ్బంది శిక్షణ వ్యవహారాల విభాగం) అధ్యయనం చేసి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50% దాటరాదని, అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఈ పరిమితిని మించి ఇవ్వడం సాధ్యమవుతుందని, తెలంగాణ తరువాయి 6లో

3 దశల్లో రైతులక్ష్మి చెక్కులు



- పెట్టుబడి సాయం పథకానికి రైతులక్ష్మి గా నామకరణం
- సిఎం ఆమోదం
- ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు మూడు దశల్లో చెక్కుల పంపిణీ
- రూ.50వేలు దాటితే రెండో చెక్కు
- త్వరలో ఉత్తర్వులు

మన తెలంగాణ /హైదరాబాద్ : రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున అమలు చేయనున్న పథకానికి 'రైతులక్ష్మి' అని నామకరణం జరిగింది. ముఖ్యమంత్రి కెసిఆర్ సైతం దీనికి ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడనున్నాయి. లబ్ధిదారులకు కింద ఈ పథకం ఇచ్చే సాయం ఒకవేళ రూ. 50,000 దాటినట్లయితే రెండు చెక్కుల్లో ఇవ్వాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఒక్క చెక్కుపై పేర్కొనే మొత్తం రూ. 49,999కు మించి ఉండవద్దని నిర్ణయించింది. లబ్ధిదారుల భూవిస్తీర్ణం ఎక్కువగా ఉండి ఇంత కంటే ఎక్కువ సాయం అందుకోవాల్సి వస్తే మరో చెక్కు రూపంలో ఉంటుంది. వచ్చే నెల 20వ తేదీన చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మే 15వ తేదీకల్లా మూడు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది.

ఇప్పటికే లబ్ధిదారుల వివరాలను సిసిఎల్ఏ సిద్ధం చేస్తూ ఉన్నందున వారికి ఉన్న భూమినిబట్టి ప్రభుత్వం చెక్కు రూపంలో ఎంత సాయం చేయాలనేదానిపై వ్యవసాయ శాఖ కమిషనర్ లెక్కలు సిద్ధం చేస్తున్నారు. సుమారు 71లక్షలకంటే ఎక్కువ మంది లబ్ధిదారులు ఉంటున్నందువల్ల వారి వివరాలన్నింటినీ శుక్రవారం సాయంత్రంకల్లా సిసిఎల్ఏ అందజేయాల్సి ఉంటుందని, ఆ వివరాల మేరకు బ్యాంకులు చెక్కుల ముద్రణను ప్రారంభించాల్సి ఉంటుందని వ్యవసాయ అధికారి తరువాయి 6లో

ప్రధాని చేతికి రాజీనామాలు



పార్టీ నిర్ణయం మేరకే వైదొలుగుతున్నాం, ఎన్‌డిఎలో కొనసాగుతాం: ప్రధానికి రాజీనామాలు సమర్పించిన తరువాత టిడిపి కేంద్ర మంత్రులు అశోకగజపతి, సుజనా చౌదరి ప్రకటన 10

ఎపి కేబినెట్ నుంచి బిజెపి మంత్రుల నిష్క్రమణ

సెట్ నోటిఫికేషన్ విడుదల 3

ఎంబిసిలకు వరం 3

ఎస్‌సి,ఎస్‌టిలతో సమానంగా సబ్సిడీలు

- ఫైల్‌పై సిఎం సంతకం

రైతు సమితి చైర్మన్‌గా గుత్తా

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం



మన తెలంగాణ / హైదరాబాద్ : 'తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి' కార్పొరేషన్ చైర్మన్‌గా నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్‌మోహన్ ఈ కార్పొరేషన్‌కు మేనేజింగ్ డైరెక్టరుగా, ఉద్యానవన శాఖ డైరెక్టర్ ఎల్. వెంకట్రామరెడ్డి, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ జి.లక్ష్మి బాయి, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి సిహెచ్‌వి సాయిప్రసాద్‌లు డైరెక్టర్లుగా ఉంటారు. తక్షణం ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తున్నట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి ఆ జీవోలో పేర్కొన్నారు. ఈ నియామకాలు జరగడానికి ముందు రైతు సమన్వయ సమితిని లాభ తరువాయి 6లో





ఎనిమిదో అంతస్థు నుంచి దూకిన ఇద్దరు విద్యార్థినులు

- అక్కడికక్కడే మృతి
- హైదరాబాద్ ఎల్‌బినగర్ వద్ద విషాదం

మన తెలంగాణ/మన్సూరాబాద్: ఇద్దరు పదో తరగతి విద్యార్థినులు ఎనిమిదో అంతస్తు నుంచి దూకి మృతి చెందిన సంఘటన ఎల్‌బినగర్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఎల్‌బినగర్ ఎస్‌ఐ మారయ్య తెలిపిన వివరాలు ప్రకారం భార్గవి పటేల్(15), శ్రావణి(15) ఇద్దరు స్నేహితులు ఒక ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుకుంటున్నారు. భార్గవి పటేల్ ఎల్‌బినగర్, సరూర్‌నగర్ రహదారిలో గల టిఎన్ ఆర్ అపార్టుమెంట్ లో నివాసం తరువాయి 6లో

కోనేరులో మునిగి ముగ్గురు మృతి

మహబూబ్‌నగర్ జిల్లా కందూర్ ఆలయంలో ఘటన 7

నీట్ దరఖాస్తుల గడువు 12 వరకు పొడిగింపు



న్యూఢిల్లీ: నేషనల్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు గడువును మార్చి 12 వరకు సిబిసిఎస్‌ఇ పొడిగించింది. నిజానికి నీట్‌కు దరఖాస్తుకు తుది గడువు గురువారంతో ముగిసింది. అయితే నీట్ దరఖాస్తుతో తప్పనిసరిగా ఆధార్ అనుసంధానం చేయాలనే గత నిబంధనను సడలించి, మరో గుర్తింపు కార్డుతో అనుమతించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో సిబిఎస్‌ఇ ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి12, 2018 సాయంత్రం 5 గంటల వరకు నీట్‌కు దర ఖాస్తు చేసుకోవచ్చని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా మార్చి 13, రాత్రి తరువాయి 6లో

పిజి మెడికోలకు ఊరట

- విధిగా ఏడాదిపాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేయాలన్న నిబంధనకు స్వస్తి
- ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు : ముఖ్యమంత్రి ప్రకటన



మన తెలంగాణ / హైదరాబాద్ : పిజి కోర్సును పూర్తి చేసిన మెడికల్ విద్యార్థులు ఖచ్చితంగా ఏడాది పాటు ప్రభుత్వ ఆసుప్రతుల్లో పనిచేయాలనే నిబంధన తొలగిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. మెడికల్ పిజి కోర్సును పూర్తి చేసిన విద్యార్థులు విధిగా ఒక ఏడాది పాటు ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయాలనే నిబంధన ఉండేది. ఇలా చేస్తేనే వారి విద్యార్హతలను రిజిస్టర్ అవుతాయి. ఈ నిబంధనలను తొలగించాలని ఎప్పటి నుంచో విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న సిఎం కెసిర్ సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుప్రతుల్లో చాలినంత మంది సిబ్బందిని రెగ్యులర్ ప్రాతిపదికనే నియమిస్తున్నందున మెడికల్ విద్యార్థులలో పనిచేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

ఎనిమిది మంది ఐఎఎస్‌ల బదిలీ 3

కుంచెపోటు



మిలియన్ మార్చ్ స్ఫూర్తికి అనుమతి నిరాకరణ

మన తెలంగాణ/హైదరాబాద్: ట్యాంక్‌బండ్‌పై ఈ నెల 10న మిలియన్ మార్చ్ స్ఫూర్తి కమిటీ నిర్వహించతలపెట్టిన కార్యక్రమానికి పోలీసు శాఖ అనుమతిని నిరాకరించింది. ట్యాంక్‌బండ్ ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రదేశమైనందున ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, మరోవైపు ఇంటర్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని, ఈ కారణంగా మిలియన్ మార్చ్ స్ఫూర్తి కార్యక్రమానికి అనుమతివ్వలేమని పోలీసు శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ నెల 10న మిలియన్ మార్చ్ స్ఫూర్తి కార్యక్రమానికి అనుమతివ్వాలని స్ఫూర్తి కమిటీ తరపున దరఖాస్తు చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డికి సెంట్రల్ జోన్ డిసిపి జోయల్ డేవిస్ ఒక లేఖను పంపారు. గతంలో మిలియన్ మార్చ్ నిర్వహించినప్పుడు జంట తరువాయి 6లో



వి-హబ్

దేశంలోనే మొదటిసారిగా మహిళా పారిశ్రామికవేత్తల కేంద్రం

రూ.15కోట్ల మూలధనంతో స్టార్టప్ ఏర్పాటు: మంత్రి కెటిఆర్ ప్రకటన

మన తెలంగాణ/హైదరాబాద్ : మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ హబ్ (వి–హబ్)ను ఐటిశాఖ మంత్రి కెటిఆర్ గురువారం ప్రారంభించారు. మహిళా పారిశ్రామికవేత్తలు స్వతంత్రంగా వాణిజ్య, వ్యాపార రంగాల్లోకి అవకాశం కల్పించడానికి దేశంలోనే ఏర్పడిన తొలి 'వి–హబ్' ఇది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే దీనికి ఊపిరిపోయడం గమనార్హం. మహిళలే నాయకత్వం వహిస్తూ, మహిళలే పెట్టుబడి పెట్టి ప్రారంభించే సంస్థలకు, 'స్టార్టప్'లకు ఇది సరైన వేదిక అని కెటిఆర్ తరువాయి 6లో

బేగంపేట, ఫిరంగిపురం 'మహిళా ఉద్యోగుల రైల్వే స్టేషన్లు'

మన తెలంగాణ / హైదరాబాద్ : సికింద్రాబాద్ డివిజన్‌లోని బేగంపేట, గుంతకల్ డివిజన్‌లోని ఫిరంగిపురం రైల్వే స్టేషన్లను పూర్తిస్థాయి 'మహిళా ఉద్యోగుల రైల్వే స్టేషన్'లుగా దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సిఆర్) జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ ప్రకటించారు. అత్యంత రద్దీ స్టేషన్ అయిన బేగంపేట రైల్వే స్టేషన్‌ను జనరల్ మేనేజర్ గురువారం సందర్శించి మహిళా ఉద్యోగుల పనితీరును పరిశీలించారు. అత్యంత నిబద్ధతో స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా సిబ్బందిని జిఎం అభినందించారు. ఈ రైల్వే స్టేషన్లలో రైళ్ల నిర్వహణ, టిక్కెట్ బుకింగ్, భద్రత తదితర అన్ని రకాల నిర్వహణకు మహిళా ఉద్యోగులనే నియమించినట్లు జిఎం ఈ సందర్భంగా చెప్పారు. రైల్వేలో మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎస్‌సిఆర్ జోన్ పరిధిలో విశేష సేవలందించిన వివిధ కేటగిరిలలోని 25 మంది మహిళా ఉద్యోగులను జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ రైల్ నిలయంలో గురువారం సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సిఆర్ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు అర్చన యాదవ్, ఉపాధ్యక్షురాలు బినా అన్నా తదితరులు పాల్గొన్నారు.



పౌరసరఫరాల శాఖలో మహిళల కృషి ప్రశంసనీయం



మనతెలంగాణ/హైదరాబాద్ : పౌరసరఫరాల శాఖలో చేపట్టిన సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయంటే అందులో మహిళల పాత్ర ప్రముఖంగా ఉందని కమిషనర్ సి.వి.ఆనంద్ ప్రశంసించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం పౌరసరఫరాల భవన్‌లో జరిగిన వేడుకలలో ఆయన మాట్లాడారు. సమాజం అభివృద్ధి చెందాలంటే మహిళలు చైతన్యం కావాలన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండి సమాజానికి దారి చూపిస్తున్నారన్నారు. గతం తో పోలిస్తే మహిళలకు తమ హక్కులపై అవగాహన పెరిగిందన్నారు.

శ్రీశ్రీ రవిశంకర్‌పై ఫిర్యాదు

మనతెలంగాణ/హైదరాబాద్: రామజన్మభూమి–బాబ్రీ మసీదు స్థల వివాదాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించకపోతే భారత దేశం సిరియా మాదిరిగా తయారవుతుందని వ్యాఖ్యానించిన 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌పై హైదరాబాద్‌లోని పలు పోలీసు స్టేషన్‌లలో గురువారం ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పాటు రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్, మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, హైదరాబాద్ పోలీసు కమిషనర్‌లకు దస్గా–ఇ–జీహాద్–షహదత్ (డిజెఎస్) కార్యదర్శి సలావుద్దీన్ అఫన్ ఫిర్యాదు చేశారు. ఓ ప్రైవేటు టీవీ షోలో రవిశంకర్ చేసిన ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో మత ఘర్షణలు చెలరేగడానికి ఆస్కారం కలుగుతుందని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన రవిశంకర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే అంశంపై సైదాబాద్‌సయ్యద్ ఫయాజుద్దీన్ అనే సోషల్ వర్కర్ స్థానిక పిఎస్‌లో ఫిర్యాదు చేశారు.

మహిళలు ప్రతిభావంతులు కావాలి

- త్వరలోనే మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు
- తెలంగాణలో మహిళా ప్రోత్సాహక ప్రభుత్వం
- అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో మంత్రి తుమ్మల
- 20 మందికి విశిష్ట మహిళా పురస్కారాలు ప్రదానం



మన తెలంగాణ / హైదరాబాద్ : సమాజంలో మహిళలందరూ ప్రతిభావంతులుగా తయారు కావాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. మహిళలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం పబ్లిక్ గార్డెన్స్‌లోని లలిత కళాతోరణం లో మహిళా శిశు సంక్షేమ, సాంస్కృతిక, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో విశిష్ట మహిళా పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఉప సభాపతి పద్మా దేవేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడున్నరేళ్ళ తెలంగాణ ప్రభుత్వ హయంలో మహిళలు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ బాధ్యతలు చేపట్టిన తొలి రోజే మహిళల రక్షణ కోసం దృష్టి సారించారని, అందులో భాగంగానే షీ టీమ్స్, భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. మహిళలకు స్వేచ్ఛ కల్పించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కెసిఆర్ అని కొనియాడారు. పేద మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరోగ్య లక్ష్మి పథకాన్ని తెచ్చారని పేద మహిళలు, పిల్లలకు ఆరోగ్య లక్ష్మి ద్వారా పోషకాహారం అందించడమే గాకుండా పిల్లలకు అంగన్‌వాడీలు, గురుకుల పాఠశాలల ద్వారా కెజి టు పిజి ఉచిత విద్యనందిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే హైదరాబాద్‌లో మహిళా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కోసం మంత్రి కెటిఆర్ వి హబ్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహిళలను అన్ని రంగాల్లోనూ ప్రోత్సహిస్తామని, ఏ సమస్య ఉన్నా సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఎన్నికలకు ముందే ఇంటింటికి నల్లా నీళ్లిస్తామన్నారు. హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు అవార్డులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం గొప్ప విషయమన్నారు. షీ టీమ్స్‌ను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో మహిళలకు పూర్తి రక్షణ కల్పించడం జరుగుతోందని, రాష్ట్రంలో 200 షీ టీమ్స్ పనిచేస్తున్నాయన్నారు. మ ఆడపడుచులను గౌరవిస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఉప సభాపతి పద్మా దేవేందర్ రెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు తుల ఉమ, తెలంగాణ మహిళా ఆర్థిక అభివృద్ధి సంస్థ అధ్యక్షురాలు గుండు సుధారాణి తదితరులు ప్రసంగించారు. అనంతరం 17 రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన 20 మంది మహిళలకు విశిష్ట మహిళా పురస్కారాలతో సత్కరించారు. పురస్కారాలు అందుకున్న మహిళల్లో కవితా దర్వాని (విద్యారంగం), అరుణా రెడ్డి (క్రీడలు), లతా జైన్, సౌమ్య (జర్నలిజం), జయమ్మ (రైతు) హైదరాబాద్‌లో మెట్రో ట్రైన్ ప్రారంభోత్సవం సందర్భంగా మెట్రో రైలు నడిపిన సుప్రియ సనమ్, ఢిల్లీ ఆర్టీసి బస్సు డ్రైవర్ సరిత, కరీంనగర్ జిల్లా కొత్త పల్లి సర్పంచి శైలజ తదితరులు ఉన్నారు. క్రిడాకారిణి అరుణారెడ్డి తరపున ఆమె తల్లి సుభద్రమ్మ అవార్డును అందుకున్నారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం అమలులో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర అవార్డు వచ్చిన దరిమిలా బెలూన్‌ను ఎగరవేశారు. ఈ సందర్భంగా నేషనల్ న్యూట్రీషన్ మిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సఖి , అందరికీ పోషకాహారం వీడియోలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, శాసన సభ్యులు రసమయి బాలకిషన్, నగర మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి, బిసి కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు తదితరులు పాల్గొన్నారు.

అసెంబ్లీ సమావేశాలకు
గట్టి బందోబస్తు



మన తెలంగాణ/ హైదరాబాద్ : ఈ నెల 12 నుండి ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సుమారు 2వేల మంది పోలీసులతో అసెంబ్లీ, పరిసర ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. సమావేశాల సందర్భంగా భద్రత, బందోబస్తుపై పోలీసు ఉన్నతాధికారులతో శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారిలు సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన ఈ సమావేశంలో సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, డిజిపి ఎం.మహేందర్ రెడ్డి, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాసరావు, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.శాసనసభ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు బడ్జెట్ సమావేశాలకు సంబంధించి 30 అంశాలపై వివరించారు. ఈ సందర్భంగా చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో జరుగుతున్న అన్ని ఉత్సవాలను పోలీసులు లాఠీకి పని చెప్పకుండా విజయవంతం చేశారని, ఈ సారి కూడా అసెంబ్లీ జరిగే సమయంలో పండగలు ,ఉత్సవాల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ ఈ సారి సభ భిన్నంగా జరిగే అవకాశం ఉన్నదని, అయినప్పటికీ గతంలో మాదిరిగానే ఈ సారి కూడా సజావుగా సభ కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సభ్యులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో కూడా పోలీసులు అలర్ట్ గా ఉండాలని సూచించారు.పెండింగ్ లో ఉన్న ప్రశ్నలపై వెంటనే సమాధానం వచ్చే విధంగా చూడాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ప్రస్తుత సమావేశంలో శాసనసభ కార్యదర్శితో ఎప్పటికప్పుడు చర్చించుకుని సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు పంపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి సూచించారు. భద్రత విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, మొత్తం 2వేల పోలీస్ అధికారులు,అనధికారులు, సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేశామని డిజిపి మహేందర్‌రెడ్డి వివరించారు.

కానరాని దళిత మహిళల సాధికారిత

మన తెలంగాణ / హైదరాబాద్ : మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వాలు అనేక పథకాలు చేపడుతున్నా క్షేత్రస్థాయిలో అమలు, ఫలితం అరకొరగానే ఉంటోందని 'దళిత్ ఉమెన్ నెట్‌వర్క్' ఆరోపించింది. దళిత మహిళల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని, అన్ని రంగాల్లో మహిళలు పురోభివృద్ధి సాధిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నా అది నాణేనికి ఒకవైపు మాత్రమే అని వ్యాఖ్యానించింది. దళిత మహిళలపై ఇప్పటికీ అత్యాచారాలు, వేధింపులు, కొనసాగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితుల కోసం బడ్జెట్‌లో ప్రత్యేకంగా సబ్‌ప్లాన్ ఏర్పాటు చేసినా, ఎస్‌సి, ఎస్‌టి అభివృద్ధికి ప్రత్యేక నిధి కేటాయించినా దళిత మహిళకు పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదంటోంది. దళిత మహిళల అభ్యున్నతే ధ్యేయంగా ఏర్పాటైన ఈ నెట్‌వర్క్ ఇతర ఎన్‌జివోల సహకారంతో దళిత మహిళల సాధికారిత కోసం పనిచేస్తోంది. ఎస్సి సబ్‌ప్లాన్, ప్రత్యేక అభివృద్ధి నిధి నిధులు కేటాయిస్తున్నా వీటిలో దళిత మహిళల సాధికారికతకు వెచ్చించేది నామమాత్రంగానే ఉంటోందని ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే సబ్‌ప్లాన్ నిధులు, స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్‌లోనూ మహిళకు 50 శాతం నిధులు కేటాయించాలని ఈ నెట్‌వర్క్‌లోని మరికొన్ని మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఎస్‌సి అభివృద్ధికి ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.14,375 కోట్లు కేటాయించినా ఇప్పటివరకు ఏడు వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న ప్రస్తుత తరుణంలోనైనా ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్, ప్రత్యేక అభివృద్ధి నిధికి కేటాయించిన నిధుల్లో సగం నిధులు మహిళలకు కేటాయించాలని, ఆ నిధులను దళిత మహిళల సాధికారిత, అభ్యున్నతి కోసమే వెచ్చించాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎస్‌సి, ఎస్‌టి నిధులు సక్రమంగా ఖర్చు అయ్యేలా పర్యవేక్షించేందుకు 'మానిటరింగ్ కమిటీ'లను ఏర్పాటు చేసి అందులో ఎన్‌జివోలకు ప్రాతినిధ్యం కల్పించాలని, సగంమంది సభ్యులు మహిళలు ఉండాలని బహుజన్ ఫ్రంట్, దళిత్ ఉమెన్ నెట్‌వర్క్ లు డిమాండ్ చేశాయి. దళితుల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో నిధులను వెచ్చించి 50 శాతం నిధులు దళిత మహిళలకు ఖర్చు చేసినపుడే మహిళా సాధికారికతకు సార్థకత ఉంటుందని పేర్కొంటున్నాయి.

సిజిజికే 'దోస్త్' నిర్వహణ

- ఏప్రిల్‌లోగా డిగ్రీ కళాశాలలకు అఫిలియేషన్లు
- మే నెలలో నోటిఫికేషన్



మనతెలంగాణ/హైదరాబాద్ : డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల నిర్వహణ బాధ్యతలు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సిజిజి)కే అప్పగించాలని ప్రాథమికంగా నిర్ణయం జరిగింది. గత రెండేళ్లుగా డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) ద్వారా ఆన్‌లైన్‌లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతున్నాయి. మొదటి నుంచీ 'దోస్త్'కు సిజిజి సాంకేతిక సహకారం అందిస్తోంది. గత ఏడాది సీట్ల కేటాయింపులో తలెత్తిన సాంకేతిక సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడినందున దాన్ని అధిగమించేందుకు అధికారులు, వర్సిటీలు దిద్దుబాటు చర్యలు చేపట్టాయి. సిజిజికి బదులుగా ఆన్‌లైన్ సర్వీసులను అందించడానికి ఇతర సంస్థలను ఎంపిక చేయాలని విద్యాశాఖ అధికారులు తొలుత భావించారు. 'దోస్త్' నిర్వహణ బాధ్యతల నుంచి సిజిజిని తొలగించాలని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. ఎన్‌ఐసి లేదా ఇతర ప్రైవేట్ సంస్థలకు దోస్త్ నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే అంశంపై ఉన్నత విద్యామండలి చర్చించింది. కొత్త సంస్థలకు బాధ్యతలు అప్పగిస్తే డిగ్రీ ప్రవేశాల నిర్వహణలో అనుభవం లేకపోవడంతో మళ్లీ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చని దోస్త్ అధికారులు అభిప్రాయపడి ఈసారి కూడా సిజిజికి అప్పగించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

ఇటీవల కళాశాల విద్య కమిషనర్‌గా నియమితులైన నవీన్ మిట్టల్ సిజిజిలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా తానే స్వయంగా పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు మే నెలలో దోస్త్ నోటిఫికేషన్ విడుదల కానుంది. డిగ్రీ కళాశాలలకు ఏప్రిల్ నెలాఖరు వరకు అఫిలియేషన్లు జారీ చేయాలని ఇప్పటికే ఉన్నత విద్యామండలి యూనివర్సిటీలకు సూచించింది. అఫిలి యేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే వర్సిటీల వారీగా సీట్ల వివరాలు సేకరించి మేలో నోటిఫికేషన్ జారీ చేసేందుకు దోస్త్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

తగ్గనున్న డిగ్రీ సీట్లు

డిగ్రీ కళాశాలల్లో ఈ ఏడాది సీట్లు తగ్గనున్నాయి. గత విద్యాసంవత్సరం 1,090 కళాశాలల్లో 4,09,067 సీట్లు అందుబాటులో ఉండగా, 2 లక్షలకుపైగా సీట్లు మిగిలాయి. గత ఏడాది 51 కళాశాలల్లో జీరో అడ్మిషన్స్ నమోదు కాగా, 250 కళాశాలల్లో 25 శాతం లోపే సీట్లు భర్తీ అయ్యాయి. రెగ్యులర్‌గా మూడేళ్లపాటు తక్కువ ప్రవేశాలు కలిగి ఉంటున్న కళాశాలలు స్వచ్ఛందంగా మూసివేయడమో లేక సమీప కళాశాలల్లో విలీనం కావడమో అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో డిగ్రీ సీట్లు చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి.

రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారంతో వైషమ్యాలు

మన తెలంగాణ/హైదరాబాద్: రిజర్వేషన్ల అంశం చాలా సున్నితమైనదని, రిజర్వేషన్ల అధికారాన్ని రాష్ట్రాలకు ఇవ్వడం ద్వారా వైషమ్యాలు, వివాదాలు పెరుగుతాయని బిజెపి జాతీయ నాయకులు ప్రొఫెసర్ ఎస్.వి. శేషగిరిరావు అన్నారు. హైదరాబాద్‌లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో బిజెపి నేతలు ప్రధాన కార్యదర్శి జి.మనోహర్‌రెడ్డి, సుధాకర్‌శర్మలతో కలిసి ఆయన మాట్లాడుతూ నదుల అంశం సరిహద్దు దేశాలతో ముడిపడిన అంశాలని, దీనిని ఎలా పరిష్కస్తారని సిఎం కెసిఆర్‌ను ప్రశ్నించారు. ప్రాంతీయ పార్టీలకు జాతీయ దృక్కోణం ఉండదని, ప్రాంతీయ పార్టీల చేతిలో రాష్ట్రాలు ఉంటే అవి నీటిని వేరే రాష్ట్రాలకు ఇవ్వమని అంటాయని, నదిజలాలపై మాట్లాడే హక్కు కెసిఆర్‌కు లేదని చెప్పారు. అన్ని వర్గాలను కలుపుకుపోయే మనస్తత్వం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు లేదని, అందరినీ సమానంగా చూసే తత్వం ఆయనలో లేదన్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచడం సరైంది కాదన్నారు. రాష్ట్రాలలో ఉన్న నీటి వాటా సమ్యలే పరిష్కారం కావడం లేదని, ఇలా భిన్నాభిప్రాయాలు ఒక ఫ్రంట్ ఏలా ఏర్పాటు చేస్తారని అన్నారు.

కెసిఆర్‌పై బిజెపి నేత ఫిర్యాదు

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీని కించపరిచేలా తెలంగాణ సిఎం కెసిఆర్ వ్యాఖ్యలు చేశారంటూ హైదరాబాద్ పోలీసులకు బిజెపి నేతలు ఫిర్యాదు చేశారు. మొఘల్‌పురాకు చెందిన బిజెపి మైనార్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు, న్యాయవాది ఎం.ఎ.ఖవి అబ్బాసీ గురువారం మొఘల్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధాని గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసినందుకు కెసిఆర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కెసిఆర్ ఇటీవల ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో నరేంద్రమోడీపై పరుష పదజాలం వినియోగించారని, దీంతో బీజేపీ, మైనార్టీ వర్గ ప్రజలు తీవ్ర మనస్తాపానికి గురైయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు.



ప్రజలపై దవాఖానాల్లో ఫీజుల భారం సంగతేంటి?

న్యూఢిల్లీ : ఆసుపత్రులలో వైద్య చికిత్సల పెనుభారంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రాణాంతక రోగాలతో ఆసుపత్రులలో చేరే వారికి ఫీజులు మరింత భారంగా మారుతున్నాయి. ఈ సమస్య నివారణకు ప్రభుత్వం ఏదో ఒకటి చేయాల్సి ఉందని న్యాయస్థానం ఆదేశించింది. పేదలు, మధ్యతరగతి ప్రజలు ఈ చికిత్సల భారం తట్టుకోలేకపోతున్నారని , ఇప్పటికైనా కేంద్రం మేల్కొవల్సి ఉందని తెలిపింది. జాతీయ స్థాయి ఔషధ ధరల నియంత్రణ మండలి (ఎన్‌పిపిఎ) ఇటీవలే వైద్య చికిత్సల ఖర్చులు రోగులకు భారంగా మారుతున్నాయని, వైద్యం కన్నా అదనపు ఛార్జీలు, తోడుగా వారి ఆసుపత్రుల ఇష్టానుసారపు మందుల కొనుగోళ్లతో భారం రెట్టింపు అవుతోందని , వారికి 1192 శాతం లాభాలు ఉంటున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు న్యాయమూర్తులు మదన్ లాల్ బి లోకూర్, కురియన్ జోసెఫ్, దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం స్పందించింది. దేశంలో వైద్య చికిత్స ఖర్చులు విపరీత స్థాయిలో ఉన్నాయని, ఈ భారం తట్టుకోలేక ప్రజలు రోగాలున్నా చికిత్సలకు భయపడే పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వం చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందని ధర్మాసనం తెలిపింది. వాయు కాలుష్యం ప్రభావంపై ప్రభుత్వ చర్యలను తెలుసుకునే క్రమంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఢిల్లీలో కాలుష్యంపై పర్యావరణవేత్త మెహతా దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణ సాగుతోంది.

పరీక్షల ఒత్తిడిపై టెలీ కౌన్సెలింగ్

మనతెలంగాణ/ హైదరాబాద్ : పరీక్షల ఒత్తిడిపై ఈ నెల 12 నుంచి టెలీ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ జి.కిషన్ తెలిపారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఫోన్ చేసి సమస్య చెబితే నిపుణులు కౌన్సెలింగ్ ఇస్తారని పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు టోల్ ఫ్రీ నెంబర్ 18004257462కు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. తల్లిదండ్రులు టెలీ కౌన్సెలింగ్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకునేలా జిల్లా విద్యాధికారులు, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయుల విస్తృత ప్రచారం చేయాలన్నారు.

హదియా భర్త వద్దకు వెళ్లొచ్చు : సుప్రీం



న్యూఢిల్లీ : కేరళకు చెందిన హదియా జీవిత స్వేచ్ఛలో విజయం దక్కించుకుం ది. ఈ యువతి తాను కోరుకుంటున్నట్లుగా భర్తతో ఉండొచ్చునని సుప్రీంకోర్టు గురువారం రూలింగ్ ఇచ్చింది. ఈ కేరళ లవ్‌జిహాద్ కేసులో అంతకు ముందు కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ముస్లిం యువకుడితో ఆమె వివాహం చెల్లనేరదని, దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తున్నామని హైకోర్టు వెలువరించిన తీర్పుపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (నియా) విచారణ కొనసాగించవచ్చునని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, డివై చంద్రచూడ్, ఎఎం ఖాన్విల్కర్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. జిహాద్ ప్రక్రియలో భాగంగానే వివాహం జరిగిందని, జాతీయ స్థాయిలో దీని పరిణామాల నేపథ్యంలో దర్యాప్తునకు వీలు కల్పించాలని గత ఏడాది ఆగస్టులో దర్యా ప్తు సంస్థ కోరింది. దీనికి అప్పట్లోనే సుప్రీంకోర్టు సమ్మతించింది. వివాహం చెల్లనేరదని పేర్కొంటూ కేరళ హైకోర్టు ఆమెను తల్లిదండ్రుల సంరక్షణకు అప్పగించింది. అయితే దీనిని భర్త షఫీన్ జహాన్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ దశలోనే గత ఏడాది నవంబర్ 27న సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. తల్లి దండ్రుల కస్టడీ నుంచి ఆమెను కాలేజీ చదువుల కొనసాగింపునకు తరలించింది. అయితే తాను భర్త వద్దకే వెళ్లాలనుకుంటున్నట్లు హదియా కూడా కోర్టును ఆశ్రయించింది. ఈ దశలో భార్య భర్తల కలయికకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. కేరళ హిందూ యువతి అఖిల అశోకన్ ముస్లిం యువకుడు షఫీన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తల్లిదండ్రులను కాదనుకుంది. పెళ్లి తరువాత హదియాగా పేరు మార్చుకుంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా లవ్‌జిహాద్ ఉదంతంగా ప్రచారం పొందింది. అయితే ఇది కేవలం తమ వ్యక్తిగత స్వేచ్ఛ, జీవితగమనాలను ఖరారు చేసుకునే అంశమని, దీనికి ఇతరత్రా రంగులు అవసరం లేదని పిటిషనర్లు వాదించారు.

సెట్ నోటిఫికేషన్ విడుదల

మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ ఎలిజిబులిటి టెస్ట్(సెట్) నోటిఫికేషన్ విడుదలైంది. జూలై 15న నిర్వహించనున్న సెట్‌కు ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 14 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. రూ.1,500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 24 వరకు, రూ. 2 వేల అపరాధ రుసుంతో మే 4 వరకు, రూ.3 వేల అపరాధ రుసుంతో మే 15 వరకు స్వీకరిస్తారు.

15న అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్?

మన తెలంగాణ/ హైదరాబాద్ : ఈ నెల 15న శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ 2018–19ని ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. శాసనసభలో వచ్చే గురువారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తారని తెలిసింది. ఇదిలా ఉండగా ఈ నెల 12న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన అనంతరం బిఎసి సమావేశం కానుంది. మరోవైపు కాంగ్రెస్ శాసనసభాపక్షం శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం కానుంది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగే ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై, ఎవరెవరు ఏ అంశంపై మాట్లాడాలో కూడా నిర్ణయిస్తారు.

పచ్చటి కాపురంలో చిచ్చు పెట్టిన వైఫై



మనతెలంగాణ/ పంజాగుట్ట : ఇంటర్నెట్ వైఫై భార్యాభర్తల మధ్య చిచ్చును రగిల్చింది. భార్యను భర్త చితకబాదేలా చేసింది. గాయాలకు గురై ఆసుపత్రిలో చేరేందుకు కారణ మైంది. చివరకు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసే వరకు దారితీసింది. నగరంలోని ఎం ఎస్ మక్తా ప్రాంతానికి చెందిన షబానా రెండవ కూతురు రేష్మకు 2013లో నగర శివారులోని సూరారం ప్రాంత వాసి ఉమర్ తో వివాహం జరిగింది. అప్పటి నుండి అత డు రేష్మను వేధిస్తున్నాడని రేష్మ తల్లి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా గత శుక్రవారం తెల్లవారు జాము ఒంటి గంట ప్రాంతంలో ఇంట్లో వైఫైని భర్త తదే కంగా వాడుతుం డటంతో భార్య రేష్మకు కోపం వచ్చింది. దీంతో ఇంట్లో వైఫైని నిలిపేసిం ది. ఇది గ్రహించిన ఉమర్ కోపంతో ఊగిపోతూ రేష్మపై పిడిగుద్దులు కురిపించాడు. తలపై, ఛాతిలో గాయాలయ్యాయి. వెంటనే రేష్మ సో మాజిగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతోంది. ఆమె తల్లి షబానా పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎనిమిది మంది ఐఏఎస్‌ల బదిలీలు

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరు అధికారులు సిఎంఓలోకి వెళ్ళగా, ఏడుగురు సంయుక్త కలెక్టర్‌లకు పదోన్నతి కల్పించి కలెక్టర్లుగా నియమించింది. పశు సంవర్ధక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సందీప్‌కుమార్ సుల్తానియాను ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శిగానూ, సంగారెడ్డి కలెక్టర్‌గా పనిచేస్తున్న కె.మాణిక్‌రాజ్‌ను అదనపు కార్యదర్శిగానూ ప్రభుత్వం నియమించింది. సిఎంఓలో కార్యదర్శి బాధ్యతలు నిర్వహిస్తూనే తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు పశు సంవర్ధకశాఖ కార్యదర్శి బాధ్యతలను కూడా సందీప్ సుల్తానియా నిర్వహిస్తారని ప్రధాన కార్యదర్శి విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కె.ధర్మారెడ్డిని మెదక్ కలెక్టర్‌గా నియమించింది. ఖమ్మం జిల్లా సంయుక్త కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని జనగాం జిల్లా కలెక్టర్‌గాను, నిర్మల్ జల్లా సంయుక్త కలెక్టర్ శివలింగయ్యను మహబూబాబాద్ కలెక్టర్‌గానూ, సంగారెడ్డి జిల్లా సంయుక్త కలెక్టర్ వి.వెంకటేశ్వర్లును అదే జిల్లా కలెక్టర్‌గానూ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా సంయుక్త కలెక్టర్ అమోయ్‌కుమార్‌ను అదే జిల్లా కలెక్టర్‌గానూ, వరంగల్ జిల్లా సంయుక్త కలెక్టర్‌గా ఉన్న ఎం.హరితను అదే జిల్లా కలెక్టర్‌గా నియమించింది.

11న టిఆర్‌ఎస్‌ఎల్‌పి సమావేశం

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నందున టిఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశం ఒక రోజు ముందుగా, ఆదివారం, మధ్యాహ్నం పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో జరగనుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా ఎమ్‌ఎల్‌ఏలు, ఎమ్‌ఎల్‌సిలకు పార్టీ కార్యాలయం ఆహ్వానం పంపింది.

బేగంపేటలో ఏవియేషన్ వర్శిటీ

- కేంద్రాన్ని కోరిన మంత్రి కెటిఆర్
- వింగ్స్ ఇండియా ఏవియేషన్ సదస్సు ప్రారంభం





మన తెలంగాణ / హైదరాబాద్ : పౌర విమానయాన రంగానికి హైదరాబాద్ కేంద్ర బిందువుగా ఉందని, జాతీయ ఏవియేషన్ విశ్వవిద్యాలయాన్ని బేగంపేటలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ కేంద్ర పౌర విమానయాన సంస్థను కోరారు. నైపుణ్యత కలిగినవారికి ఏవియేషన్, ఏరోస్పేస్ రంగంలో విస్తృత అవకాశాలున్నాయని, తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమి 400 మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చినందున గడచిన ఐదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం నుండి 'బెస్ట్ అకాడమి అవార్డు'లను అందుకుంటోందని గుర్తుచేశారు. విదేశీ సంస్థలతో కలిసి ఏరోనాటికల్, ప్రిసిషన్ నైపుణ్య శిక్షణపై తమ ప్రభుత్వం అవగాహనా ఒప్పందాలను కూడా కుదుర్చుకున్నదని తెలిపారు. 'వింగ్స్ ఇండియా –2018 ఏవియేషన్ ప్రదర్శన, సదస్సు'ను గురువారం బేగంపేట విమానాశ్రయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ నారాయణ్ చౌబే, సంయుక్త కార్యదర్శి ఉషా పద్దే, సిఐఐ ఉపాధ్యక్షులు సందీప్ సోమాని తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ ఏరోస్పేస్ రంగంలో తెలంగాణ ఇప్పటికే లీడర్‌గా ఉందని, బోయింగ్, ఎయిర్ బస్, జిఈ, సఫ్రాన్, ప్రాట్, సిఎఫ్ఎం, హానీవెల్, సాబ్, రాక్‌వెల్ కొలిన్స్ వంటి సంస్థలు సేవలందిస్తున్నాయని పేర్కొన్నారు. వివిధ ఏరోస్పేస్ విడిభాగాల తయారీతో పాటు ఎయిర్ క్రాఫ్ట్స్ ఇంజన్ల తయారీ కంపెనీలు తమ ఉత్పత్తి యూనిట్లను హైదరాబాద్‌లో ప్రారంభించాయన్నారు. మూడు ఏరోస్పేస్ పార్కులు ఉన్నాయని, ఎలిమినేడులో మరో ఏరోస్పేస్ పార్కును ప్రారంభించనున్నామన్నారు. గత ఏడేళ్లుగా హైదరాబాద్ జిఎంఆర్ ఎయిర్ పోర్టు బెస్ట్ ఎయిర్ పోర్టుగా నిలిచిందన్నారు. దేశంలోనే తొలి గ్రీన్ ఫీల్డ్ పిపిపి ఎయిర్ పోర్టును తెలంగాణలో ఏర్పాటు చేసుకున్నామన్నారు. బేగంపేట్, హకీంపేట్, దుండిగల్, నాదర్‌గుల్, రామగుండం, వరంగల్‌లలో చిన్న స్థాయి విమానాశ్రయాలు ఉన్నాయని, వరంగల్‌లో మెగా టెక్స్‌టైల్ పార్కు, ఐటి హబ్‌లకు ఇటీవలే శంకుస్థాపన జరిగిన నేపథ్యంలో వరంగల్ విమానాశ్రమాన్ని మరింత అభివృద్ధి పరుస్తున్నట్లు తెలిపారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తిని కనెక్ట్ చేసేందుకు కొత్తగూడెంలోనూ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ ఆవశ్యకతను గుర్తించిందన్నారు.

అశోక గజపతి సేవలు ప్రశంసనీయం

పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోకగజపతి రాజు అందించిన సేవలు ప్రసంశనీయమని కెటిఆర్ కొనియాడారు. దేశంలో 70 ఏళ్లలో 70 విమానాశ్రయాలు ఉంటే అశోకగజపతి రాజు సారధ్యంలో గడచిన మూడేళ్లలో 60కి పైగా విమానాశ్రయాలు కొత్తగా ఏర్పాటయ్యాయన్నారు. భారత వైమానిక రంగం ఇలాగే వృద్ధి చెందాలని కెటిఆర్ ఆకాంక్షించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా రావాల్సిన ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాలేకపోవడంతో తాను ముఖ్య అతిథిగా వ్యవహరించాల్సి వచ్చిందన్నారు. రాజకీయాల్లో అన్నింటికీ సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితులేర్పడ్డాయని కెటిఆర్ వ్యాఖ్యానించారు. తాను ఉదయం లేవగానే పత్రికల్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక గజపతి రాజుతో పాటు మరో మంత్రి రాజీనామా వార్త చూసి తొలుత ఆశ్చర్యం ఆ తర్వాత విస్మయానికి గురయ్యానన్నారు.

ప్రజలేమనుకుంటున్నారు?

- కెసిఆర్ ఫ్రంట్ ప్రతిపాదనపై టిఆర్‌ఎస్ ఆరా

మన తెలంగాణ/ హైదరాబాద్ః ఇటీవల ఫెడరల్ ఫ్రంట్‌పై టిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన ప్రతిపాదనపై ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయంపై అధికార పార్టీ ఆరా తీస్తోంది. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని, ఇందుకు ప్రత్యామ్నాయం ఫ్రంట్ లేదా ఇతర రూపంలోనో రావాలని కెసిఆర్ అన్నారు. దీనిపై జాతీయ స్థాయిలో చర్చకు తెర దీశారు. పశ్చిమబెంగాల్ సిఎం మమతా బెనర్జీ, సహా పలువురు ఇతర రాష్ట్రాల నేతలు, సిఎం కెసిఆర్ ఈ అంశంపై ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ప్రత్యామ్నాయంపై వారి నుండి సానుకూల స్పందనే లభించింది. అయితే, ప్రజల్లో ఈ అంశంపై స్పందన ఎలా ఉందో కనుక్కోవాలని తనకు సన్నిహితంగా ఉండే పార్టీ నాయకులను కెసిఆర్ ఆదేశించినట్లు తెలిసింది. దీంతో వారు గత రెండు రోజులుగా వివిధ రంగాల వారితో ఈ అంశంపై మాట్లాడుతున్నారు. ముఖ్యంగా సమకాలీన పరిణామాలపై బలంగా అభిప్రాయాలు వ్యక్తం చేసే న్యాయవాదులు, జర్నలిస్టులు, రచయితలు, ఉద్యోగులు, టీచర్ల స్పందనను అడిగి తెలుసుకుంటున్నారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించే అవకాశాలపై కెసిఆర్ వదిలిన సంకేతాలతో టిఆర్‌ఎస్‌కు ఎంత వరకు ప్రయోజనం ఉంటుంది? అనే అంశంపై సమాచారం సేకరిస్తున్నారు. ఈ ప్రకటన ద్వారా టిఆర్‌ఎస్ తన ప్రస్తుత ఎంపి స్థానాలను పదిలపరుచుకోవడమే కాకుండా, అదనంగా సీట్లు పొందేందుకు కూడా ఉపయోగపడుతుందని టిఆర్‌ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. తమ అంచనాకు ప్రజల అభిప్రాయానికి సరిపోల్చుకుంటున్నారు.

గతంలో తమిళనాడులో కూడా జయలలిత జాతీయ రాజకీయాల ఆకాంక్షలను బహిర్గతం చేయడం ద్వారా ఆ రాష్ట్రంలోని ఎంపి సీట్లను గంపగుత్తగా పొందారని టిఆర్‌ఎస్ వర్గాలు గుర్తు చేస్తున్నారు. కేవలం 17 స్థానాలు ఉన్న రాష్ట్రానికి చెందిన పార్టీ జాతీయ స్థాయిలో ఫ్రంట్ ను ముందుకు ఎలా తీసుకుపోతుందనే ప్రశ్నను తిప్పికొట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. మొత్తం కలిపి కనీసం వంద సీట్లకు తగ్గకుండా ఉండే రాష్ట్రాలకు చెందిన పార్టీల నాయకులను హైదరాబాద్‌కు రప్పించేందుకు తెరవెనుక ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెలలో జరిగే టిఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ సభకు పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన పార్టీల ముఖ్య నేతలను తీసుకురావడం ద్వారా టిఆర్‌ఎస్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతుందనే వాదనకు బలం చేకూర్చాలని యోచిస్తున్నారు.

మహిళా సాధికారత నీటిమీది రాతలే!


- ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం



మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా మహిళా సాధికారత, సంక్షేమం నీటి మీద రాతలుగా మా రాయని ఎఐటియుసి జాతీయ కార్యదర్శి డాక్టర్ బి.వి. విజయలక్ష్మి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ శ్రామిక మహిళా ఫోరం (ఎఐటియుసి), భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు) సంయుక్త ఆధ్వర్యంలో హిమాయత్‌నగర్‌లోని సమాఖ్య కార్యాలయం నుంచి నారాయణగూడలోని ఎఐటియుసి రాష్ట్ర కార్యాలయం వరకు మహిళల ప్రదర్శన, అనంతరం సభ జరిగాయి. ఈ కార్యక్రమంలో బి.వి. విజయలక్ష్మి తో పాటు ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు రాష్ట్ర అధ్యక్షురాలు పోటు కళావతి, కార్యనిర్వాహక అధ్యక్షురాలు ఎన్. జ్యోతి, ప్రధాన కార్యదర్శి ఉస్తెల సృజన, శ్రామిక మహిళా ఫోరం అధ్యక్షురాలు పి. ప్రేమ్‌పావని తదితరులు ప్రసంగించారు. విజయలక్ష్మి మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వ ప్రకటించిన 'బేటి బచావో, బేటి పడావో' నినాదాలకే పరిమితమైందన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో వివిధ సంస్థలు, ఆసుపత్రులలో పనిచేస్తున్న మహిళలకు ఉద్యోగ, సామాజిక భద్రత, సమాన వేతన చట్టం అమలు చేయాలని ప్రేమ్ పావని డిమాండ్ చేశారు. శ్రామిక మహిళ ఫోరం కన్వీనర్ ఎన్.కరుణకుమారి, కో కన్వీనర్ డి.కమలారెడ్డి పాల్గొన్నారు.

సిపిఐ విరాళాల సేకరణ

- పాల్గొన్న సురవరం సుధాకర్‌రెడ్డి, పార్టీ ముఖ్యులు



మన తెలంగాణ / హైదరాబాద్ : లెనిన్, పెరియార్ రా మాస్వామి లాంటి మహనీయుల విగ్రహాలను కూల్చివేయడం బిజెపి, సంఘ్ పరివార్ శక్తుల మూర్ఖత్వానికి, అసహనానికి నిదర్శనమని, ఇలాంటి చర్యలను కట్టడి చే యడానికి లౌకిక ప్రజాతంత్ర శక్తులన్నీ ఐక్యంగా ఉద్యమించాలని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. భారత జాతిపిత మహాత్మాగాంధీ, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి మహనీయుల విగ్రహాలు అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో ఉన్నాయని, స మాజానికి విశేష సేవలందించిన మహనీయుల విగ్రహాలను గౌరవించాలన్నారు. ఏప్రిల్ 1 నుండి 4 వ తేదీ వరకూ హైదరాబాద్‌లో జరగనున్న సిపిఐ రాష్ట్ర మహాసభల నిర్వహణ కోసం సిపిఐ నగర సమితి చేపట్టిన సామూహిక విరాళాల సేకరణను ఆర్‌టిసి క్రాస్‌రోడ్స్‌లో గురువారం సుధాకర్‌రెడ్డి ప్రారంభించారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్‌పాషా, మహాసభల ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి ఇ.టి.నరసింహా, నగర కార్యవర్గ సభ్యులు బి.వెంకటేశం, పులిజాల గెల్వయ్య, ఎం. నరసింహా, రాకేష్‌సింగ్‌తో పాటు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. పలు దుకాణదారులు, పాదచారులకు సుధాకర్‌రెడ్డితో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు మహాసభ నిర్వహణ ప్రాధాన్యతను వివరించి విరాళాలను సేకరించారు. ఈ సందర్భంగా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు ఎవరి సిద్ధాంతాలు వారికుంటాయన్నారు. లెనిన్, పెరియార్ విగ్రహాలను ధ్వంసం చేసినప్పుడు మౌనంగా ఉన్న ప్రధాని మోడీ పశ్చిమబెంగాల్‌లో బిజెపి నాయకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని కూల్చిన తరువాత విగ్రహాల కూల్చివేత సమంజసం కాదని స్పందించడం విచారకరమన్నారు. దేశంలో లౌకిక వ్యవస్థ పరిరక్షణకు కమ్యూనిస్టులు మరింత బలపడాలని విరాళాలు ఇస్తున్న దాతలు కోరుకుంటున్నారన్నారు.

ఎంబిసిలకు వరం

మన తెలంగాణ / హైదరాబాద్ : స్వయం ఉపాధి పథకాలకు ఆర్థిక సహకారం అందించే విషయంలో ఎస్‌సి, ఎస్‌టిలకిచ్చే విధంగానే ఎంబిసిలకు కూడా సబ్సిడీలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధికారులను ఆదేశించారు. ఎంబిసిల కోసం అమలు చేసే స్వయం ఉపాధి పథకాలకు ఇచ్చే సబ్సిడీకి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి గురువారం సంతకం చేశారు. ఎంబిసి కార్పొరేషన్‌కు గత బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయించామని, ఈ సారి కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఎంబీసీలకు వీలైనంత ఎక్కువ సబ్సిడీలు అందించాలని ఆదేశించారు. బిసిలకు అమలు చేసే ఆర్థిక సహకార పథకం కింద గతంలో రూ.లక్ష రూపాయలకు గాను రూ. 60 వేలు (60 శాతం) సబ్సిడీ ఇచ్చేవారని, ఆ సబ్సిడీ సరిపోదని, మరింత సబ్సిడీ అందించాలని, రూ. లక్ష నుంచి రూ.12 లక్షల వరకు యూనిట్లు నెలకొల్పేందుకు అవసరమైన ఆర్థిక సహకారం అందించాలని చెప్పారు. రూ.లక్ష వరకు తీసుకునే ఆర్థిక సహకారంలో రూ.80 వేలు(80 శాతం), రూ.2 లక్షల యూనిట్ నెలకొల్పే వారికి రూ.1.40లక్షలు(70 శాతం), రూ.2 లక్షల నుంచి రూ. 12 లక్షల విలువైన యూనిట్లు నెలకొల్పే వారికి 60 శాతం (గరిష్ఠంగా రూ.5 లక్షలు) సబ్సిడీ ఇవ్వాలని సిఎం ఆదేశించారు.

కొనసాగుతున్న కోటా పోరాటం

- నాలుగో రోజూ పార్లమెంట్‌లో టిఆర్‌ఎస్ ఎంపిల ఆందోళన
- కేంద్ర వైఖరి వల్లే రిజర్వేషన్లు సాధ్యపడడం లేదు: వినోద్



మనతెలంగాణ/ న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన రిజర్వేషన్ల పెంపుదల బిల్లును కేంద్రం వెంటనే ఆమోదించాలని డిమాండ్‌చేస్తూ టీఆర్‌ఎస్ ఎంపీలు గురువారం పార్లమెంట్ సాక్షిగా పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. తొలి మూడు రోజులు లోక్‌సభను స్తంభింపజేసిన టీఆర్‌ఎస్ ఎంపీలు, అదే ఒరవడిని కొనసాగిస్తూ.. నాల్గవరోజైన గురువారంకూడా తమ ఆందోళనను కొనసాగించారు. లోక్‌సభ లోపలా, బయటా నిరసన తెలిపారు. లోక్‌సభ వెలుపల గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసనలో పాల్గొన్నారు. అనంతరం ఎంపి వినోద్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వస్తే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రిజర్వేషన్లు పెరుగుతాయని 2001 నుంచి సిఎం కేసీఆర్ అనేక బహిరంగ సభల్లో చెప్పారు, కాని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల అది సాధ్యపడడం లేదని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ ఎంపీలకు రాజ్యాంగం, చట్టాల గురించి తెలియనట్లు బిజెపి సూక్తులు చెబుతుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి, రిజర్వేషన్ల పై సోమవారం బిల్లు పెడితే, మంగళవారం బిల్లు పాసవుతుంది.

అధికార పార్టీ బిజెపి ఆ పని చేయకుండా తాత్సారం చేస్తోందని ఆరోపించారు. రిజర్వేషన్ల పెంపు మతపరమైన బిల్లు కాదని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలు గమనించాలని ఆయన సూచించారు. ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ లకు రిజర్వేషన్లు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని, ఈ విషయాన్ని మోడీ ప్రభుత్వం గౌరవించాలని ఆయన కోరారు. జనాభా పెరినట్లుగా రుజువైతే రిజర్వేషన్లు పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిందని, కాని కేంద్ర ప్రభుత్వం దీనికి వక్రభాష్యం చెబుతుందని ఎంపి వినోద్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర శాసనసభ లో రిజర్వేషన్ల అంశాన్ని పెట్టి, అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి తీర్మానం చేశామని వెల్లడించారు. గవర్నర్ ఆమోదం తరువాత, రాష్ట్రపతి ఆమో దం కోసం ఆ తీర్మానం ప్రతుల్ని పంపామని, కాని పది మాసాలైన కేంద్రం, రాష్ట్ర అసెంబ్లీ చేసి పంపిన తీర్మానంపై స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ల జనాభా పెరిగినట్లు సుధీర్, చెల్లప్ప కమిటీలు స్పష్టంగా రుజువు చేశాయని, దీన్ని కేంద్రం గమనించాలని ఆయన సూచించారు. అనంతరం ఎంపి సీతారాం నాయక్ మాట్లాడుతూ.... గత నాలుగేండ్లుగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ సమస్యలపై టీఆర్‌ఎస్ ఎంపీలు చాలా ఓపికగా వ్యవహరించారని చెప్పారు. ఆయా అంశాలు, సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులు పలుమార్లు ఢిల్లీకి వచ్చి ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్ర మంత్రులకు విన్నవించుకున్నారని, వాటిని పరిష్కరించాలని కోరారని గుర్తుచేశారు. ముస్లింలు, ఎస్టీల రిజర్వేషన్లకు సంబంధించిన అంశంతోపాటు మరికొన్ని విషయాలు టీఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉన్నాయన్నారు. రిజర్వేషన్ల అంశంపై గతేడాది అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించిందని, దానిపై ఇప్పటివరకు కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయలేదని ఆయన విమర్శించారు. రేపు ఎన్నికలు రాబోతున్నాయని, మ్యానిఫెస్టోలోని అంశాలను అమలుచేయలేకపోతే తాము ప్రజలకేం సమాధానం చెప్పాలని నిలదీశారు. తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు పార్లమెంట్‌లో పట్టుబడుతామని ఆయన స్పష్టంచేశారు. సభ ప్రారంభానికి ముందు పార్లమెంటు ప్రవేశద్వారం వద్ద లోక్‌సభలో టీఆర్‌ఎస్ పార్టీ నేత జితేందర్‌రెడ్డి, ఎంపీలు సీతారాంనాయక్, బూర నర్సయ్యగౌడ్, జీ నగేశ్, బీ మల్లారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీబీ పాటిల్ బైఠాయించి ప్లకార్డులతో నిరసన తెలిపారు.



"జైలు ఎవరికీ మంచిది నేర్పదు. మనిషి మాత్రమే మరో మనిషికి మంచిని నేర్పుతాడు.
– మాక్సిం గోర్కీ"

సందిగ్ధావస్థలో చంద్రబాబు

సంపాదకీయం

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ తమ ఇద్దరు మంత్రులను ఉపసంహరించింది. అందుకు ప్రతిచర్యగా చంద్రబాబునాయుడు మంత్రివర్గంలోని ఇద్దరు బిజెపి మంత్రులు రాజీనామా చేశారు. ఆ రెండు పార్టీల మధ్య స్పర్థల వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నం కాలేదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫిబ్రవరి 1న సమర్పించిన ఐదవ, ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్‌లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొండి చేయి చూపిన దరిమిలా రాష్ట్ర ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహం, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, స్వతంత్రులు 'ప్రత్యేక తరగతి హోదా – ఆంధ్రుల హక్కు' అనే నినాదంతో సాగిస్తున్న ఆందోళన టిడిపిని గత్యంతరరాహిత్య స్థితిలోకి నెట్టాయి. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకై టిడిపి మంత్రుల రాజీనామా కొరకు, లోక్‌సభ ఎంపిల రాజీనామా కొరకు డిమాండ్ పెరుగుతున్న దశలో ప్రజల మనోగతానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబుకు ఎదురైంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండవ దశ ప్రారంభమైన తదుపరి మూడు రోజులుగా పార్లమెంట్ లోపల, వెలుపల టిడిపి, వైఎస్సార్‌సిపి ఎంపిలు, ఢిల్లీ వీధుల్లో తెలుగు ప్రజా శ్రేణుల ఆందోళన కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించలేదు. 'ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇచ్చేది లేదు. ప్రత్యేక రాయితీలు ఇవ్వలేం. ప్యాకేజీలో ఇస్తామన్నవి ఇస్తాం. ఎపికి ప్రత్యేక రాయితీలిస్తే బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలు తమకూ ఇవ్వాలని డిమాండ్ చేస్తాయి. కేంద్రం వద్ద డబ్బు పుష్కలంగా ఉండదు. మేము దేశ రక్షణ అవసరాలు కూడా చూచుకోవాలి' అని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బుధవారం సాయంత్రం కరాఖండీగా చెప్పటం ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వేగిరపరిచింది. కేంద్రానికి నచ్చజెప్పి నిధులు రాబట్టేందుకు స్వయంగా ఆయన, అధికారులు, చర్చల బృందం చేసిన ప్రయత్నాలన్నీ చెవిటివాని ముందు శంఖు ఊదిన చందం కావటం, అన్నిటికీమించి తనను దోషిగా నిలబెట్టటానికి రాష్ట్ర బిజెపి నాయకుల ద్వారా పక్షం రోజులపైబడి సాగిస్తున్న ఎదురుదాడి చంద్రబాబు నాయుడిని అంతర్మథనంలోకి నెట్టాయి. మరోవైపున, ప్రధాన ప్రతిపక్షం వైసిపి నాయకుడు జగన్మోహన్ రెడ్డి 'ప్రత్యేక హోదా' సాధనకై విసురుతున్న సవాళ్లపై వ్యూహాత్మక ఆధిక్యత సాధించాల్సిన అవసరం తరుముకొచ్చింది. 'హోదా సమస్యపై 21వ తేదీన కేంద్ర ప్రభుత్వంపై మేము అవిశ్వాస తీర్మానం పెడుతున్నాం. మీరు బలపరచండి లేదా మీరు తీర్మానం పెట్టండి – మేము బలపరుస్తాం' అన్నది జగన్ సవాలు. మార్చి 6న తమ లోక్‌సభ సభ్యులు రాజీనామా చేస్తారని ఆయన ప్రకటించారు. మరో వైపున, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కల్లో తేడాలున్నందున ఎవరు నిజం చెబుతున్నారో, ఎవరు అబద్ధమాడుతున్నారో నిగ్గు తేల్చేందుకు జన సేన వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ నియమించిన కమిటీ, కనిపిస్తున్న గణాంకాల ప్రకారం కేంద్రం నుంచి ఎపికి రూ. 70 వేల కోట్లకుపైగా రావాల్సి ఉందని తేల్చింది. గత నెలలో విజయవంతమైన రాష్ట్ర బంద్ నాటి నుంచి వామపక్షాలు, కాంగ్రెస్, ప్రజాతంత్ర వాదులు, విద్యార్థి తదితర ప్రజా సంఘాల ఆందోళన తెచ్చిన ఒత్తిడి మరోవైపు.


ఈ పరిణామాల మధ్య, ప్రత్యేక తరగతి హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీకి తాను అంగీకరించిన విషయాన్ని సమర్థించుకోలేని స్థితి చంద్రబాబు నాయుడుకు ఎదురైంది. ఆయన దేశంలో సీనియర్ నాయకుడు మాత్రమే కాదు, అంతకన్నా మించి రాజకీయ దురంధరుడు కూడా. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకునేందుకు రాజ్యసభలో కాంగ్రెస్, బిజెపి రెండూ అంగీకరించి, అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ద్వారా ప్రకటించిన ప్రత్యేక హోదా, ఇతర హామీలు అమలు జరపాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందంటూ దాడిని బిజెపిపైకి మళ్లించారు. అప్పుడు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్‌ను మోసగిస్తే, ఇప్పుడు బిజెపి దగా చేసింది. రెండూ రొండే అంటూ బాణీ సవరించుకున్నారు. అయినా ఎన్‌డిఎ నుంచి వైదొలిగే తీవ్రమైన నిర్ణయం తీసుకోకుండా 'తొలి అడుగు'గా తమ కేంద్ర మంత్రుల చేత రాజీనామా చేయించారంటే మోడీ ప్రభుత్వం పునరాలోచన చేస్తుందన్న భ్రమ ఆయనలో మిణుకుమిణుకు మంటున్నట్లు భావించాల్సి ఉంటుంది. బిజెపి దగా చేసింది, అవమానించిందని ఆక్రోశం వ్యక్తం చేస్తున్న ముఖ్యమంత్రి అటువంటి తీవ్రమైన నిర్ణయం ఎందుకు తీసుకోలేక పోతున్నారు? ఆయన పూనిక వహిస్తే, అవిశ్వాస తీర్మానానికి అవసరమైన సంఖ్యకుమించి బలాన్ని కూడగట్టగలరు. మోడీ ప్రభుత్వ వాగ్దాన భంగాన్ని, వక్రభాష్యాలను, తలబిరుసును ఎండగట్టేందుకు పార్లమెంటును వేదికగా మలచగలరు. ఇంకా భ్రమలు పెట్టుకోవటమంటే గొర్రె కసాయి వాడిని నమ్మినట్లే.

విధ్వంస రాజకీయాలు!

చూపు

ఇప్పుడు దేశమంతా విగ్రహోత్పాతక రాజకీయాలు నడుస్తున్నట్లున్నాయి. తాజాగా కేరళ కన్నూరులో మహాత్మాగాంధీ విగ్రహంపై దాడి జరిగింది. చెన్నైలో అంబేద్కర్ విగ్రహంపై పెయింటు పోసి అవమానపరిచారు. త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని కూల్చిన తర్వాత ఇక తమిళనాడులో పెరియార్ విగ్రహాన్ని కూల్చాలంటూ సోషల్ మీడియాలో రెచ్చిపోయి తర్వాత ఆ వ్యాఖ్య తన ఆడ్మిన్ చేశాడని తప్పించుకోవాలనుకున్నాడు తమిళనాడు బిజెపి నేత రాజా. ఆ ఆడ్మిన్ ఎవరో ఆయన చెప్పలేదు. ఆ తర్వాత రాజా చెప్పినట్లే తమిళనాడులో పెరియార్ విగ్రహంపై దాడి జరిగింది. తమిళనాట ప్రజలు తీవ్ర ఆందోళనకు దిగారు. మీరట్‌లో డా.అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగింది. త్రిపురలో బిజెపి అనూహ్యంగా గెలిచింది. అనుకోనన్ని సీట్లు లభించాయి. ఆ వెంటనే త్రిపుర వామపక్ష కార్యాలయాలపై, కార్యకర్తలపై దాడులు ప్రారంభమయ్యాయి. బెలోనియాలో లెనిన్ విగ్రహాన్ని అల్లరి మూకలు కూలగొట్టాయి. అల్లరి మూకలు చేసిన పనిగా దీన్ని పక్కన పెట్టలేము. స్వయంగా బిజెపి ప్రముఖ నాయకుడు, ఆరెస్సెస్ నేత రాంమాధవ్ లెనిన్ విగ్రహ విధ్వంసాన్ని చూసి సంతోషం పట్టలేక ట్వీటు చేశాడు. సోషల్ మీడియాలో తీవ్రంగా నిరసనలు పెల్లుబుకడంతో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ త్రిపుర గవర్నరుతో మాట్లాడారు. రాష్ట్ర పోలీసు చీఫ్‌తో మాట్లాడారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని చెప్పారు. విచిత్రమేమంటే త్రిపుర గవర్నరు తథాగత్ రాయ్ స్వయంగా లెనిన్ విగ్రహాన్ని కూల్చడంపట్ల ఆనందాన్ని ప్రకటించకుండా ఉండలేకపోయాడు. తథాగత్ రాయ్ ఒక రాష్ట్ర గవర్నర్ అన్న మాట కూడా మరిచిపోయి, గవర్నర్ పదవి మర్యాదను కూడా మరిచిపోయి, ప్రజాస్వామికంగా ఎన్నికైన ఒక ప్రభుత్వం చేసిన పనిని, ప్రజాస్వామికంగా ఎన్నికైన మరో ప్రభుత్వం తిరగబెడుతుందని అన్నాడు. బిజెపి రాజకీయాలో ఎలాంటివో అర్థం చేసుకోడానికి ఈ వ్యాఖ్యలు చాలు. త్రిపుర లాంటి ప్రదేశాల్లో పదకొండు మంది బిజెపి కార్యకర్తలు హతమైనా వామపక్షాలు మాట్లాడలేదు. వామపక్షాలను సమర్థించే కొందరు ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారంటూ'' అర్థం పర్థం లేని ప్రకటన తప్ప ఆయన చెప్పింది ఏదీ లేదు.

త్రిపుర గవర్నరు, రాంమాధవ్ స్పష్టంగా తమ సంతోషాన్ని ప్రకటించినట్లే అంతకన్నా ఎక్కువ సంతోషాన్ని సుబ్రహ్మణ్యస్వామి ప్రకటించాడు. లెనిన్ విగ్రహాన్ని కూలదోసి, విగ్రహం తలతో ఫుట్ బాల్ అడారని వచ్చిన వార్తల తర్వాత ఆయన ప్రతిస్పందిస్తూ లెనిన్ విదేశీ నాయకుడు, ఒక టెర్రరిస్టు. అలాంటి వ్యక్తి విగ్రహం మన దేశంలో ఉండరాదు. కమ్యూనిస్టు పార్టీ హెడ్ క్వార్టర్లలో ఈ విగ్రహం పెట్టుకుని పూజలు చేసుకోండి అంటూ వ్యాఖ్యానించాడు. సుబ్రహ్మణ్యస్వామి ఒక్కడే కాదు, తమిళనాడు బిజెపి నేత రాజా కూడా లెనిన్ ఎవ్వరు? ఇండియాకు లెనిన్‌కు సంబంధమేంటి అన్నాడు. అదేఊపులో పెరియార్ విగ్రహానికి కూడా అదే గతి పట్టిస్తామని అన్నాడు. తర్వాత ఆ పోస్టు తాను చేయలేదని మాట మార్చేశాడు. కేంద్రమంత్రి హంసరాజ్ ఆహిర్ కూడా ఇదే పాట పాడుతూ విదేశీ నాయకుల విగ్రహాలు దేశంలో ఉండరాదన్నాడు. లెనిన్ టెర్రరిస్టని సుబ్రహ్మణ్యస్వామి చేసిన వ్యాఖ్య విషయానికి వస్తే కమ్యూనిజం అంటేనే ఉలిక్కిపడే అమెరికాలో, ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజంపై పోరాడుతున్నానని చెప్పుకునే అమెరికాలో కూడా లెనిన్ విగ్రహాలున్నాయి.కౌలాలంపూర్‌లో 2015లో మన ప్రధాని మోడీ స్వయంగా స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు.




ప్రధాని మోడీ లండన్‌లో 12వ శతాబ్దికి చెందిన తత్వవేత్త బసవేశ్వర్ విగ్రహాన్ని థేమ్స్ నది ఒడ్డున ఆవిష్కరించారు. లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మహాత్మాగాంధీ మొదలు కత్రినా కైఫ్ వరకు భారతీయుల విగ్రహాలున్నాయి. అందులో మోడీవిగ్రహం కూడా ఉంది. లిథువేనియాలో గాంధీజీ విగ్రహముంది. కాలిఫోర్నియా, లండన్, కోపెన్ హాగన్, దక్షిణాఫ్రికా, అర్జంటీనా, ఆస్ట్రేలియా, ఉగాండా, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ తదితర చోట్ల గాంధీజీ విగ్రహాలు ఉన్నాయి. చైనాతో మనకు ఉద్రిక్తతలున్నప్పటికీ చైనాలో ద్వారకానాథ్ కొట్నీస్ విగ్రహముంది. విగ్రహాలే కాదు విదేశాల్లో అనేకమంది భారతీయుల గౌరవార్థం రోడ్లకు, నలువీధుల కూడళ్ళకు భారతీయుల పేర్లు పెట్టారు. కెనడాలో ఏ.ఆర్.రహ్మాన్ స్ట్రీట్ ఉంది. న్యూజిలాండ్ లో గవాస్కర్ ప్యాలెస్ ఉంది. నెదర్లాండ్స్‌లో మహాత్మాగాంధీ రోడ్, చికాగోలో స్వామీ వివేకానంద వే, టాంజానియాలో ఇందిరాగాంధీ స్ట్రీట్, బెర్లిన్‌లో రబీంద్రనాథ్ ఠాగూర్ స్ట్రీట్ ఉన్నాయి. చివరకు మన శత్రు దేశం, పొరుగుదేశం పాకిస్తాన్‌లో కూడా భగత్ సింగ్ చౌక్ ఉంది. ఈ దేశాలన్ని భారతీయుల విగ్రహాలను విదేశీ విగ్రహాలు మనకెందుకు అని భావిస్తే మనకు బాధగా ఉండదా? నిజానికి ఘనాలో అక్రా విశ్వవిద్యాలయంలో మహాత్మాగాంధీ విగ్రహం తొలగించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించినప్పుడు, అంటే 2016 అక్టోబరులో భారత ప్రజలు బాధపడలేదా? ఘనా ప్రభుత్వం వివాదం ముదరకుండా అక్కడి నుంచి ఆ విగ్రహాన్ని మరో చోటికి తరలించింది. అక్కడ ప్రభుత్వం తీసుకున్న చర్య అది. ప్రజలు రెచ్చిపోయి ధ్వంసం చేయలేదు. ప్రభుత్వం అలాంటి అవకాశమూ ఇవ్వలేదు. కాని ఇక్కడ అల్లరి గుంపులు రెచ్చిపోయి విగ్రహం కూలదోసి తలతో ఫుట్ బాల్ ఆడుకుంటే బిజెపి నేతలు కేరింతలు కొడుతూ ట్వీట్లు చేశారు.

ఇక్కడ బిజెపి నేతలు లెనిన్ విగ్రహాల విధ్వంసం చూసి కేరింతలు కొడుతున్నారు కాని మాస్కోలో గాంధీజీ విగ్రహం ఉంది. భారతదేశం కానుకగా ఇచ్చిందే. అక్కడే ఇందిరాగాంధీ మాన్యుమెంట్ కూడా ఉంది. ఇందిరాగాంధీ స్క్వేర్ గా పిలుస్తారు. మాస్కోలో జవహర్ లాల్ నెహ్రూ స్క్వేర్ కూడా ఉంది. 1996లో ఇక్కడ నెహ్రూ విగ్రహం కూడా పెట్టారు. భారత నాయకుల పట్ల గౌరవాదరాలు చూపించే రష్యా ప్రజలు ఇప్పుడు తమ నాయకుడిపట్ల ఇక్కడి ప్రజల వైఖరి, (ప్రజలే ఈ పని చేశారని బిజెపి నేతలంటున్నారు కాబట్టి) గురించి రష్యన్లు ఏమనుకుంటున్నారో?

ఇప్పుడు గెలుపు గర్వంతో బిజెపి త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని కూలదోయవచ్చు. ప్రజలు ఆ పని చేశారని తప్పించుకోవచ్చు. కాని చరిత్రను తుడిచేయడం సాధ్యమా? దాదాపు పాతికేళ్ళు వామపక్షాలు త్రిపురలో అధికారంలో ఉన్నప్పుడు సాధించిన విజయాలను కాదనడం సాధ్యమా? ఈ ఎన్నికల తర్వాత వామపక్షాలు త్రిపురలో తుడిచిపెట్టుకుపోయాయి అని ఎవరైనా అనుకుంటే అది పెద్ద పొరబాటు. సిపిఎం 45 శాతం ఓట్లు పొందింది. ప్రజలు సిపిఎంతోనే ఉన్నారనడానికి ఈ ఓట్లశాతమే నిదర్శనం. ట్విట్టరులో సోషల్ మీడియాలో బిజెపి నేతలు లెనిన్ విదేశీయుడనీ, టెర్రరిస్టనీ, భారతభూభాగంపై ఆయన విగ్రహానికి చోటు లేదని రెచ్చిపోతున్న తీరును కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. విదేశీ సిద్ధాంతాల ప్రభావం సంఘ్ పై లేదా? గురూజీ ''బంచ్ ఆఫ్ థాట్స్'' పై లేదా? ఆరెస్సెస్ యూనిఫాం ఎక్కడి నుంచి వచ్చింది? అది దేశీయమా? విదేశీ అంటూ రెచ్చిపోయేవాళ్ళే ట్రంప్ గెలుపు కోసం యజ్ఞాలు, యాగాలు చేశారు. అమెరికాలో కొత్త అవతారం జన్మించాడనుకున్నారేమో. కాని ఆ కొత్త అవతారం ఇప్పుడు అమెరికాలో భారత ప్రయోజనాలపై గురిపెడుతున్నాడు. కూల్చివేతలు, విధ్వంసాల రాజనీతి ఆటవికమైనది.

* డబ్ల్యుఎ

దక్షిణాది దళపతి ఎవరు?



డానీ
(సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు)
9010757776

ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను మించిన అనూహ్య పరిణామాలు ఇప్పుడు దక్షణాది రాష్ట్రాల్లో వేగంగా చోటుచేసుకుంటున్నాయి. భారతీయ జీవన విధానం భిన్నత్వంలో ఏకత్వం, గంగాయమున మేలు కలయిక మన సాంప్రదాయం అని చాలామంది అంటుంటారు. అయితే, సంఘ్ పరివార శక్తులు మాత్రం ఒకే దేశం, ఓకే జాతి, ఒకే చట్టం అని నినదిస్తుంటాయి. విచిత్రం ఏమంటే కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒకే జాతి భావన వెనక్కుతగ్గి దక్షణాది ప్రజల మనోభావాలు దెబ్బతినడం మొదలయ్యాయి. మోదీజీ ఏ పనిచేసినా అయినవాళ్లకు వెండి కంచాల్లో, కానివాళ్లకు విస్తరాకుల్లో వడ్డిస్తారని ప్రచారంలోనికి వచ్చేసింది. వివిధ రాష్ట్రాలకు కేంద్ర నిధుల సంక్రమణ (Devolution) లోనేగాక, ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పెద్దనోట్ల రద్దు, జీయస్టీ వంటి పథకాల్లోనూ ఉత్తర దక్షణ ప్రాంతాల మధ్య వివక్ష కొనసాగిందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యం నుండే కమల్ హాసన్ 'మక్కల్ నీధి మయం'పుట్టింది.

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ సందర్భంగా కొత్తగా ఏర్పడే రాష్ట్రానికి ఐదేళ్ళపాటు ప్రత్యేక తరహా హోదా కల్పిస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో ఒక ప్రత్యేక హామీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో బిజెపి ప్రధాని అభ్యర్థిగా వున్న నరేంద్ర మోదీ ప్రత్యేక తరహా హోదాను పదేళ్ళు కొనసాగిస్తామని ఇంకో ముందస్తు హామీ ఇచ్చారు. అయితే, ఆ తరువాత జరిగింది వేరు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండీ ఎపికి ప్రత్యేక తరహా హోదాను నిరాకరించడానికి అనేక విన్యాసాలు చేసింది. దీనికి ఒక ప్రాంతీయ కోణం కూడా వుంది. దేశంలో ఇప్పటి వరకూ అస్సాం, నాగాలాండ్, జమ్మూకశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, మిజోరం, మేఘాలయ, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ప్రత్యేక తరహా హోదాను ఆస్వాదిస్తున్నాయి. ఈ పదకొండు రాష్ట్రాల్లో ఒక్క దక్షణాది రాష్ట్రం కూడా లేకపోవడం విశేషం. ఆంధ్రప్రదేశ్ సమస్యలన్నీ కేవలం ప్రత్యేక హోదాతో పరిష్కారంకావని అందరికీ తెలుసు. 2014 పునర్ వ్యవస్థీకరణ చట్టం, సంబంధిత హామీలు అన్నీ నెరవేరినపుడే వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందని తెలీనివాళ్ళెవరూ ఇప్పుడు లేరు. అయినప్పటికీ, ఒక ప్రత్యేక చారిత్రక దశలో ఎపికి ప్రత్యేక తరహా హోదా అనేది ఆత్మగౌరవ నినాదంగా మారిపోయింది.

నాలుగేళ్ళ పాలనలో మోదీ ప్రభుత్వం సామాన్య ప్రజల కోసం చేపట్టామని గొప్పగా చెప్పుకునే పథకం ఒక్కటీ లేదు. మరోవైపు, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో ఆయన పాలన సాగిస్తున్న విధ్వంసం భరించశక్యం కాని దశకు చేరుకుంది. మోదీ పాలనలో అభద్రలోకం మరింత అభద్రకు గురికాగా, భద్రలోకం మరింత సంపన్నులుగా మారుతోంది. ఈ వివక్ష పెట్టుబడీదారుల్లోనూ కొనసాగుతోంది. మోదీ ఆశీస్సులున్న కార్పొరేట్ సంస్థలు తమ ప్రత్యర్థుల సంస్థల్ని క్రమంగా మింగేసి అపర సంపన్నులుగా అవతరిస్తున్నాయి. ప్రభుత్వ ప్రాయోజిత గోగ్రవాదులు దేశంలో మతమైనారిటీల జీవితాలను నరకప్రాయంగా మార్చేస్తున్నారు. దేశంలో దళితులు, ఆదివాసుల మీద దాడులు, హత్యలు గతంకన్నా పెరిగిపోయాయని ప్రభుత్వ లెక్కలే చెపుతున్నాయి. త్రిపురలో విజయం తరువాత రెచ్చిపోయిన కమలదళాలు అక్కడ సాగిస్తున్న విధ్వంసకాండ మధ్యయుగాలను తలపిస్తున్నది.

ఒక దృక్పథం, ఒక విధానం, ఒక నినాదం చుట్టూ రాజకీయ సమీకరణ మొదలయినపుడు అనేక సమూహాలు, శక్తుల్లో కదలిక వస్తుంది. ఇప్పుడిది ఎంతమాత్రం ప్రత్యేక తరహా హోదా సాధన సమస్యకాదు; మోదీ పాలన సృష్టించిన ఆర్థిక, సామాజిక, రాజకీయ, ప్రాంతీయ సంక్షోభాల మీద తిరుగుబాటు. అలాంటి రాజకీయ తుఫాను ఒకటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద కేంద్రీకృతమై వుంది.

ఒక చారిత్రక బాధ్యత ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద పడింది. అందుకు వారికి ఒక గొప్ప సానుకూల అంశం వున్నది. రాష్ట్ర రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల సుదీర్ఘ జీవితమే గాక, జాతీయ రాజకీయాల్లో 1989లో నేషనల్ ఫ్రంట్, 1996లో యునైటెడ్ ఫ్రంట్, 1998లో నేషనల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ లకు కన్వీనర్ గా పనిచేసిన అనుభవం ఆయనది. రాష్ట్ర రాజకీయాల్లో మొదటి నుండీ ప్రత్యేక తరహా హోదా నినాదంతో ముందంజలో వున్న వైయస్ జగన్ ను నిలవరించడానికి చంద్రబాబు దగ్గరున్న ఆయుధం ఇదొక్కటే.

అయితే, కేంద్రంలో మోదీ చివరి బడ్జెట్ ను ప్రవేశ పెట్టాక బీజేపి చేతిలో మనం మోసపోయాం అని చెప్పడానికి కూడా చంద్రబాబుకు మూడు వారాలు పట్టింది. ఎన్డీయే అన్యాయం మీద యుద్ధాన్ని ప్రకటించడానికి వారికి ఇంకెంత కాలం పడుతుందో చెప్పలేం. ఇంతకీ వారు మోసపోయి ప్రజల్ని మోసం చేశారా? ప్రజల్ని మోసం చేశాక వారే మోసపోయారా? అనే ప్రశ్నలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. దక్షణాది రాష్ట్రాలు, ప్రసాజ్వామికవాదులు, ఉదారవాదులు, లౌకికవాదులు, సామ్యవాదులు, కమ్యూనిస్టులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తుఫాన్ కదలికల వైపే చూస్తున్నారు. రణమా? శరణమా? మరో మార్గంలేదు.

మహాబలిష్టమైన జాతులు, మహా తెలివైన జాతులు మాత్రమే నిలదొక్కుకుంటాయని చెప్పలేం. మార్పుకు అనుగుణంగా మారిన జాతులే జీవికను కాపాడుకుంటాయి అని జీవపరిణామ సిద్ధాంతవేత్త ఛార్లెస్ డార్విన్ అన్న మాటలు ఇప్పుడు మరింత ప్రాముఖ్యాన్ని సంతరించు కుంటున్నాయి. ఒకవైపు, దక్షణాది దళపతి బాధ్యతలు చేపట్టడానికి చంద్రబాబు తాత్సారం చేస్తుంటే మరోవైపు కేసిఆర్ ఆ భారాన్ని స్వచ్ఛందంగా భుజాలకు ఎత్తుకున్నారు. ఏప్రిల్ 27న ఫెడరల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తున్నట్టు వారు అప్పుడే బలమైన సంకేతాలను ఇచ్చేశారు.

అయితే, కేసిఆర్ పెట్టబోయేది సమాఖ్య కూటమి కాదనీ, అది బీజేపీ వ్యతిరేక, కాంగ్రెస్ వ్యతిరేక థర్డ్ ఫ్రంట్ మాత్రమే అనే మాట కూడా చక్కర్లు కొడుతోంది. ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో థర్డ్ ఫ్రంట్ అంటే నరేంద్ర మోదీ నెత్తిన పాలు పోయడమే అవుతుంది!.

> **సమాఖ్య భావనకు తూట్లు పెడుతున్నది మోదీయే గనుక కేసిఆర్ అయినా చంద్రబాబు అయినా మరొకరయినా థర్డ్ ఫ్రంట్ ఆలోచనల్ని పక్కన పెట్టి మోదీ వ్యతిరేక విశాల సమాఖ్య కోసం ప్రయత్నించాలి. కాంగ్రెస్‌కే కాక బిజెపిలో మోదీని వ్యతిరేకించే శక్తులకు కూడా స్థానం కల్పించేంత విశాలంగా కూటమిని నిర్మించాలి. సమాఖ్య అంటే రాష్ట్రాలు, రాజకీయాలు అనే సంకుచిత భావనకే పరిమితం అయితే దానివల్ల కూడా పెద్దగా ప్రయోజనం ఏమీ వుండదు. అది జాతుల సమాఖ్యగా వుండాలి. కులాల సమాఖ్యగా వుండాలి. మతాల సమాఖ్యగా వుండాలి. వర్గాల సమాఖ్యగా వుండాలి.**

ఇప్పటి వరకు నరేంద్ర మోదీ అమిత్ షా జోడీ ఎన్నికల్లో 'మూడుముక్కలాట' ఆడుతున్నారు. ముస్లింలు, దళితులు, కమ్యూనిస్టులు, మత సామరస్యవాదులు వగయిరాలు దేశంలో 30 శాతానికి మించి వుండరని వాళ్ళ అంచనా. మిగిలిన 70 శాతం ఓట్లలో తామూ కాంగ్రెస్ పోటీ పడితే ఆధిక్యత తమదే అనేది వాళ్ల ఫార్మూలా! ఈ ఫార్మూలా ప్రకారం 3640 శాతం ఓట్లను దక్కించుకుంటే గెలుపు తథ్యం. బీజేపీ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ కు పడకుండా థర్డ్ ఫ్రంట్ కు పడితే మేలు జరిగేది బీజేపీకే.

సమాఖ్య భావనకు తూట్లు పెడుతున్నది మోదీయే గనుక కేసిఆర్ అయినా చంద్రబాబు అయినా మరొకరయినా థర్డ్ ఫ్రంట్ ఆలోచనల్ని పక్కన పెట్టి మోదీ వ్యతిరేక విశాల సమాఖ్య కోసం ప్రయత్నించాలి. కాంగ్రెస్ కే కాక బీజేపీలో మోదీని వ్యతిరేకించే శక్తులకు కూడా స్థానం కల్పించేంత విశాలంగా కూటమిని నిర్మించాలి. సమాఖ్య అంటే రాష్ట్రాలు, రాజకీయాలు అనే సంకుచిత భావనకే పరిమితం అయితే దానివల్ల కూడా పెద్దగా ప్రయోజనం ఏమీ వుండదు. అది జాతుల సమాఖ్యగా వుండాలి. కులాల సమాఖ్యగా వుండాలి. మతాల సమాఖ్యగా వుండాలి. వర్గాల సమాఖ్యగా వుండాలి.

జాతీయ రాజకీయాలలో ఖాళీలను నింపాల్సిందే!



పట్నం కమలాకర్
9963405555

రాజ్యాంగ రచనా సమయంలోనే కేంద్రం బలంగా వుండాలా, రాష్ట్రాలకు ఎక్కు వ అధికారాలుండాలా అనే చర్చ జరిగింది. కొన్ని అంశాలు రాష్ట్రాల జాబితాలో పెట్టి, కొన్నింటిని కేంద్ర జాబితాలో పెట్టారు. కానీ, కొన్ని విషయాలలో అంతిమ అధికారం (domain power) మాత్రం కేంద్రం చేతిలోనే వుంది.

భారత దేశాన్ని డా.బి.ఆర్.అంబేద్కర్, 'ఇండియా సంయుక్త రాష్ట్రాలు' అని పిలవాలని సూచించారు. దేశంలో కేంద్రానికి గుత్తాధిపత్యం వుంటే రాష్ట్రాలకు న్యాయం జరగకపోవచ్చు అనే అవగాహనతోనే అలా అని వుంటారు. అంబేద్కర్ ప్రతిపాదనకు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ప్రాధాన్యత వుంది. ఎక్కువ కాలం జాతీయ పార్టీలు ఈ దేశాన్ని పాలించాయి, అయినా ప్రజల సమస్యలు పరిష్కారం కాకపోగా నానాటికి జటిలమైపోతున్నాయి. ప్రపంచీకరణను అర్థం చేసుకోవడంలో, అమలులో జరిగిన లోపంతో ప్రజల కష్టాలు పెరిగాయే కాని తగ్గలేదు. వ్యవసాయ సమస్యను మరింత జటిలం చేశారు, మద్దతు ధరను నిర్ణయించే అధికారం కేంద్రం చేతిలో వుండటం వల్ల రాష్ట్రాలు ఈ విషయంలో ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది. జాతీయ రాజకీయాలలో రెండు పార్టీలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి, ఎక్కువ కాలం ఈ దేశాన్ని కాంగ్రెసే పాలించింది. ఇప్పుడున్న బిజెపి పార్టీ కాంగ్రెసుకు భిన్నంగా అవినీతిలేని పాలన ఇస్తామని, విదేశాల నుండి నల్ల ధనాన్ని తెప్పిస్తామని వాగ్దానాలు చేసింది.

ఎమర్జెన్సీ తర్వాత దేశంలోని రాజకీయ వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. అప్పటిదాకా జాతీయ పార్టీ గుత్తాధిపత్యాంలో ఉన్న రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు రావడం మొదలయ్యింది. దేశవ్యాప్తంగా ప్రజలలో పెరుగుతున్న చైతన్యం కొత్త పార్టీలు రావడానికి కూడా ఒక కారణం. తమిళనాడులో ఎమ్‌జిఆర్ రాజకీయ ప్రవేశం, ఇక్కడ ఎన్.టి.రామారావు రాజకీయ పార్టీని నెలకొల్పి అతితక్కువ కాలంలోనే విజయం సాధించడంతో ప్రాంతీయ పార్టీలహవా మొదలైంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా జాతీయ పార్టీలకు దీటుగా ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి. ప్రాంతీయ పార్టీలకు కొంత మేరకు ఓటు బ్యాంకు కూడా ఏర్పడింది.

రాష్ట్రాలకున్న ప్రధానమైన సమస్య ఆర్థిక సహాయం కోసం కేంద్రంపై ఆధారపడటం. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్‌వన్ టాక్స్ పేరుతో తీసుకొచ్చిన కొత్త విధానంతో రాష్ట్రాలకు ఆదాయం తగ్గింది. కేంద్రం ఇంకొక అడుగు ముందుకేసి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా అమలులోకి తేవాలని చూస్తుంది. ఇది భవిష్యత్తులో కేంద్రం పెత్తనం పెరిగి రాష్ట్రాలు వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద బ్రతికాల్సి వస్తుంది. రెండవ విషయం ఉత్తరాది పెత్తనం. ఈ విషయాన్ని ముందే గ్రహించిన అంబేద్కర్ మన దేశానికి రెండు రాజధానులుంటే బాగుంటుదని రెండవ రాజధాని హైదరాబాద్‌లో పెడితే బాగుంటుందని అన్నారు. భవిష్యత్తులో ఉత్తర భారత దేశం పెత్తనానికి నిరసన దక్షిణ భారత దేశం నుండి వస్తుందని ముందే గ్రహించారు. ఇప్పుడు అదే అలజడి దేశంలో మొదలైంది.

కెసిఆర్ ఈ మధ్యన ఒక ఇంగ్లీషు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రెండు అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. అందులో మొదటిది దేశానికి రెండవ రాజధానిగా హైదరాబాద్ ఏర్పాటు చేయటానికి అంగీకారమేనని, రెండవది రిజర్వేషన్ల అంశం. రిజర్వేషన్ల అంశం కేంద్రం జాబితాలో ఉంది. సుప్రీం కోర్టు రిజర్వేషనులు యాభై శాతం దాటరాదని చెప్పడంతో కేంద్రం అదే శిలాశాసనం అయినట్లు అంగీకరిస్తుంది.

కొన్ని రాష్ట్రాలలో రిజర్వేషన్ల అంశం తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చటంతో యాభై శాతం దాటివుంది. సుప్రీం కోర్టు ఈ మధ్యన ఇచ్చిన తీర్పులో తొమ్మిదో షెడ్యూలును కూడా సమీక్షించే అధికారం తమకుందని అంటూ ఉంది. భవిష్యత్తులో తొమ్మిదో షెడ్యూలు విషయంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకునే అవకాశముంది కాబట్టి రిజర్వేషన్లు ఎంత ఉండాలి అనే నిర్ణయాధికారం రాష్ట్రాలకే ఇచ్చేందుకు రాజ్యాంగ సవరణ చేయవలసిన అవసరం ఉంది.

జాతీయ ఎంజెడాను రూపొందించుకుని ఒక కొత్త రాజకీయ ఒరవడిని సృష్టించాల్సిన అవసరమైతే వుంది. జాతీయ పార్టీలు దేశంలోని ఏ సమస్యలను పరిష్కరించ లేకపోయాయి. కాశ్మీర్ సమస్య నుండి ఈశాన్య రాష్ట్రాల సమస్య, నీటి వాటాల విషయంలో తగాదాలను పరిష్కరించ లేకపోయాయి. భవిష్యత్తులోనైనా రాజ్యాంగాన్ని సవరించి రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు ఇవ్వాల్సిన అవసరం వుంది. జాతీయ స్థాయిలో నాయకత్వాని తలకెత్తుకొనే నాయకుని అవసరం కూడా ఉంది. ఈ ఖాళీని కెసిఆర్‌గారు భర్తీ చేయగలరని అశిస్తున్నాను.



అంగన్వాడీ టీచర్లు

తెలంగాణ వనపర్తిలోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ విభాగం కింది పోస్టులకు దరఖాస్తులను కోరుతోంది.

* పోస్టులు : అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, హెల్పర్.
* అర్హత : పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
* వయసు : 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: మార్చి 11
* వెబ్‌సైట్ : http://wdcw.tg.nic.in

ప్రతిభకు పట్టం



కార్పొరేట్ స్కూళ్లల్లో లక్షల్లో ఫీజులు కట్టి చదువుకోలేని పేదవిద్యార్థులకు వరంలాంటివి గురుకులాలు. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన, క్రీడలు, వసతి, భోజనం, పోటీ పరీక్షలకు శిక్షణవంటి సదుపాయాలను ఉచితంగా కల్పిస్తాయి. 2018-19 విద్యాసంవత్సరానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని గురుకులాల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది. ఈ నేపథ్యంలో గురుకులాల ప్రవేశ ప్రక్రియ, అర్హతలు ఇలాంటి అంశాలకు సంబంధించిన వివరాలను చూద్దాం..



తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 497 గురుకుల పాఠశాలలున్నాయి. వీటిల్లో 232 సాంఘిక సంక్షేమ గురుకులాలు, 88 గిరిజన సంక్షేమ గురుకులాలు, 142 బీసీ సంక్షేమ గురుకులాలు, 35 టీఆర్ఈఐఎస్ జనరల్ గురుకులాలున్నాయి. ఈ పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. 2017 –18 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుంచి నాలుగవ తరగతి చదువుతుండాలి. ఓసీ, బీసీలకు 9 నుంచి 11 ఏళ్ల మధ్య, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 9 నుంచి 13 ఏళ్ల మధ్య వయసులో ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలవారైతే లక్షా యాభైవేలు, పట్టణ ప్రాంతాలవారైతే రెండు లక్షల లోపు ఉండాలి. సైనికోద్యోగుల పిల్లలకు ఆదాయ పరిమితి వర్తించదు.

రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. వంద మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. ఆబ్జెక్టివ్ పద్ధతిలో ప్రశ్నాపత్రం ఉంటుంది. వీటికి ఓఎంఆర్ షీట్‌పై రెండు గంటల్లో సమాధానాలను గుర్తించాలి. తెలుగులో 20 ప్రశ్నలు 20 మార్కులకు, ఇంగ్లీషు, గణితం,మెంటల్ ఎబిలిటీల్లో 25 ప్రశ్నలకు 25 మార్కులుగా ఉంటాయి. పరిసరాల విజ్ఞానం ఐదు ప్రశ్నలకు ఐదు మార్కులిస్తున్నారు. పాత జిల్లాలను యూనిట్‌గా చేసుకుని విదార్థులను ఎంపిక చేసి సీట్లను కేటాయిస్తారు. ఇందుకోసం పరీక్షలో సంపాదించిన మార్కులు, స్థానికత, రిజర్వేషన్ విధానం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. నల్గొండ జిల్లాకు చెందిన సర్వేల్‌లోని రీజనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ పాఠశాల కోసం తెలంగాణలోని 31జిల్లాలకు చెందిన విద్యార్థులు పోటీపడటానికి అవకాశం ఉంది. ఇందులో కూడా రిజర్వేషన్‌ను ప్రాతిపదికగా చేసుకుని విద్యార్థులను ఎంపిక చేసుకుంటారు. కౌడిపల్లిలోని గురుకులంలో మత్స్యకార వృత్తికి చెందిన అన్ని వర్గాల పిల్లలకు ప్రవేశం కల్పించడం విశేషం.

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ సమయంలో పేరు , పుట్టిన తేదీ, తల్లిదండ్రుల మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, జిల్లా పేరు తప్పుల్లేకుండా నమోదు చేసుకోవడం మర్చిపోకూడదు. ఎందుకంటే తప్పులు దొర్లితే తర్వాత సరిచేసుకోవడానికి అవకాశం ఉండదు. అందుకోసం అప్‌లోడ్ చేయడానికి ముందే మరోసారి వివరాలను సరిచూసుకోవడం మంచిది. ప్రవేశ పరీక్ష ఫీజు రూ.50 ఉంటుంది. దీన్ని నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ బ్యాంక్, లేదా డెబిట్ కార్డ్ ద్వారా చెల్లించవచ్చు. తర్వాత ఒక రిఫరెన్స్ ఐడీ నెంబర్, దరఖాస్తు ఫారం కనిపిస్తుంది. ఆ ఫారంలో అన్ని వివరాలు పూర్తి చేయాలి. పరీక్ష తేదీకి పదిరోజుల ముందు నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తు నమూనా కాపీ, హాల్ టికెట్‌ను ప్రింటవుట్ తీసుకుని ప్రవేశ ప్రక్రియ ముగిసే వరకు భద్రపరుచుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 16, 2018 వరకు ఉంది. రాత పరీక్ష తేదీ ఏప్రిల్ 8, ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఉంటుంది. మిగతా వివరాలకు http://tgcet.cgg.gov.in వెబ్‌సైట్‌ను చూడాలి.

గురుకులాల్లో అన్నీ ఉచితమే...

* గురుకుల పాఠశాలలో ప్రవేశం లభిస్తే అయిదో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉచితంగా చదువుకోవచ్చు.
* ఇక్కడి విద్యార్థులెందరో ఉన్నత విద్యాసంస్థల్లో అవకాశాలు సొంతం చేసుకున్నారు. ప్రతి జిల్లాలోనూ బాలబాలికలకు ప్రత్యేకంగా గురుకులాలున్నాయి.
* ఏ అంశంలోనైనా ప్రతిభ ఉన్న విద్యార్థులను ఇక్కడ ప్రోత్సహిస్తారు. అందులో మరింత రాణించేందుకు శిక్షణ ఇస్తారు.
* ఒలింపియాడ్, ఐఐటీ, నీట్, ఎంసెట్‌లాంటి పోటీ పరీక్షలకు కూడా శిక్షణ లభిస్తుంది.
* యోగా, ఫిజికల్ ఎడ్యుకేషన్, మార్షల్ ఆర్ట్స్, క్షేత్ర పర్యటనలు, యూత్ పార్లమెంట్, వైజ్ఞానిక ప్రదర్శనలు, లలిత కళలులాంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు.
* గ్రంథాలయం, ల్యాబ్, కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతుల సౌకర్యం కల్పిస్తారు.
* సెంట్రల్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, నల్సార్, టిస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ప్రవేశం పొందేలా గైడెన్స్ ఇస్తారిక్కడ.

జీకే – కరెంట్ అఫైర్స్



ప్రపంచ సంపద సూచి – 2017

*ప్రపంచ సంపద సూచి 2017 ప్రకారం అత్యంత సంపన్న దేశాలలో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? **ఆరవ స్థానం**

*ప్రపంచ సంపద సూచి 2017 ప్రకారం అత్యంత సంపన్న దేశాలలో ఎంత సంపదతో భారతదేశం ఆరవ స్థానంలో నిలిచింది? **8,230 బిలియన్ అమెరికా డాలర్లు**

శాయ్ కొత్త డైరెక్టర్ జనరల్

*శాయ్ డైరెక్టర్ జనరల్‌గా నియమితులైనవారెవరు? **నీలం కపూర్**

*భారతదేశంలో క్రీడల అభివృద్ధికి కేంద్ర యువజన, క్రీడల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన అత్యున్నత సంస్థ ఏది? స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా **(శాయ్)**

*శాయ్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? **1984**

*శాయ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది? **ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం**

*ఇటీవల మానవ ఆరోగ్యానికి హాని కలిగించే ఎండో సల్ఫాన్ వంటి 20 రకాల క్రిమి సంహారకాలను ఏ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది? **పంజాబ్**

*ఎవరి సిఫారసులకు అనుగుణంగా పంజాబ్ 20 రకాల క్రిమి సంహారకాలను నిషేధించింది? **పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటి, పంజాబ్ వ్యవసాయదారుల సంఘం**

*ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం క్లాస్1 క్రిమి సంహారకాలుగా గుర్తించబడిన మూడు క్రిమి సంహారకాలను ఎప్పటి నుంచి భారతదేశంలో నిషేధించాలని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిశ్చయించింది? **2021**

*ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం క్లాస్1 క్రిమి సంహారకాలుగా గుర్తించబడిన మూడు క్రిమి సంహారకాలను 2021 నుంచి భారతదేశంలో నిషేధించాలని ఎవరి సిఫారసులకు అనుగుణంగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిశ్చయించింది? **అనుపమ్ వర్మ కమిటి**

న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ కొత్త సారథి

*ఇటీవల న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఎవరు నియమితులైనారు? **దినేష్ శ్రీవాస్తవ**

*ఎవరి స్థానంలో దినేష్ శ్రీవాస్తవ ఇటీవల న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఎవరు నియమితులైనారు? **కళ్యాణ కృష్ణన్- దినేష్ శ్రీవాస్తవ**

* రూర్కీ యూనివర్సిటి నుంచి మేటలర్జికల్ ఇంజనీరింగ్ డిగ్రీ చేసారు.
* బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో పనిచేశారు.
* ముంబై లోని హోమీ బాబా నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లో సీనియర్ ప్రొఫెసర్ గా పనిచేసారు.
* ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, బెంగళూరు నుంచి డాక్టరేట్ డిగ్రీ చేసారు.
* కల్పాకంలో నిర్మిస్తున్న 500 మెగా వాట్ల, ప్రోటో టైపు ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అభివృద్ధికి ముఖ్య భూమిక పోషిస్తున్నారు.

*డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటామిక్ ఎనర్జీ యొక్క ముఖ్యమైన పారిశ్రామిక విభాగం ఏది? **న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్(NFC)**

*న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్(NFC) ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? **1971**

*న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్(NFC) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది? **హైదరాబాద్**

*భారతదేశంలో ఉన్న అన్ని అణు రియాక్టర్లకు కావాల్సిన అణు ఇందనం సరఫరా చేసే బాధ్యత కలిగిన సంస్థ ఏది? **న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్(NFC)**

కొత్త వైల్డ్ లైఫ్ సాంక్చుయరి ప్రారంభానికి నిర్ణయించిన మహారాష్ట్ర:

*ఇటీవల ఏ కొత్త వైల్ లైఫ్ సాంక్చుయరి ప్రారంభించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? **గోదాజరి వైల్డ్ లైఫ్ సాంక్చుయరి**

*కొత్త వైల్డ్ లైఫ్ సాంక్చుయరి గోదాజరి వైల్డ్ లైఫ్ సాంక్చుయరి ఎక్కడ ఉన్నది? **మహారాష్ట్ర లోని చంద్రపూర్ జిల్లా లోని బ్రహ్మపురి అడవుల్లో.**

*కొత్త వైల్డ్ లైఫ్ సాంక్చుయరి గోదాజరి వైల్డ్ లైఫ్ సాంక్చుయరి దగ్గరలో ఏ టైగర్ రిజర్వు ఉన్నది? **తడోబా టైగర్ రిజర్వు**

* ప్రస్తుతం భారతదేశంలో ఉన్న వైల్డ్ లైఫ్ సాంక్చుయరీల సంఖ్య ఎంత? **514**

*ప్రస్తుతం భారతదేశంలో ఉన్న జాతీయ పార్కుల(నేషనల్ పార్కులు) సంఖ్య ఎంత? **99**

*ప్రస్తుతం భారతదేశంలో ఉన్న రక్షిత అటవీ ప్రాంతాలు (కన్జర్వేషన్ రిజర్వు) సంఖ్య ఎంత? **41**

*ప్రపంచంలోని 165 స్వతంత్ర దేశాల, 2017 గ్లోబల్ డెమోక్రసీ ఇండెక్స్(జి.డి.ఐ) లో భారతదేశం ఎన్నవ స్థానంలో నిలిచింది? **42**

*ప్రపంచంలోని 165 స్వతంత్ర దేశాల, 2017 గ్లోబల్ డెమోక్రసీ ఇండెక్స్(జి.డి.ఐ) ను ఎవరు రూపొందించారు? **ఎకనామిస్ట్ ఇంటలిజెన్స్ యూనిట్ (ఇ.ఐ.యు) అనే బ్రిటన్ కేంద్రంగా ఉన్న కంపెనీ.**

*32 వ సూరజ్ కుండ్ అంతర్జాతీయ క్రాఫ్ట్స్‌మేళ ఇటీవల ఎక్కడ నిర్వహించారు? **హర్యానాలోని ఫరిదాబాద్**

*32 వ సూరజ్ కుండ్ అంతర్జాతీయ క్రాఫ్ట్స్‌మేళను ఎవరు ప్రారంభించారు? **ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.**

*32 వ సూరజ్ కుండ్ అంతర్జాతీయ క్రాఫ్ట్స్‌మేళలో భాగస్వామ్య దేశం ఏది? **కిర్గిజిస్తాన్**

*సూరజ్ కుండ్ అంతర్జాతీయ క్రాఫ్ట్స్‌మేళకు సూరజ్ కుండ్ అనే పేరు ను ఎక్కడ నుంచి పెట్టడం జరిగింది? **క్రీ.శ 10 శతాబ్దంలో రాజా సూరజ్‌పాల్ నిర్మించిన సూరజ్‌కుండ్ ఆడిటోరియం పేరుమీదుగా.**

*సూరజ్ కుండ్ ఆడిటోరియం నిర్మించిన రాజా సూరజ్ పాల్ ఏ వంశానికి చెందిన వారు? **తోమార్ వంశస్తులు**



*సూరజ్ కుండ్ ఆడిటోరియం ఎవరి పూజకు నిర్మించిన కట్టడం? **సూర్య భగవానుడు**

అండర్–19 క్రికెట్ ప్రపంచ కప్ – భారత కైవసం

*ఇటీవల నిర్వహించిన అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ ఏ దేశం సొంతం చేసుకుంది? **భారతదేశం**

*అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్‌ను భారత్ ఏ దేశ జట్టుపై గెలిచి సొంతం చేసుకుంది? **ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.**

*భారత అండర్ 19 క్రికెట్ టీం కెప్టెన్ ఎవరు? **పృథ్వీషా**

*భారత అండర్ 19 క్రికెట్ టీం కోచ్ ఎవరు? **రాహుల్ ద్రావిడ్**



*ఇప్పటి వరకు భారతదేశం ఎన్ని అండర్ 19 క్రికెట్ ప్రపంచకప్ లు గెలిచింది? **నాలుగు**

*ఇప్పటి వరకు అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్‌లు ఎక్కువ సార్లు గెలిచిన దేశం ఏది? **భారతదేశం**

*ఇప్పటి వరకు అండర్ 19 క్రికెట్ ప్రపంచకప్ లు ఎక్కువ సార్లు గెలిచిన దేశం భారతదేశం కాగా దాని తరువాతి స్థానం ఉన్న దేశం ఏది? ఆస్ట్రేలియా **(3 సార్లు)**

*అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ 2018 పోటీలు ఎక్కడ నిర్వహించబడ్డాయి? **న్యూజిలాండ్**

*అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ 2018 పోటీలు ఎప్పుడు నిర్వహించబడ్డాయి? **2018 జనవరి 13 – 2018 ఫిబ్రవరి 03**

*ఇటీవల వార్తల్లో నిలిచిన ఎగ్జామ్ వారియర్స్ పుస్తకాన్ని ఎవరు రచించారు? **ప్రధాని నరేంద్ర మోడీ**

*ప్రధాని నరేంద్ర మోడీ రచించిన ఎగ్జామ్ వారియర్స్ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు? **విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్**

*ఎగ్జామ్ వారియర్స్ పుస్తకాన్ని ఎవరు పబ్లిష్ చేసారు? **పెంగ్విన్ ఇండియా**

* 250 వ వార్షికోత్సవం జరుపుకున్న మిలిటరీకి చెందిన పదాతి దళ రెజిమెంట్ ఏది? **మరాఠా లైట్ పదాతి దళ రెజిమెంట్**

* మరాఠా లైట్ పదాతి దళ రెజిమెంట్ ఎప్పుడు 250 వ వార్షికోత్సవం జరుపుకున్నది? **2018 ఫిబ్రవరి 04**

*మరాఠా లైట్ పదాతి దళ రెజిమెంట్ మొదట ఎప్పుడు ఆవిర్భవించింది? **1768**

*ఫిబ్రవరి 04 వ తేదీని మరాఠా లైట్ పదాతి దళ రెజిమెంట్ తన వార్షికోత్సవంగా జరుపుకోడానికి ముఖ్య కారణం అయిన చారిత్రక అంశం ఏది? **ఛత్రపతి శివాజీ 1670 ఫిబ్రవరి 4న మహారాష్ట్రలోని పూణే దగ్గర గల కొండన కోటపై సాధించిన విజయం.**

*మహారాష్ట్ర లోని పూణే దగ్గర గల కొండన కోట ను ప్రస్తుతం ఏ పేరు తో పిలుస్తున్నారు? **సింగాడ్**

*మరాఠా లైట్ పదాతి దళ రెజిమెంట్ రెండు సార్లు విక్టోరియా క్రాస్ గౌరవాన్ని గతంలో అందుకున్నది. అయితే అవి ఎవరికి వచ్చాయి? **ఎన్.కె.యశ్వంత్, నామదేవ్ జాదవ్**

*మరాఠా పదాతి దళం, మరాఠా లైట్ పదాతి దళంగా ఎప్పుడు గౌరవించబడింది? **1841లో జరిగిన మొదటి ఆఫ్ఘన్ యుద్ధంలో**

*రక్షిత ఇంటర్ నెట్ దినోత్సవం సందర్భంగా భారతదేశంలో అంతర్జాల రక్షణపై అవగాహన కల్పించుటకు గూగుల్ ప్రారంభించిన ప్రచార కార్యక్రమం ఏది? **#సెక్యూరిటీ చెక్ కియా**



*రక్షిత ఇంటర్ నెట్ దినోత్సవం (Safer internet day) ఎప్పుడు? ఫిబ్రవరి 6.

*టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకులు 2018 ప్రకారం ఆసియాలో ఉన్న అత్యున్నత 50 విద్యాలయాలలో భారతదేశానికి చెందిన ఎన్ని విద్యాలయాలు స్థానాలు సాధించాయి? **రెండు**

*పాదరసం కాలుష్యాన్ని అరికట్టుటకు ఉద్దేశించిన ఏ అంతర్జాతీయ ఒప్పందానికి ఇటీవల ప్రభుత్వం ఆమోదం తెలిపింది? **మినిమేటా ఒప్పందం**

*దేశంలో పాదరసం వినియోగం, పాదరస ఆధారిత ఉత్పత్తుల వినియోగానికి సంబంధించిన మినిమేటా ఒప్పందాన్ని ఇటీవల ప్రభుత్వం ఆమోదించింది. అయితే ఈ ఒప్పందం ఎప్పటి వరకు అమలులో ఉంటుంది? **2025**

*పాదరస విష ప్రభావం వల్ల అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులను చవిచూసిన ఏ నగరం పేరు మీదుగా మినిమేటా ఒప్పందానికి ఆ పేరు పెట్టడం జరిగింది? **జపాన్‌లోని మినిమేటా పట్టణం**

*ఎక్కడ జరిగిన అంతర ప్రభుత్వ చర్చల కమిటి సమావేశంలో మినిమేటా అంతర్జాతీయ ఒప్పందం (మినిమేటా కన్వెన్షన్) ఆమోదం పొందింది? **స్విట్జర్లాండ్‌లోని జెనీవా**

*మినిమేటా అంతర్జాతీయ ఒప్పందానికి (మినిమేటా కన్వెన్షన్) అంతర్జాతీయంగా ఎప్పుడు ఆమోదం లభించింది? **2013 జనవరి**


*మినిమేటా అంతర్జాతీయ ఒప్పందం (మినిమేటా కన్వెన్షన్) అంతర్జాతీయంగా 2013 అక్టోబర్ నుంచి అమలులోనికి తీసుకు రావటాన్ని ఎక్కడ జరిగిన సమావేశం ఆమోదించింది? **జపాన్‌లోని కుమామోటో**

*ఏ పరిశ్రమల నుంచి పాదరసం పర్యావరణంలోనికి వచ్చే అవకాశం ఉంటుంది? **థర్మల్ విద్యుత్ కేంద్రాలలో బొగ్గు మండించటం, బ్యాటరీలు, థర్మామీటర్లు, బారోమీటర్లు వంటి పరికరాలు తయారు చేసే పరిశ్రమల వ్యర్థాల నుంచి, బంగారం తయారీ పరిశ్రమలు**

*సాధారణ ఉష్ణోగ్రతా పీడనాల వద్ద ద్రవరూపంలో ఉండే లోహం ఏది? **పాదరసం**

* పాదరసం కాలుష్యం కారణంగా మానవులలో వచ్చే వ్యాధిని ఏమని పిలుస్తారు? **మినిమేటా వ్యాధి.**

హరితహారంలో వెదురు పెంచేలా రైతులకు ప్రోత్సాహం




మన తెలంగాణ / హైదరాబాద్ : హరిత హారంలో భాగంగా వెదురు పెంచేలా రైతులకు ప్రోత్సహించాలని అటవీ శాఖ యోచిస్తోంది. రైతులు, మేదరులకు ఆదాయం పెంచే మార్గంగా, వాణిజ్యపరంగా వెదురునే పెంచాలని భావిస్తోంది. ఇందుకు గాను అటవీ శాఖ ఇతర రాష్ట్రాల్లో వెదురు పరిశ్రమను అధ్యయనం చేయనుంది. ప్లాస్టిక్ వినియోగం తగ్గించి పర్యావరణ హితంగా వెదురు ఉత్పత్తులకు ప్రోత్సాహం అందించాలని అటవీ అధికారులు నిర్ణయించారు. బాంబు సొసైటీ ఇండియా ప్రతినిధులతో అటవీ శాఖ ఉన్నతాధికారులు నేడు సమావేశం అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెదురు పెంపకం, రవాణాపై ఉన్న ఆంక్షలను తొలగించిన నేపథ్యంలో చిన్న, సన్నకారు రైతులతో పాటు మేదరులకు ఆదాయ వనరుగా వెదురును మార్చాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ఆదిశగా అటవీ అధికారులు అధ్యయనం చేయబోతున్నారు.పెంచిన వెదురుకు మార్కెట్ సౌకర్యం ఉండేలా , వాణిజ్య పరంగా వెదురు ఉత్పత్తుల మార్కెట్ సాధ్యాసాధ్యాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని అధికారులు నిర్ణయించారు. బాంబు సొసైటీ ఆఫ్ ఇండియా సలహా మండలి వైస్ చైర్మన్ ఆర్‌కె మెహతాతో ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ పీకే ఝా, అదనపు అటవీ సంరక్షణ అధికారి ఆర్ఎం.డోబ్రియల్, ఇతర అధికారులు అరణ్యభవన్‌లో సమావేశమై చర్చించారు. తెలంగాణ పర్యావరణ పరిస్థితులు నీటి లభ్యత వెదురు పెంపకానికి అనువుగా ఉంటాయన్నారు.

జెఎసిలోకి దిలీప్‌కుమార్

మన తెలంగాణ/హైదరాబాద్: మాజీ ఎంఎల్‌సి కపిలవాయి దిలీప్‌కుమార్ ఈ నెల12న తెలంగాణ జెఎసిలో చేరనున్నారు. ఇటీవల ఆయన బిజెపికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ నెలలో కోదండరామ్ నాయకత్వంలో ప్రారంభం కానున్న రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ జరగనున్న నేపథ్యంలో ముందస్తుగానే కపిలవాయి దిలిప్ కుమార్ జెఎసిలో చేరుతున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అమలు చేయడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని కపిలవాయి దిలిప్‌కుమార్ విమర్శించారు. రాష్ట్రంలో కోదండరామ్ ఏర్పాటుచేసే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని ఆయన 'మన తెలంగాణ' కు తెలిపారు.

విద్యావేత్త ఎస్‌విఎన్ రెడ్డి కన్నుమూత



మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రముఖ విద్యావేత్త, ఎ.వి.కళాశాల మాజీ ప్రిన్సిపాల్, కె.వి.రంగారెడ్డి న్యాయ కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎస్.వి.ఎన్. రెడ్డి(80) గురువారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదర్‌గూడ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ పొందిన ఆయన గత 50 ఏళ్లుగా విద్యా రంగానికి సేవలందించారు. ఎస్‌విఎన్ రెడ్డి మృతి పట్ల అధ్యాపకులు, విద్యార్థులతో పాటు తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల సంఘం ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్‌రెడ్డి సంతాపం తెలిపారు.

దావూద్ అనుచరుడు అరెస్టు

న్యూఢిల్లీ: దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు ఫరూక్ తక్లాను సిబిఐ అరెస్టు చేసింది. 1993 ముంబయి పేలుళ్ల కేసుకు సంబంధించి తక్లాను అదుపులోకి తీసుకున్నట్లు సిబిఐ గురువారం తెలిపింది. ముస్తాక్ మెహమ్మద్ అనే పేరు కూడా ఉన్న తక్లా ఫరారీలో ఉంటూ వస్తున్నాడు. దుబాయ్ నుంచి వచ్చిన తక్లాను ఇక్కడి ఎయిర్‌పోర్టులో గుర్తించి సిబిఐ బృందం అరెస్టు చేసింది. ఇతనికి వ్యతిరేకంగా ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేసింది. తక్లాను న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు.

ఎంఎల్‌ఎల కేసులకు ప్రత్యేక కోర్టు

మన తెలంగాణ/హైదరాబాద్: ఎంపి, ఎంఎల్‌ఎలపై రాష్ట్రం వ్యాప్తంగా నమోదైన కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది. నాంపల్లిలోని సెషన్స్ కోర్టు యూనిట్లో ఏర్పాటు చేసిన ఈ కొత్త కోర్టును మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి జి.వెంకట క్రిష్ణయ్య గురువారం ప్రారంభించారు. ఎంపి, ఎంఎల్‌ఎలపై నమోదైన కేసులను విచారించేందుకు ప్రతి రాష్ట్రంలో ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని ఇటీవలే సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో నాంపల్లిలో ఈ కోర్టును ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అదనపు ఎంఎస్‌జె కె.రవిందర్‌రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎం.రవిందర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, బార్ కౌన్సిల్ కార్యదర్శి రాహుల్‌లు పాల్గొన్నారు. ఇక నుంచి రాష్ట్రంలో ఏ పోలీసు స్టేషన్‌లోనైనా ఎంపి, ఎమ్మెల్యేలపై నమోదైన కేసులు ఈ ప్రత్యేక కోర్టులోనే విచారణ సాగుతాయి.


బిజెపి విభజన రాజకీయాలు : రాహుల్

సింగపూర్: ఎన్నికల్లో గెలిచేందుకు బిజెపి విభజన రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. గురువారం సింగపూర్‌లో ప్రతిష్టాత్మక 'లీ కౌన్ యూ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ' ప్యానెల్ చర్చలో ఆయన పాల్గొన్నారు. దేశంలో బెదిరించే వాతావరణం ఉందని, ప్రజలను రాజకీయంగా విభజించి వారి ఆగ్రహాన్ని ఎన్నికల్లో గెలిచేందుకు వినియోగించుకుంటున్నారన్నారు. ఇలాంటి వాతావరణం ఒక భారత్‌లోనే కాక కొన్ని ఇతర దేశాల్లో కూడా కొనసాగుతోందన్నారు. భారత్‌లో సంస్థాగత నిర్మాణం సవాల్‌గా ఉందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత్‌లో బహుళత్వ ఆలోచన విధానం ఉందన్నారు. ప్రజలు ఏది మాట్లాడాలనుకుంటే అది మాట్లాడవచ్చని, ఏది చేయాలనుకుంటే అది చేసినా, వారికి ఏ సమస్య ఉండదన్నారు. ఇలాంటివి సవాల్ చేయాల్సిన అవసరం ఉందని రాహుల్ పేర్కొన్నారు.న్యాయ వ్యవస్థపై వ్యవస్థీకృత దాడి జరుగుతోందని ఆయన ఆరోపించారు. మీడియాతో మాట్లాడినా, వ్యాపారవేత్తలతో మాట్లాడిన తాము బెదిరింపులకు గురవుతున్నట్లు చెబుతున్నారన్నారు. ఎన్నికల్లో ప్రధాని మోడీపై పోరాడి,ఆయను ఓడిస్తామన్నారు.

మహిళలు మరింత ముందుకు సాగాలి

మన తెలంగాణ /హైదరాబాద్: ఆధునిక సమాజంలో మహిళలు సాంకేతిక అంశాలను అందిపుచ్చుకొని మరింత ముందుకు సాగాలని మహారాష్ట్ర ముఖ్య అటవీ సంరక్షణ రిటైర్డు అధికారి డాక్టర్ ఎకె.ఝూ అన్నారు. ఆధునిక యుగంలో అన్ని రంగాల్లో ముందున్న మహిళలు వ్యక్తిగత బాధ్యతలతో పాటు వృత్తిపరంగా కూడా అదిత్వీయమైన ప్రగతిని సాధిస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం దూలపల్లిలోని ఫారెస్టు ఆకాడమిలో 'మహిళలు– చట్టం' అనే అంశంపై జరిగిన సదస్సు సందర్భంగా మాట్లాడుతూ పనిస్థలాల్లో మహిళల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం విప్లవాత్మకమైనదన్నారు. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆకాడమి సంచాలకులు తిరుపతయ్య మాట్లాడుతూ పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక హింస చట్టం కింద చర్యలు తీసుకునేందుకు ఒక అంతర్గత కమిటీని ఆకాడమిలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సదస్సులో అదనపు ముఖ్య సంరక్షణ అధికారి మునీంద్ర, ఉప సంచాలకులు మాధవరావు పాల్గొన్నారు. అంతకుముందు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు, అధికారులకు బహుమతులను ప్రధానం చేశారు.

విగ్రహాల కూల్చివేతను కేంద్ర మంత్రులు సమర్థించడం అన్యాయం



మన తెలంగాణ/ హైదరాబాద్: హేతువాత ఉద్యమాన్ని నిర్మించిన పెరియార్ రామస్వామి, సోషలిజానికి ప్రతీకగా నిలిచినలెనిన్, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను కూల్చివేయడాన్ని నిరసిస్తూ బిసి హక్కుల సాధన సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని నాగోల్ క్రాస్ రోడ్ వద్ద గురువారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సాధన సమితి రాష్ట్ర ప్రదాన కార్యదర్శి రాయబండి పాండురంగాచారి, బిసి సంఘం రాష్ట్ర సమితి నాయకులు బి.కృష్ణ, బాతరాజు నర్సింహ, ఎర్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయబండి పాండురంగాచారి మాట్లాడుతూ రాజ్యాంగంపై ప్రమాణం చేసిన కేంద్ర మంత్రులు విగ్రహాలను కల్చివేయడాన్ని సమర్థించడం అన్యాయమన్నారు. మరోసారి విగ్రహాల కల్చివేతలు పునరావృత్తమైతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.



తమిళనాడులో పెరియార్ విగ్రహం వద్ద పోలీసు భద్రత





కొనసాగుతోన్న విగ్రహ విధ్వంసాలు

చెన్నైలో అంబేడ్కర్, కేరళలో గాంధీ విగ్రహాలకు అవమానం

చెన్నై: విగ్రహాల విధ్వంసకాండ కొనసాగుతోంది. చెన్నైలో తిరువోట్రియూర్‌లో డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని దుండగులు గురువారం పగుల గొట్టారు. తలను తీసుకువెళ్లి ఒక చోట పడేశారు. ఇక విగ్రహంపై రంగులు చల్లారు. దళిత నేత, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు జరిగిన అవమానం వార్త తెలియడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఉత్తర చెన్నైలో జరిగిన ఈ ఘటనకు నిరసనగా అక్కడ ధర్నాలు నిర్వహించారు. డిసిపి జి శశాంక్ సాయి ఆధ్వర్యంలో పోలీసు బృందం అక్కడికి వెళ్లి దుండగులను పట్టుకుని , తగు విధంగా శిక్షిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు, దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు డిసిపి తెలిపారు. త్రిపురలో ఇటీవలే బిజెపి విజయం తరువాత లెనిన్ విగ్రహాన్ని కూల్చివేసిన ఘటన తరువాత దేశంలో పలు చోట్ల ఇదే తంతుసాగుతోంది. అంబేద్కర్, హేతువాది రామస్వామి పెరియార్, జన్‌సంఘ్ వ్యవస్థాపకులు శ్యామ ప్రసాద్ ముఖర్జీల విగ్రహాలను కొన్ని చోట్ల అపవిత్రం చేశారు. ఈ ఘటనలను ప్రధాని మోడీ తీవ్రంగా ఖండించారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక కేరళలో గురువారమే దుండగులు జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. కన్నూర్ జిల్లాలోని తాలిపరంబ పట్టణంలో ఈ ఘటన జరిగింది. అద్భుతమైన విగ్రహాన్ని దెబ్బతీశారు. పూలదండలను తీసి పక్కకు పడేశారు. స్థానిక తాలూకా ఆఫీసు వద్దనే దుండగులు ఈ చర్యలకు పాల్పడ్డారు. విధ్వంసకాండకు దిగిన వ్యక్తి ఆ ప్రాంతం నుంచి తాపీగా వెళ్లుతున్న దృశ్యాలు అక్కడి సిసిటీవీలలో నమోదు అయింది. స్థానిక రెవెన్యూ అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

హన్‌మాన్ విగ్రహం అపవిత్రం : ఉద్రిక్తత

ఉత్తరప్రదేశ్‌లోని బాలియా జిల్లా కరూఔ గ్రామంలో హనుమంతుడి విగ్రహాన్ని దుండగులు అపవిత్రం చేశారు. దీనితో ఈప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. విగ్రహాన్ని ధ్వంసం చేశారని, అక్కడ ఒక పోస్టరు కూడా అతికించారని స్థానిక పోలీసు అధికారి తెలిపారు. దుండగుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

తెలంగాణ బంద్‌ను పునఃసమీక్షించుకోవాలి

మన తెలంగాణ/హైదరాబాద్: ఎస్‌సి వర్గీకరణ కోసం ఈ నెల 13న చేపట్టనున్న తెలంగాణ బంద్‌ను పునర్ సమీక్షించుకోవాలని ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగను ఎస్‌సి కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి కోరారు. తెలంగాణ భవన్‌లో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం అనుకుంటూ రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడంలో అర్థం లేదన్నారు. కేంద్రంతో పోరాడాల్సింది పోయి రాష్ట్రంలో బంద్ ఎందుకు అని ప్రశ్నించారు. తెలంగాణ బంద్‌ను విరమించుకొని ఢిల్లీలో పోరాడితే తాము మద్దతు ఇస్తామని ప్రకటించారు. పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వర్గీకరణ చేయకుండా ఇప్పుడు ఎంఆర్‌పిఎస్ చేపడుతున్న బంద్‌కు మద్దతు ఇవ్వడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.

అంబేడ్కర్ విగ్రహ పరిరక్షణకు ప్రత్యేక చట్టం

మన తెలంగాణ/హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ పరిరక్షణకు పార్లమెంట్‌లో ప్రత్యేక చట్టం తేవాలని ఇండియన్ దళిత్ ఫ్రంట్ కన్వీనర్, అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ సలహాదారులు ఎం. లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని, తమిళనాడులో పెరియార్ రామాస్వామి విగ్రహాన్ని, కొల్‌కత్తాలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఆయన ఖండించారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారికి కఠిన శిక్ష పడేలా ప్రత్యేక చట్టం తీసుకురావాలని గురువారం ఒకప్రకటనలో పేర్కొన్నారు.

పరీక్షల నిర్వహణకు సహకరించింది

మనతెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 13న ఇంటర్ పరీక్షల నిర్వహణకు సహకరించాలని ఇంటర్ బోర్డ్ విద్యార్థి సంఘాల జెఎసిని కోరింది. ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ నెల 13న జరగాల్సిన ఇంటర్ పరీక్షలకు వాయిదా వేయాలని విద్యార్థి సంఘాల జెఎసి ఈ నెల 2న వినతిపత్రం సమర్పించింది.

రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్

తొలిసారిగా 10,200 మెగావాట్లు

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా గురువారం 10,200 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. ఉమ్మడిరాష్ట్రంలో సైతం ఇంత గరిష్టస్థాయికి డిమాండ్ ఏర్పడలేదని అధికారులు పేర్కొన్నారు. గతేడాది ఇదే రోజున విద్యుత్ డిమాండ్ తొమ్మిదివేల మెగావాట్ల పైచిలుకు మాత్రమే ఉన్నదని పేర్కొన్నారు. వేసవి ప్రారంభమవుతున్న సమయంలోనే 10,200 మెగావాట్ల మేర విద్యుత్ డిమాండ్ ఏర్పడినందున ఏప్రిల్ ప్రారంభం నాటికి సుమారు 11,000 మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉందని, ఇది తాము ముందుగానే ఊహించి గ్రిడ్ నెట్‌వర్క్‌ను సిద్ధంగా ఉంచుకున్నామని విద్యుత్ విభాగంలో ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉదయం వేళల్లో ఉంటోందని, వ్యవసాయ పంపుసెట్లను స్విచాన్ చేసిన తర్వాత డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుతోందని వివరించారు. గత నెల 24వ తేదీన గరిష్టంగా 10,002 మెగావాట్ల విని యోగం నమోదుకాగా ఇప్పుడు ఆ రికార్డును అధిగమిస్తూ వినియోగం 200 మెగావాట్లు పెరిగింది. జనవరి నుంచి 24 గంటల విద్యుత్ సరఫరా చేసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్ పెరిగిందని, వేసవికాలంలో పట్టణ, నగర ప్రాంతాల్లో వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. డిమాండ్‌కు తగినట్లుగా సరఫరా చేయడానికి విద్యుత్ యంత్రాంగం సిద్ధంగా ఉందని, గ్రిడ్‌లో సైతం ఎక్కడా ఇబ్బందులు రాకుండా ఇంజనీర్లు అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. డిమాండ్ క్రమంగా పెరుగుతుందని ముందుగానే ఊహించినందువల్ల అవసరమైన విద్యుత్‌ను సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టామని తెలిపారు. ప్రస్తుతం చత్తీస్‌ఘడ్ నుంచి వెయ్యి మెగావాట్లు అందుతోందని, వచ్చే ఏడాదికి కనీసంగా రెండు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మన రాష్ట్రంలోనే జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం ప్రైవేటు సంస్థ నుంచి తెలంగాణ రాష్ట్రం 700 మెగావాట్లను సమ కూర్చుకుంటోందని, వచ్చే ఏడాది ఈ అవసరం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. విద్యుత్ అవసరాలపై దృష్టి పెట్టినందువల్లనే భవిష్యత్ ఉత్పత్తిపై స్పష్టమైన ప్రణాళికను రూపొందించుకున్నదని, వచ్చే ఏడాదికి రెండువేల మెగావాట్ల మేరకు సమకూరడంతో పాటు సౌర విద్యుత్ సైతం కనీసంగా వెయ్యి మెగావాట్లు సిద్ధమవుతుందని వివరించారు. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా సౌర విద్యుత్ ఉత్పత్తిలో తొలి స్థానంలో ఉన్న తెలంగాణ సమీప భవిష్యత్తులో ఐదువేల మెగావాట్ల స్థాయికి చేరుతుందని తెలిపారు.

3దశల్లో రైతులక్ష్మి చెక్కులు

(మొదటిపేజీ తరువాయి)

ఒకరు తెలిపారు. రైతులకు ఇస్తున్న చెక్కుల్లో అక్షర దోషాలు తలెత్తినా, భూమి లెక్కల ప్రకారం సాయం అందకపోయినా, ఇతర ఫిర్యాదులున్నా పరిష్కారం కొరకు వ్యవసాయ శాఖ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక యంత్రాంగాన్ని సిద్ధం చేస్తోంది. రైతుల నుంచి అందిన ఫిర్యాదులను 30 రోజుల్లోగా పరిష్కరించే విధంగా ఇప్పటికే రూపకల్పన జరిగినట్లు తెలిసింది. భూ రికార్డుల వివరాలను అవసరాన్ని బట్టి అందించడానికి ఈ ప్రత్యేక వ్యవస్థ రెవిన్యూ విభాగంతో సమన్వయం చేసేలా ఆదేశాలు జారీ అయ్యాయి.

ఆరు జాతీయ బ్యాంకులతో పాటు రెండు ప్రాంతీయ బ్యాంకులకు సైతం చెక్కుల ముద్రణ బాధ్యతలను అప్పజెప్పిన ప్రభుత్వం వచ్చే నెల 19వ తేదీ కల్లా తొలి విడత చెక్కులు సిద్ధం కావాలని బ్యాంకులకు వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. చెక్కులను ముద్రిస్తున్న ఆరు బ్యాంకుల్లో 'వ్యవసాయ శాఖ కమిషనర్' పేరుతో ఖాతాలను తెరవాలని, జిల్లాలవారీగా అవసరం లేదని రెండు రోజుల క్రితం జరిగిన బ్యాంకర్ల కమిటీ సమావేశంలో నిర్ణయం జరిగింది. చెక్కుల ముద్రణలో సింహ భాగం భారతీయ స్టేట్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకులవే కాబట్టి పది లక్షల కంటే ఎక్కువ చెక్కులను ముద్రించాల్సి వస్తున్నందున సాంకేతిక (సాఫ్ట్‌వేర్) ఇబ్బందుల దృష్ట్యా వ్యవసాయశాఖ కమిషనర్ ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను తెరవాల్సి ఉంటుంది. ప్రతి చెక్కు మీద కేవలం ఆరు అంకెల నెంబర్లు మాత్రమే ముద్రించడం సాధ్యమవుతున్నందువల్ల గరిష్టంగా ఒక ఖాతా పేరుతో 9,99,999 చెక్కులను మాత్రమే జారీ చేయడం సాధ్యం కాబట్టి ఈ పరిమితులను దృష్టిలో పెట్టుకుని ఒకటికంటే ఎక్కువ ఖాతాలను తెరవాల్సి వస్తుందని బ్యాంకుల ప్రతినిధులు ఈ సమావేశంలో వివరించారు. ఏ మండలానికి సంబంధించిన చెక్కులను ఏ బ్యాంకు ముద్రించాలన్నదానిపై ఇప్పటికే పట్టిక తయారుచేసినట్లు తెలిసింది. మొదటి విడత పంపిణీ అయ్యే చెక్కులపైన తేదీని ఏప్రిల్ 19, రెండవ విడత చెక్కులపై ఏప్రిల్ 30, మూడవ విడత చెక్కులపై మే 15 అని ముద్రించాల్సిందిగా బ్యాంకులకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ముద్రించిన చెక్కులను గ్రామాలవారీగా తయారుచేసి మండలాలవారీగా కట్టలుకట్టి హైదరాబాద్‌లో అప్పజెప్పే విధంగా ఈ సమావేశంలో నిర్ణయం జరిగింది. ఈ ప్రక్రియ సజావుగా జరిగేందుకు వ్యవసాయ శాఖలో సిబ్బంది, అధికారుల మధ్య పని విభజన కూడా జరుగుతోంది. చెక్కులపైన లబ్ధిదారుల పేరుతో పాటు వారి పట్టాదారు పాస్‌బుక్ నెంబర్‌ను కూడా ముద్రించే విధంగా బ్యాంకులకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం పూర్తయిన తర్వాత సర్వే నెంబర్లు, భూ విస్తీర్ణం, ఆధార్ నెంబర్‌ను అనుసంధానం చేయడం తదితరాలన్నీ సిద్ధంగా ఉన్నందున పాస్‌బుక్‌లు ముద్రణ అయినా కాకపోయినా ఆ నెంబరు ఆధారంగా చెక్కుల ముద్రణ, పంపిణీ ఉంటుంది.

పొడిగింపు

(మొదటిపేజీ తరువాయి)

11.50 వరకు దరఖాస్తులను దాఖలు చేయొచ్చని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలలో ప్రవేశం పొందేందుకు మే 6న ప్రవేశ పరీక్ష జరగనుంది.

దూకిన ఇద్దరు విద్యార్థినులు

(మొదటిపేజీ తరువాయి)

ఉంటున్నది. శ్రావణి చిత్ర లే అవుట్‌లోని మంజీర్ హైట్స్‌లో ఉంటోంది. భార్గవి పటేల్ తండ్రి క్రాంతి పటేల్ ఎల్‌బినగర్‌లో వ్యాపారం చేస్తున్నారు. శ్రావణి తండ్రి నరేందర్ కాలేజి సైంటిస్టుగా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ఈ ఇద్దరు విద్యార్థినులు టిఎన్‌ఆర్ అపార్టు మెంట్‌లో చదువుకుంటున్నారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో అపార్టు మెంట్ ఎనిమిదో అంతస్తు నుంచి దూకి అక్కడిక్కడే మృతి చెందారు. పోలీసులు సమాచారం అందుకొని సంఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరు విద్యార్థినుల మృత దేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరిలించారు. శ్రావణి తండ్రికి 'ఐ మిస్ యు' అనే సూసైడ్ నోట్ దొరికింది. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

రైతు సమితి చైర్మన్‌గా గుత్తా

(మొదటిపేజీ తరువాయి)

రహిత కార్పొరేషన్‌గా వ్యవసాయ మంత్రిత్వశాఖ గత నెల 22వ తేదీన జారీ చేసిన జీవో మేరకు ఐదుగురు డైరెక్టర్లతో 2013 నాటి కంపెనీల చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసింది. రిజిస్ట్రేషన్ చేసే సమయానికి వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ శాఖ కమిషనర్, ఉద్యానవనశాఖ కమిషనర్, సమన్వయ సమితి మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థికశాఖ సంయుక్త కార్యదర్శి ఈ కార్పొరేషన్‌లో డైరెక్టర్లుగా నియమితులయ్యారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనంతరం ప్రభుత్వం గుత్తా సుఖేందర్‌రెడ్డిని ఈ కార్పొరేషన్‌కు ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ (నెం. 179) చేసింది.

కేంద్రంపై ఒత్తిడి

(మొదటిపేజీ తరువాయి)

ప్రభుత్వ చట్టంలో అలాంటి 'అసాధారణ' అంశాలు లేవని కొన్ని కొర్రీలు వేసి తిప్పి పంపింది. కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన ఈ కొర్రీలకు సమాధానాలు పంపడంపై సిఎం కెసిఆర్ ప్రగతిభవన్‌లో గురువారం సంబంధిత అధికారులతో చర్చించారు. కేంద్రం అడిగిన వివరాలకు ధీటైన సమాధానాలను పంపాలని నిర్ణయం జరిగింది. విద్య, ఉపాధి రంగాలు 'రాష్ట్రాల జాబితా'లో ఉన్నందున వాటిలో రిజర్వేషన్లు కల్పించే అంశం కూడా కేంద్ర పరిధి నుంచి తప్పించి రాష్ట్రాల జాబితాలో చేర్చాలని కెసిఆర్ డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగంలోని 46వ అధికరణాన్ని సవరించాలని, రాష్ట్రాల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాష్ట్రాలకే ఉండే విధంగా వెసులుబాటు కల్పించాలని అభిప్రాయపడుతున్నారు. టిఆర్ఎస్ ఎంపిలు సైతం గత నాలుగు రోజులుగా రిజర్వేషన్ల అంశంపై పార్లమెంటులో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోవడంతో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడే ఢిల్లీకి వెళ్ళి వత్తిడిని మరింత పెంచే విధంగా తగిన కార్యాచరణపై కెసిఆర్ కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే తేదీ ఖరారుకానుంది. భావసారూప్యత కలిగిన పలు జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతును కూడగట్టాలని భావిస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో కెసిఆర్ తన వాణిని వినిపించాలని, రాష్ట్రంలోని అన్ని పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులను ఢిల్లీకి తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు. అవసరమైతే జంతర్‌మంతర్ వేదికగా జరిగే 'మహా ధర్నా'లో పలు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను కూడా ఆహ్వానించాలని భావిస్తున్నారు.

ఎస్‌సి వర్గీకరణపై కూడా : రిజర్వేషన్లు పెంచాలన్న అంశంతో పాటు ఎస్‌సి వర్గీకరణ అంశంలోనూ కేంద్రంపై వత్తిడి పెంచాలని కెసిఆర్ భావిస్తున్నారు. గతంలో అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళినా ప్రధాని నుంచి సమయం దొరకకపోవడంతో వట్టి చేతులతో వెనుదిరగాల్సి వచ్చింది. సిఎం కెసిఆర్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి కడిం శ్రీహరి ప్రధాని నివాసానికి వెళ్ళి వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన తీర్మానాన్ని వివరించారు. అప్పటి నుంచీ పెండింగ్‌లో ఉన్న ఈ అంశంపై మాదిగ సామాజికవర్గానికి చెందిన సంస్థలు, వ్యక్తుల నుంచి రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడి పెరుగుతుండడం, మందా కృష్ణమాదిగ లాంటివారు బంద్‌కు పిలుపునివ్వడం, రానున్న ఎన్నికల్లో ఇది ప్రభావం చూపే అంశంగా మారుతుండడంతో రిజర్వేషన్ల అంశంతో పాటు స్సి వర్గీకరణపై కూడా దృష్టి పెట్టాలని కెసిఆర్ భావిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు తేవడానికి అవసరమైతే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని, కలిసొచ్చే జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఒకే వేదికమీదకు తెచ్చే ప్రయత్నం చేస్తానని గత వారం వ్యాఖ్యానించిన నేపథ్యంలో 'ఛలో ఢిల్లీ' గురించి ఆలోచిస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

నిరాకరణ

(మొదటిపేజీ తరువాయి)

నగరాల్లో గొడవలు జరిగాయి, ఇప్పుడు కూడా ఎంత మంది వస్తారో స్పష్టత ఇవ్వలేదని, సంఘ విద్రోహ శక్తులు కూడా పాల్గొనే అవకాశమున్నందున 'ఆట పాట మాట' కార్యక్రమానికి అనుమతి నిరారిస్తున్నామని డిసిపి లేఖలో తెలిపారు.

ప్రభుత్వ నిరంకుశత్వమే: 'స్ఫూర్తి కమిటీ'

ఈ నెల 10న మిలియన్ మార్చ్ స్ఫూర్తి కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతిని నిరాకరించడం నిరంకుశత్వమేనని 'మిలియన్ మార్చ్ స్ఫూర్తి కమిటీ' పేర్కొన్నది. శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా తలపెట్టిన ఈ స్ఫూర్తి కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని తీవ్రంగా ఖండించింది. ఇది యావత్ తెలంగాణ ప్రజాభిప్రాయాన్ని తోసి పుచ్చడమేనని పేర్కొంది. ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను, నాటి పోరాట స్ఫూర్తి కార్యక్రమాలను గౌరవించి, ఇప్పటికైనా ప్రభుత్వం కల్పించుకుని అనుమతించాలని కమిటీ ప్రభుత్వాన్ని కోరింది.

యధాతథంగా కార్యక్రమం : పోలీసులు అనుమతించినా, ఇవ్వకపోయినా ఈనెల 10న మిలియన్ మార్చ్ స్ఫూర్తి కార్యక్రమం యధాతథంగా వుంటుందని మిలియన్ మార్చ్ స్ఫూర్తి కమిటీ' స్పష్టం చేసింది. తెలంగాణ సాధనోద్యమంలో ప్రజల ఆకాంక్షలను కేంద్రానికి బలంగా తెలియజేసిన మిలియన్ మార్చ్ ఇచ్చిన స్ఫూర్తి ఎంతో ప్రాముఖ్యమైనదని, ఈ నేపథ్యంలో 10న ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్ స్ఫూర్తి కార్యక్రమానికి పోలీసులు అనుమతిని నిరాకరిస్తూ లేఖ పంపారని తెలియజేసింది. ఈ మేరకు కమిటీ తరపున సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టిజెఎసి చైర్మన్ ప్రొ॥ ఎం. కోదండరామ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

వి–హబ్

(మొదటిపేజి తరువాయి)

వ్యాఖ్యానించారు. జూబ్లిహిల్స్‌లోని డా. బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంగణంలోని 'టి సాట్' కార్యాలయంలో 'వి హబ్'ను ప్రారంభించిన అనంతరం కెటిఆర్ మాట్లాడుతూ, టెక్నాలజీ రంగంలోనూ స్టార్టప్‌లను ప్రారంభించడానికి మహిళలకు ఈ హబ్ వేదికగాఉంటుందని, కొత్తకొత్త ఆలోచనలతో, సృజనాత్మకతతో ముందుకొచ్చే ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు ఈ వేదిక ద్వారా ఇతోధిక సాయం చేస్తామని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి వచ్చే మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అన్ని రకాల సామాజిక కట్టుబాట్లను, ఆంక్షలను అధిగమిస్తూ స్వతంత్రంగా ఆర్థికంగా నిలదొక్కుకుని సాధికారత కల్పించడం కోసం 'వి హబ్' దోహదపడుతుందన్నారు. డిసెంబరులో జరిగిన ప్రపంచ ఆంత్రప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ సందర్భంగా 'టి హబ్' తరహాలో కేవలం మహిళాఔత్సాహిక పారిశ్రామికవేత్తలకోసం'వి హబ్'ను సుమారు రూ. 15 కోట్ల మూలధనంతో ఏర్పాటు చేయనున్నట్లు కెటిఆర్ హామీ ఇచ్చారు. నీతి ఆయోగ్ సిఇఓ అమితాబ్ కాంత్ సైతం 'అటల్ ఇన్నోవేషన్ మిషన్' పథకం కింద 'వి హబ్'కు ఆర్థిక సహకారంఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం నీతి ఆయోగ్ తరఫున ప్రత్యేకంగాఒక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. 'వి హబ్' ద్వారా మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రూ. 25 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రాష్ట్ర పరిశ్రమల, వాణిజ్య విభాగం తరఫున ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు కెటిఆర్ గ్లోబల్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ సందర్భంగా పేర్కొన్నారు. 'వి హబ్' ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, సైంటిస్ట్ టెస్సీ థామస్, ఇతర మహిళా పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు.'వి హబ్' ప్రారంభోత్సవం రోజునే ఆరు సంస్థలతో అవగాహనా ఒప్పందాలు కుదరడం విశేషం.



సంక్షేమ పథకాలకు ప్రభుత్వం పెద్దపీట : మంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ/గజ్వేల్: ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో సిఎం కెసిఆర్ ప్రతి నియోజకవర్గంలో శాసన సభ్యుల కార్యాలయాలను నిర్మిస్తున్నట్లు మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో అత్యాధునిక వసతులతో నిర్మించిన సిఎం క్యాంపు కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డిలు పాల్గొన్నారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని పుణ్యాహవచనం నిర్వహించి క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వేద పండితులు మంత్రి హరీశ్‌రావు, ఎంపి కొత్తప్రభాకర్‌రెడ్డి, గడా ప్రత్యేక అధికారి హన్మంతరావులను వేద మంత్రోచ్ఛారణల మధ్య దీవించారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేల దృష్టికి సులభంగా తీసుకు వెళ్లడానికి ఈ క్యాంపు కార్యాలయాలు ఉపయోగపడతాయని తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 నియోజకవర్గాల్లో మొదటగా నారాయణఖేడ్‌లో నిర్మించినట్లు, రెండవ కార్యాలయం గజ్వేల్‌లో ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ మడుపు భూంరెడ్డి, గజ్వేల్ ఆర్‌డిఒ విజయేందర్‌రెడ్డి, ఎంఆర్‌ఓ నిర్మల, నగర పంచాయతీ చైర్మన్ దుంబాల అరుణ, మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

లంబాడాలను ఎస్‌టి జాబితానుండి

తొలగించేదాకా పోరాటం ఆగదు

మన తెలంగాణ /గుడిహత్నూర్ : అక్రమంగా మహారాష్ట్ర నుండి వలస వచ్చి ఇక్కడ గిరిజనులుగా చెలామణి అవుతున్న లంబాడాలను ఎస్‌టి జాబితానుండి తొలగించే వరకు పోరాటం ఆగదని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపురావ్ అన్నారు. ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ గురువారం గుడిహత్నూర్‌లో తుడుందెబ్బ ఆదివాసీ మహిళా పోరుగర్జనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహారాష్ట్రకు చెందిన ప్రొ.హంసరాజ్ మాట్లాడుతూ అక్రమంగా వలస వచ్చిన లంబాడాలు ఆదివాసుల హక్కులతో అక్రమంగా లబ్ధి పొందుతున్నారన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆదివాసీ రచయిత్రి సుశీల దుర్వే మాట్లాడుతు ఆదివాసుల సంప్రదాయాలు మధ్యప్రదేశ్‌లో పుట్టాయని,ఆదివాసులుంతా అనాదిగా రాజులుగా జీవించారని రానురాను ఆదివాసులను పాలకులు అణగదొక్కడంతో దుర్భర జీవనాన్ని గడుపుతున్నారన్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతు ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేలా కృషి చేస్తానన్నారు. ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు,మాజీ జడ్‌పీ చైర్మన్ సిడాం గణపతి,ఐటిడిఎ చైర్మన్ కనక లక్కేరావ్, ఆదివాసీ పరిశీలకురాలు సువర్ణ వార్కడే తదితరులు పాల్గొన్నారు.

మోడీ నాయకత్వంలో మహిళా సాధికారతకు కృషి

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్




మన తెలంగాణ / సంగారెడ్డి టౌన్ : కేంద్రంలో మోడీ నాయకత్వంలో మహిళల సాధికారతకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ అన్నారు. గురువారం సంగారెడ్డి లో జిల్లా భారతీయ జనతాపార్టీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. మోడీ ప్రధాని అయిననప్పుడు ఐదు రాష్ట్రాలో ఉన్న బిజెపి ఇప్పుడు 22 రాష్ట్రాలో అధికారంలో ఉందన్నారు. మజ్లిస్ పార్టీతో కుమ్మక్కై మతపరమైన రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసినా కేంద్రంపై నెపాన్ని నెట్టడం కెసిఆర్‌కు తగదన్నారు. కెసిఆర్ గిరిజనులకు 4 శాతం రిజర్వేషన్లు పెంచి తన చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి, రాష్ట్ర నాయకులు మురళిధర్‌గౌడ్, శ్యామ్ సుందర్, నందీశ్వర్‌గౌడ్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

ఫలక్‌నుమా రౌడీషీటర్

హత్యకేసులో ఆరుగురు అరెస్టు


మన తెలంగాణ/హైదరాబాద్ / చార్మినార్ : రౌడీషీటర్ దారుణ హత్యకేసులో ఆరుగురు నిందితులను ఫలక్‌నుమా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు ద్విచక్ర వాహనాలు, ఒక కత్తి, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం పురానీహవేలీలోని డిసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిసిపి వి.సత్యనారాయణ, ఫలక్‌నుమా ఎసిపి సయ్యద్ ఫయాజ్, ఇన్‌స్పెక్టర్ పి.యాదగిరితో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 2న జహనుమాకు చెందిన సయ్యద్ అబూబకర్ తన సోదరుడు సయ్యద్ ఈసా (ఫలక్‌నుమా పీఎస్‌లో రౌడీషీటర్) ఈనెల 1న రాత్రి బయటకు వెళ్ళాడు. ఛాతి, మెడపై కత్తిపోట్లు, తీవ్రరక్తంతో పడివుండగా ఉస్మానియాకు తరలించగా అక్కడి వైద్యులు చనిపోయాడు. ఆ తరువాత విచారించగా నవీద్ ఖాన్, జావీద్ ఖాన్, హైదర్ ఖాన్, వాజీద్ ఖాన్, సాజిద్ ఖాన్, లతీఫ్ (మెంటల్ అంకుల్), అజీజ్ (బావ మరది) కలిసి ఈ పథకం వేసినట్లు తెలిసిందన్నాడు. నవీద్ ఖాన్ సోదరుడు వహీద్ ఖాన్‌కు వాట్సప్‌కు రకరకాల శబ్ద సందేశాలు పంపి బెదిరించేవాడు. దీంతో వాహిద్ ఖాన్ కుటుంబ సభ్యులు అతనిని ఎలాగానై అంతం చేయాలని పథకం వేశారు. గురువారం గులామ్ నవీద్ ఖాన్ (25), లతీఫ్ (48), గులామ్ వహీద్ ఖాన్ (32)లను మాదన్నపేట్‌లో, గులామ్ జావీద్ ఖాన్ (30), గులామ్ సాజీద్ ఖాన్ (28), సయ్యద్ అజీజుద్దీన్ (32)లను గోల్కండలో అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఎస్సైలు ఎల్.నరేందర్, ఎం.రామకృష్ణలు అరెస్టు చేశారు. కేసును ఇన్‌స్పెక్టర్ పి.యాదగిరి దర్యాప్తు చేస్తున్నారు.

మేడారం రిజర్వాయర్‌కు జలకళ



మన తెలంగాణ/ధర్మారం: మేడారం రిజర్వాయర్ జలకళతో ఉట్టిపడుతుంది. పెద్ద చెరువు నుండి రిజర్వాయర్‌గా ఎదిగి కాళేశ్వరంకు ప్రధాన నీటి నీల్వ రిజర్వాయర్‌గా నిలిచిన మేడారానికి గత 3న ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు. నిత్యం 500 క్యూసెక్కుల నీరు మేడారానికి చేరడంతో రిజర్వాయర్ నిండి ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తోంది. కొప్పుల ఈశ్వర్, కాళేశ్వరం సిఇ నల్లవెంకటేశ్వర్లు, ఇఇ నూనె శ్రీధర్ ,డిఇఇ నర్సింగరావు, ఎఇఇ పరశురాంగౌడ్ తదితరులు పరిశీలించారు. 0.16 టిఎంసిల నుంచి 0.75 టిఎంసిలకు పెంచి 77 కోట్ల వ్యయంతో మేడారం రిజర్వాయర్‌ను ఆధునీకరించారు.ఎల్లంపల్లి నుండి మేడారం చేరుకుంటున్న నీటిని గంగాధర మండలం నారాయణపూర్, కొడిమ్యాల మండలం పోతారంలోకి ఎత్తిపోసి 72 చెరువుల్ని నింపడం ద్వారా 38 వేల ఎకరాల సాగునీటితో పాటు తాగునీటి అవసరాలు తీరనున్నాయి.

వివాహ వేడుకలో గవర్నర్ దంపతులు



మన తెలంగాణ / కీసర : మేడ్చల్ జిల్లారాంపల్లిలోని పూలపల్లి బాలయ్య ఫంక్షన్ హాల్‌లో గురువారం జరిగిన వివాహ వేడుకలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొన్నారు. తమ సమీప బంధువులైన నూతన వధూవరులు సాయి భార్గవ శర్మ, జాహ్నవిలను ఆశీర్వదించారు.



నాలుగేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం

- రైతులను మభ్యపెట్టేందుకే పెట్టుబడి పథకం
- రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోంది
- 2019లో కాంగ్రెస్ విజయం ఖాయం
- టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- ముగిసిన మొదటి విడత బస్సుయాత్ర

మన తెలంగాణ / హుజూరాబాద్ / హుజూరాబాద్‌టౌన్ : తెలంగాణ ప్రజలపై టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్ర కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి గురువారం చేరుకుంది. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో ఏర్పాటు భారీ బహిరంగ సభలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్, టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర నిప్పులు చెరిగారు.రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వస్తుందని, ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపిస్తారని,అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమీ వ్యక్తం చేశారు. వచ్చే డిసెంబర్ లలో తెలంగాణలో శాసన సభ, లోక్ సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కెసిఆర్ నాలుగేళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీ వర్గాల ప్రజలు అణిచివేతకు, దగాకు గురయ్యారని ఆయన విమర్శించారు. థర్డ్ ఫ్రంట్ పేరిట దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు కెసిఆర్ ప్రకటించడం సిగ్గుచేటన్నారు. ఖమ్మంలో రైతులకు మద్దతు ధర కావాలని రైతులు ఆందోళన చేస్తుంటే జైళ్లలో పెట్టిన ఘనత కెసిఆర్‌కు దక్కుతుందన్నారు. నాలుగేళ్లపాటు వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టారని, 4వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించని ఘనత కెసిఆర్‌కు దక్కుతుందన్నారు. ఎన్నికలు వస్తున్నాయనే ఎకరాకు రూ.4వేల పెట్టుబడి సాయం ఇస్తానని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారని, గత నాలుగేళ్లలో ఈ డబ్బులు ఎందుకు ఇవ్వలేదని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కుంతియా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రెండు లక్షల రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తుందని, కొత్త పంటల బీమా పథకాన్ని తీసుకు వచ్చి రైతులు చెల్లించాల్సిన ప్రీమియంను కూడా ప్రభుత్వమే భరిస్తుందని ఆయన ప్రకటించారు. నిరుపేదల సంక్షేమ కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతన్నామని చెబుతూ కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతూ కెసిఆర్ ప్రజల డబ్బులను దోచుకుంటున్నారని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా ముస్లిం అభ్యున్నతి కోసం చేసిందేమీ లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపి పొన్నం ప్రభాకర్, మాజీ రాజ్య సభ సభ్యులు విహెచ్ హన్మంత్‌రావు, సిఎల్‌పి ఉప నేత జీవన్‌రెడ్డి, భట్టి విక్రమార్క, సర్వే సత్యనారాయణ, విజయ రమణరావు పాల్గొన్నారు.

గడ్డి 'మేసిన' యాదాద్రి ఉద్యోగులు



- పశువుల దాణాలో కుంభకోణం
- నలుగురు సూపరింటెండెంట్‌లు, ముగ్గురు క్లర్క్‌లకు నోటీసులు
- కాంట్రాక్టర్‌పైనా చర్యలు : ఇఒ గీత

మనతెలంగాణ/యాదాద్రి:గోశాలలో గోవులకు అందజేసే ఆహార గడ్డిలోనూ ఉద్యోగులు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో దేవస్థాన ఆధ్వర్యంలో కొండ కింద గోశాల నిర్వహణ కొనసాగుతోంది. పూజలకు, దేవస్థాన అవసరాలకు గోశాల నుండి పాలను గోశాల నుంచే అందిస్తుంటారు. ఈ గోశాల నిర్వహణ, సంరక్షణకు దేవస్థానం ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. గోశాలలో ఉన్న ఆవులకు లేగ దూడలకు గడ్డిని అందించడం కోసం దేవస్థానం టెండర్‌ల ద్వారా గడ్డిని కోనుగోలు చేస్తున్నది. గడ్డిని తక్కువగా ఉపయోగించి ఎక్కువ గడ్డిని ఉపయోగించినట్లు దొంగ బిల్లులను చూపించి లక్షల రూపాయలు కాజేశారు. దీనిపై గురువారం ఈఓ గీత మాట్లాడుతూ పశువుల దాణా నిమిత్తం టెండర్ ద్వారా తీసుకున్న గడ్డిలో రూ.17 లక్షల అక్రమం జరిగినట్లు తేలిందని తెలిపారు. మూడు నెలల క్రితమే సూపరింటెండెంట్‌తో విచారణ కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఉద్యోగులు ప్రస్తుతం గడ్డి నిల్వ 2,600 కిలోలు ఉన్నట్లు రికార్డులో చూపించగా ప్రస్తుతం గోశాలలో 600 కిలోలే నిల్వ ఉండటంతో అక్రమాలు బయటికి వచ్చాయని తెలిపారు. టెండర్ ద్వారా ఎండు గడ్డి కేజికి 4.10 రూపాయలు పచ్చి గడ్డికి 18.50 రూపాయలకు దేవస్థానం కోనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి రోజూ గోశాలకు ట్రాక్టర్‌పై టన్ను గడ్డిని సరఫరా చేస్తుండగా దానిని 2 టన్నులకు పైగా రికార్డును రాసినట్లు తెలిపారు. ఈ అక్రమాలపై 2015 నుండి 2018 సంవత్సరం వరకు విధి నిర్వహణలో ఉన్న నలుగురు సూపరింటెండెంట్లకు, ముగ్గురు క్లర్క్‌లకు నోటీసులు జారీ చేసినట్లు ఇఒ తెలిపారు. పశువులకు గడ్డి సరఫరా చేసిన కాంట్రాక్టురు కూడా నాణ్యతమైన గడ్డిని సరఫరా చేయకుండా అక్రమాలకు సహకరించినట్లు సమాచారం అందిందని, అందువల్ల కాంట్రాక్టర్‌పై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నోటీసులు వీరికే

గోశాలలో 2015 నుండి 2018 సంవత్సరం వరకు విధి నిర్వహణలో ఉన్న సూపరింటెండెంట్‌లు శివకుమార్, మల్లేషం, శంకర్, బాల్‌రెడ్డి, సీనియర్ అసిస్టెంట్‌లు బలరాంసింగ్, జి.రామారావు, డి.రామారావులకు అవినీతి అక్రమాలపై సంజాయిషీ ఇవ్వాలని నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.

ప్రధానమంత్రి అవార్డుకు నల్లగొండ నామినేట్

శిక్షణను పరిశీలించిన ఢిల్లీ బృందం



మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధి : ప్రధాన మంత్రి అవార్డు కోసం నల్లగొండ జిల్లాను నామినేట్ చేసినందున జిల్లాలో జరిగే దీన్‌దయాల్ ఉపాధ్యాయ్ గ్రామీణ వికాస్ యోజన పథకం ద్వారా చదువుకున్న నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు గాను నిర్వహించబడే శిక్షణ కార్యక్రమాలను పరిశీలించేందుకు కేంద్రం నుండి అరవింద్ చౌదరీ డైరెక్టర్, అక్తరూల్ హనీఫ్, డిప్యూటీ సెక్రటరీ సభ్యుల బృందం నల్లగొండ జిల్లాకు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో గ్రామ సమాఖ్యల ద్వారా, మండల స్థాయిలో మండల సమాఖ్యల ద్వారా, జిల్లా స్థాయిలో జిల్లా సమాఖ్యల ద్వారా ఎంపిక చేయబడిన నిరుద్యోగ యువతకు జిల్లా కేంద్రంలోని డిఆర్‌డిఒ, టిటిడిసి కార్యాలయంలో 75 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని, 15 రోజుల పాటు ఫైనల్ ట్రైనింగ్‌ను హైద్రాబాద్‌లో ఇచ్చి, వారికి సంబంధించిన సంస్థలలో ఉద్యోగం అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు యువతీ, యువకులకు శిక్షణ ఇచ్చిన వారిలో 1681 మందికి వివిధ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు పొందినట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని టిటిడిసి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, కేంద్ర కమిటీ సభ్యులు అరవింద్ చౌదరీ, అక్తరూల్ హనీఫ్ జ్యోతి వెలిగించి ఘనంగా నిర్వహించారు. ఈపథకం ద్వారా తమ పిల్లలకు శిక్షణ ఇప్పించి వారికి మంచి ఉద్యోగాలకు అవకాశాలు కల్పించేందుకు గ్రామ స్థాయిలో మహిళలు ముందుకు రావా =లని వారు కోరారు. డిఆర్‌డిఒ ఆర్. అంజయ్య, వివిధ మండలాల మండల సమాఖ్య అధికారులు పాల్గొన్నారు.

ఏజెన్సీ అప్రమత్తం !



- దండకారణ్యంలో టెన్షన్ టెన్షన్ - నేడు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల బంద్
- ఎన్‌కౌంటర్ పై మావోల నిరసన - అలుముకుంటున్న భయానక వాతావరణం
- నేతలు మైదానప్రాంతాలకు - పెద్ద ఎత్తున కొనసాగుతున్న కూంబింగ్

మన తెలంగాణ/భద్రాచలం : ఏజెన్సీలో అప్రమత్త వాతావరణ కొనసాగుతోంది. అటు దండకారణ్యంలో టెన్షన్ వాతావరణం అలుముకుంది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాల సరిహద్దు పూజారా కాంకేర్ జిల్లాలో చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్‌తో ఒక్కసారిగా తెలంగాణ,ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. మావోయిస్టు అగ్రనేత, మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ సైతం ఎన్‌కౌంటర్లో ప్రాణాలు కోల్పోయినట్లు ప్రచారం సాగడంతో జగన్ వాయిస్ రికార్డింగ్ మీడియాకు విడుదల చేశారు. పోలీసులు ఏక పక్షకాల్పులు జరిపారని, తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ పరిస్థితి దిగజారిపోతోందని, అధికార పార్టీ నాయకులపై దాడులు ముమ్మరం చేస్తామని చెప్పారు. దీంతో ఇటు తెలంగాణ, ఎఒబి బోర్డర్లలో తీవ్ర భయానక వాతావరణం నెలకొంది. ఇప్పటికే పది మంది సహచరులను కోల్పోయిన మావోయిస్టు పార్టీ ప్రతీకారంతో రగిలిపోతోంది. ఈ క్రమంలో గత రెండు రోజు క్రితం తెలంగాణకు చెందిన ఆర్‌టిసి బస్సును ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతమైన డోర్నపాల్ సమీపంలోని కత్తి అడవుల్లో దహనం చేశారు. అదే సమయంలో నేడు బంద్‌కు పిలుపునిస్తున్నట్లు కూడా కరపత్రాలు విడుదల చేశారు. దీంతో ఏజెన్సీ పరిస్థితి వేడెక్కింది. బంద్ నేపథ్యంలో ఆర్‌టిసి అధికారులు బస్సులను అటవీ ప్రాంతాల్లో తిప్పకుండా నిలుపుదల చేశారు. చర్ల, వెంకటాపురం, వాజేడు, కుంట, చింతూరు, విఆర్ పురం వంటి అటవీ ప్రాంతాలకు రాత్రి 6 తర్వాత బస్సు తిరగడం లేదు. ప్రతీకారేచ్ఛతో ఉన్న మావోయిస్టులు ఏ క్షణమైనా విరుచుకు పడే ప్రమాదం ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఇంటెలిజెన్సి నిఘా వర్గాలు హెచ్చరించినట్లు తెలుస్తోంది.

నాయకులంతా మైదాన ప్రాంతాల్లో : టిఆర్‌ఎస్ పార్టీ నేతలపై దాడులు ముమ్మరం చేస్తామని జగన్ ప్రకటనలో తెలంగాణతో పాటు, ఎఒబి ప్రాంతంలో కూడా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే ఆయా గ్రామాలు చెందిన నేతలను మైధాన ప్రాంతాలకు తరలివెళ్లాలని పోలీసులు ఆదేశించినట్లు సమాచారం. ముందస్తు చర్యల్లో భాగంగా నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అధికార పార్టీతో పాటు ఇతర పార్టీలకు చెందిన నేతలు సైతం వారివారి గ్రామాలను విడిచిపెట్టి పట్టణాల్లో తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది. అతే కాకుండా ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఇసుక క్వారీలను సైతం మూసేయాలని పోలీసులు హెచ్చరించారు. గత రెండు రోజుల నుండి క్వారీలకు లారీల రాక తగ్గినట్లు తెలుస్తోంది. అధికారుల ఆదేశాల మేరకు ఆన్‌లైన్ బుకింగ్‌లు నిలిచిపోయాయి.

కూంబింగ్ : ఎన్‌కౌంటర్ చోటు చేసుకున్న తర్వాత నుండి ఆ ప్రాంతాల్లో మావోల దళాలు ఉంటాయనే అనుమానంతో పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్లు మొదలుపెట్టారు. అడవుల్లోనికి వెళ్లే కాలి బాటలను సైతం తమ ఆధీనంలో తీసుకున్నారు. వచ్చి పోయే వాహనాలను నిలుపుదల చేస్తూ ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పలువురుని అనుమానంతో ప్రశ్నించారు. ప్రతీకారం తీర్చుకుంటామని మావోలు హెచ్చరికలు చేయడంతో అంతటా ఉత్కంఠ నెలకొంది.

కోనేరులో మునిగి ముగ్గురు మృతి

ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తింపు



మన తెలంగాణ/అడ్డాకుల: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కోనేరులో మునిగి చనిపోయిన విషాద ఘటన గురువారం మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండల పరిధిలోని కందూర్ దేవాలయం దగ్గర చోటు చేసుకున్నది. కుటుంబసభ్యులు,పోలీసుల కథనం ప్రకారం మహబూబ్‌నగర్ సమీపంలోని ఎనుగొండకు బతుకు దెరువుకోసం వచ్చిన ఒకే కుటుంబం వారు దైవదర్శనానికి కందూర్‌జాతరకు వచ్చారు. ఒకే కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు కోనేరులో స్నానమాచరించడానికి దిగారు. అందులో ముసలివాళ్ళు, మహిళలు మెట్లపైనే స్నానం చేస్తుండగా, వారిలో ముగ్గురు అన్నదమ్ములు రవికుమార్ {30} పవన్ కుమా ర్ {27} అంజనేయులు[19} అదుపుతప్పి కోనేరులోకి జారిపోయారు. ఈతరాని కారణంగా మునిగిపోయారు. రవికుమార్ ఆటో డ్రైవర్‌గా మహబూబ్‌నగర్‌లో జీవనం గడుపుతుండగా పవన్‌కుమార్ సెక్యురిటీ గార్డు, ఆంజనేయులు చదువుకుంటున్నాడు. జడ్చర్ల సిఐ రవీందర్‌రెడ్డి,అడ్డాకుల ఎస్‌ఐ పతీష్ కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పంచనామాకు తరలించారు. ఆలయానికి వచ్చే భక్తులకు భద్రతకు ఆలయ కమిటీ సభ్యులు కనీస ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని భక్తులు, బంధువులు ఆరోపిస్తున్నారు.

ఆఫ్రికన్ క్యాట్‌ఫిష్ పట్టివేత

మన తెలంగాణ/కాటారం: కాటారం సబ్ డివిజన్ పోలీసులు వరుసగా రెండు రోజులు ఆఫ్రికన్ క్యాట్‌ఫిష్ (రాక్షస చేప)ను తరలిస్తున్న వాహనాలను పట్టుకున్నారు. మద్దులపల్లి చెక్‌పోస్టు వద్ద కాటారం ఎస్సై బి.తిరుపతి పోలీస సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన మాణిక్యాల రాజు, బాలే మహంకాళిలు బొలేరా ట్రాలీ వాహనంలో కొల్లేటి సరస్సు నుండి మహారాష్ట్రలోని చంద్రాపూర్ పట్టణానికి తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్‌ఐ తిరుపతి తెలిపారు. 1.20 టన్నుల క్యాట్‌ఫిష్ విలువ రూ.2,20,000లు ఉంటుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా,బుధవారం మరో వాహనంలో రూ.2,00,000ల విలువ గల ఒక టన్ను క్యాట్‌ఫిషలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.


యాగశాలలో మంటలు



మన తెలంగాణ/ కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గత వారం రోజులుగా నాభిశిల పున:ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా స్థానిక పశువుల సంతలో పూజాకార్యక్రమంలో భాగంగా యాగశాలను ఏర్పాటు చేశారు. చివరి రోజైన గురువారం ప్రతిష్ఠ మహోత్సవాన్ని రంగరంగా వైభంగా నిర్వహించుకున్నారు. ముగింపు పూజా కార్యక్రమాలలో భాగంగా వేద పండితులు యాగశాలలోని హోమగుండంలో నెయ్యివేస్తుండగా ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో తాటి ఆకులతో నిర్మించిన యాగశాల ఒక్కసారిగా మంటలు వ్యాపించి కాలిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తినష్టం, ప్రాణ నష్టం లేకపోవడంతో నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

తాగిన మైకంలో వీరంగం చేసిన ఎఎస్‌ఐ

ట్రాఫిక్‌లో రభస : వాహనదారులపై దాడి



మన తెలంగాణ/ నిజామాబాద్ క్రైం: తాగిన మైకంలో ఒక ఎఎస్‌ఐ దుర్భాష లాడి దాడి చేసిన సంఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఒకటవ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆర్మూర్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎఎస్‌ఐ రాజు గురువారం సాయంత్రం ఒకటవ టౌన్ పరిధిలో తన మోటర్ సైకిల్‌పై వెళ్తున్నారు. మద్యం మత్తులో ఉన్న ఆ ఏఎస్సై గాంధీ చౌక్ చౌరస్తాలో వ్యాపారం చేసుకుంటున్న మల్లేష్ గుప్త, అతని స్నేహితులు టీ తాగడానికి వెళ్తున్న సందర్భంలో నానా రభస సృష్టించాడు. మల్లేష్, అతని స్నేహితులు వారించినప్పటికీ ఆ పోలీస్ అధికారిలో మార్పు రాలేదు. మద్యం మత్తులో తూగుతున్న ఎఎస్‌ఐ వారిపై దాడి చేశాడు. తాను పోలీసునని చెబుతూనే చితకబాదాడు. దీంతో బాధితులు మల్లేష్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎఎస్‌ఐని ప్రభుత్వాసుపత్రికి తరలించి రక్త పరీక్షలు చేశారు. వైద్యుని రిపోర్టులో మద్యం సేవించినట్లుగా నిర్ధారణ కాలేదనే సాకుచూపిన ఒకటవ టౌన్ పోలీసులు ఎఎస్‌ఐను కేసు నుండి తప్పించారని తెలిసింది.

నటనకు అది అడ్డు కాకూడదు

అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకోవాలనే కోరిక తనకు లేదని అంటోంది బాలీవుడ్ భామ రాధిక ఆప్టే. ఆత్మ సంతృప్తి కోసమే తాను సినిమాల్లో నటిస్తున్నానని ఈ అమ్మడు చెబుతోంది. గ్లామర్, అభినయ ప్రధాన పాత్రలతో తన ప్రతిభను చాటుతున్న ఆమె దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ కథానాయికగా రాణిస్తోంది. సినిమాల్ని వ్యక్తిగత జీవితంతో ముడిపెట్టడం తనకు ఇష్టం ఉండదని చెబుతోంది రాధిక ఆప్టే. ''వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్ని గోప్యంగా ఉంచడం నాకు నచ్చుదు. భారతీయ మూలాలున్న లండన్ మ్యూజీషియన్ బెనెడిక్ట్ టేలర్‌తో కొంత కాలం క్రితం నా పెళ్లి జరిగింది. నృత్యంలో శిక్షణ తీసుకోవడానికి లండన్‌కు వెళ్లిన సమయంలో అతనితో పరిచయం ఏర్పడింది. మా అభిరుచులు కలవడంతో పెళ్లి చేసుకున్నాం. నాతో పనిచేసిన దర్శకనిర్మాతలందరికి నా పెళ్లి విషయం తెలుసు. నటనకు వైవాహిక జీవితం అడ్డుకాకూడదని నా అభిప్రాయం. అయితే సినిమాలతో వ్యక్తిగత జీవితాన్ని ముడిపెట్టడం నాకు నచ్చదు. రెండింటికీ సమ ప్రాధాన్యతనిస్తాను. ఏడాదిలో కుటుంబంతో ఖచ్చితంగా ఆరు నెలలు గడిపేలా ప్లాన్ చేసుకుంటాను. మిగిలిన సమయాన్ని సినిమాలకు కేటాయిస్తాను''అని రాధిక ఆప్టే తెలిపింది.


రాధిక ఆప్టే


అనుపమ పరమేశ్వరన్, రామ్

'హలో గురు ప్రేమ కోసమే' జీవితం అంటున్న రామ్

రామ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న 'హలో గురు ప్రేమ కోసమే' చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఎర్నేని నవీన్, స్రవంతి రవికిషోర్ కలిసి స్క్రిప్టును త్రినాథరావుకు అందించారు. ముహూర్తపు సన్నివేశానికి అనిల్ రావిపూడి కెమెరా స్విచ్చాన్ చేయగా... వంశీ పైడిపల్లి క్లాప్ కొట్టారు. హరీశ్ శంకర్ ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈనెల 12 నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనుండగా విజయ్ కె.చక్రవర్తి సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ఎడిటింగ్ః కార్తీక శ్రీనివాస్, ఆర్ట్ః సాహి సురేష్, మాటలుః బెజవాడ ప్రసన్నకుమార్, రచనా సహకారంః సాయికృష్ణ.


'అమర్ అక్బర్ ఆంటోని' ప్రారంభ వేడుకలో రవితేజ, అను ఎమాన్యుల్, శ్రీనువైట్ల, నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి

రవితేజతో 'అమర్ అక్బర్ ఆంటోని' షురూ

హిట్ మూవీ 'దుబాయ్ శీను' తర్వాత హీరో రవితేజ, దర్శకుడు శ్రీనువైట్ల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం 'అమర్ అక్బర్ ఆంటోనీ'. అను ఎమాన్యుల్ కథానాయికగా నటించనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నం.6గా రూపొందించనున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. దేవుని చిత్ర పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు శ్రీనువైట్ల పెద్ద కుమార్తె ఆనంది క్లాప్ కొట్టగా... రెండవ కుమార్తె ఆద్య కెమెరా స్విచ్చాన్ చేసింది. శ్రీనువైట్ల గౌరవ దర్శకత్వం వహించారు. హీరో రవితేజ బౌండెడ్ స్క్రిప్ట్‌ను శ్రీనువైట్లకు అందించారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ ''నా హీరో రవితేజతో మళ్లీ ఇన్నాళ్ల తర్వాత కలిసి చేయబోతున్న చిత్రం 'అమర్ అక్బర్ ఆంటోనీ'. ఈ సినిమా కథకు ఏడాది క్రితం బీజం పడింది. పది నెలల పాటు కష్టపడి స్క్రిప్ట్‌వర్క్ పూర్తిచేశాం. రవితేజతో పాటు మా నిర్మాతలకు కూడా కథ బాగా నచ్చింది. షూటింగ్ మొత్తం అమెరికాలోనే చేస్తాం. న్యూయార్క్, డెట్రాయిట్, సాల్ట్‌లేక్ సిటీ, ఇతర లొకేషన్స్‌లో చిత్రీకరణ జరుపనున్నాం. అత్యధిక శాతం అమెరికాలో చిత్రీకరణ జరుపుకోనున్న మొట్టమొదటి తెలుగు చిత్రమిది. స్టార్ కమేడియన్ కమ్ హీరో సునీల్ ఈ చిత్రంలో ఫుల్‌లెంగ్త్ కామిక్ రోల్‌లో నటించనున్నాడు. నిన్నటితరం కథానాయిక లయ, ఆమె కుమార్తె శ్లోక కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనుండడం విశేషం. ఈ చిత్రంలో రవితేజ తనయుడు మహాధన్ ముఖ్య పాత్ర పోషించనుండడం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది''అని అన్నారు. చిత్ర నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి మాట్లాడుతూ ''మా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు 'అమర్ అక్బర్ ఆంటోని' చాలా స్పెషల్ ప్రాజెక్ట్. టాలీవుడ్‌లోని క్రేజీ కాంబినేషన్‌లో ఒకటైన రవితేజశ్రీనువైట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది. ఎస్.ఎస్.తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నాడు''అని తెలిపారు. అభిమన్యు సింగ్, తరుణ్ అరోరా, విక్రమ్‌జిత్ సింగ్, రాజ్‌వీర్ సింగ్, షాయాజీ షిండే, ఆదిత్య మీనన్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ః విజయ్ సి.దిలీప్, రచనా సహకారంః ప్రవీణ్‌వర్మ, కొల్లిపార ప్రవీణ్, పాటలుః రామజోగయ్య శాస్త్రి, ఆర్ట్ః ఏ.ఎస్.ప్రకాష్, ఎడిటర్ః ఎం.ఆర్.వర్మ.


నాగచైతన్య, సమంత

ముచ్చటైన జంట మూడవ చిత్రం


శివ నిర్వాణ

పెళ్లయిన తర్వాత నాగచైతన్య, సమంత కలిసి ఓ చిత్రాన్ని చేయబోతున్నారు. ఏమాయ చేసావే, మనం వంటి సూపర్‌హిట్ చిత్రాల అనంతరం ఈ ముచ్చటైన జంట మూడవ చిత్రాన్ని చేయబోతోంది. షైన్ స్క్రీన్స్ పతాకం రెండో చిత్రంగా ఇది తెరకెక్కనుంది. 'నిన్ను కోరి' వంటి ఫీల్‌గుడ్ ఫిలిమ్‌తో దర్శకుడిగా పరిచయమైన శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది మాట్లాడుతూ ''నాగచైతన్య, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనుండడం ఆనందంగా ఉంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. మా సంస్థ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న 'కృష్ణార్జున యుద్ధం' ఏప్రిల్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం''అని అన్నారు.

కాటుకెట్టుకొచ్చిన చందమామ..!


దేవిశ్రీ ప్రసాద్‌తో కొవెర, సత్య మహావీర్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ చేతుల మీదుగా 'యు కథే హీరో' సినిమాలోని మొదటి పాటను విడుదల చేశారు. శ్రీమతి నాగానిక సమర్పణలో కొవెరా క్రియేషన్స్ బ్యానర్‌పై నూతన దర్శకుడు కొవెర దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ''ఈ పాట చాలా ఆహ్లాదకరంగా ఉంది. వినగానే చాలా నచ్చేసింది. ఈ పాటతో పాటు సినిమాలోని అన్ని పాటలు హిట్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే సినిమా మంచి విజయం సాధించాలి. మ్యూజిక్ డైరెక్టర్ సత్య మహావీర్‌కు నా అభినందనలు''అని అన్నారు. దర్శకుడు కొవెర మాట్లాడుతూ ''దేవిశ్రీ ప్రసాద్ మా సినిమాలోని మొదటి పాటను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. సత్య మహావీర్ మంచి సంగీతాన్ని అందించి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. మిగిలిన పాటలను కూడా తొందరలోనే విడుదల చేస్తాం''అని చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ సత్య మహావీర్ మాట్లాడుతూ ''కాటుకెట్టుకొచ్చిన చందమామ... అనే ఈ తొలి పాటను సురేష్ బనిశెట్టి రాయగా రఘురాం పాడారు. సినిమాలోని పాటలన్నీ కథానుగుణంగా ఉంటాయి''అని పేర్కొన్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. త్వరలో విడుదలకానున్న ఈ సినిమాలో కొత్త హీరోహీరోయిన్లు కొవెర, హిమాన్సి కాత్రగడ్డతో పాటు తనికెళ్ల భరణి, శుభలేక సుధాకర్‌లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః రాకేష్ గౌడ్, ఎడిటింగ్ః ప్రవీణ్ పూడి, స్క్రీన్‌ప్లేః మధు విప్పర్తి, కొవెర, డైలాగ్స్ః మహి ఇల్లింద్ర, కరుణ్ వెంకట్.

ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పెంచుకోవాలి


ఇలియానా

అవకాశాలు అంతంత మాత్రంగా ఉండడంతో లైమ్‌లైట్‌లో ఉండేందుకు గోవా బ్యూటీ ఇలియానా సోషల్ మీడియానే నమ్ముకుంటోంది. ఇప్పటికే తన ఫొటోలతో హల్‌చల్ చేస్తూ యూత్‌ను సమ్మోహితుల్ని చేస్తోంది. తాజాగా ఈ భామ వేదాంతం కూడా వల్లిస్తోంది. సోషల్ మీడియాలో తన వ్యక్తిగత ప్రమోషన్‌ను బాగానే చేసుకుంటోంది. ఇక ప్రేమ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది ఇలియానా. ''ప్రేమలో విఫలమైతే ఆ వ్యక్తితో ఇంకెప్పటికీ మాట్లాడకూడదు. అయితే ప్రేమలో పడ్డవారు ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పెంచుకోవాలి తప్ప లేనిపోని అపార్థాలకు లోనుకాకూడదు'' అని ఇలియానా చెప్పింది. ''నాకు దేవుడిపై నమ్మకం లేదు... ఎక్కడో ఉన్న అదృశ్య శక్తి మనల్ని నడిపిస్తోంది అంటే నమ్మడం నాకు నచ్చదు. అయితే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే''అని చెప్పింది ఈ బ్యూటీ.

గోలీసోడా ఫిలిమ్స్ బ్యానర్‌పై అర్జున్‌రెడ్డి, శివానీసింగ్ హీరోహీరోయిన్లుగా శ్రీధర్ మర్రి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'ఏ మంత్రం వేశావే'. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రై.లి. అధినేత మల్కాపురం శివకుమార్ సమర్పిస్తున్న ఈ చిత్రం శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీధర్ మర్రితో ఇంటర్వ్యూ విశేషాలు...

అప్పుడే నటుడి కెరీర్‌కు పరిపూర్ణత

దర్శకుడు శ్రీధర్ మర్రి



ఇన్ఫోసిస్‌లో వైస్‌ప్రెసిడెంట్‌గా చేశాను...

మా స్వస్థలం హైదరాబాద్. అయితే కొన్ని కారణాల వల్ల మా కుటుంబం బెంగుళూర్‌లో స్థిరపడింది. ఇంజనీరింగ్ పూర్తిచేసిన తర్వాత మాస్టర్ ఇన్ ఇండస్ట్రియల్ డిజైన్ కోర్సు చేశాను. ఆతర్వాత కోల్‌కతాలో ఐఐఎమ్ చేయడం జరిగింది. ఇన్ఫోసిస్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా 15 ఏళ్లు పనిచేశాను.

సినిమాలంటే ఆసక్తి...

చిన్నప్పటి నుంచే సినిమాలతో పాటు కథలంటే ఎంతో ఆసక్తిగా ఉండేది. ఊహ తెలిసినప్పటి నుంచి కథలు రాయడం అలవాటుగా మారింది. అయితే ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నప్పుడే ఓ సినిమా చేయాలనే కోరిక ఉండేది. ఈ నేపథ్యంలో ఓ మంచి కథ రాసుకున్నాను. అదే 'ఏ మంత్రం వేసావే'.

యువతకు సందేశాన్నిస్తూ...

మన చుట్టూ అనునిత్యం జరిగే సంఘటనల ఆధారంగా కథ రాసుకున్నాను. నేడు ప్రతి ఒక్కరూ సెల్‌ఫోన్‌లో మునిగితేలుతున్నారు. ఈ పిచ్చిలో ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలైంది. సోషల్ మీడియా మోజులో భావోద్వేగాల్ని, బంధాల్ని మర్చిపోవడం జరుగుతోంది. దీన్నే ప్రధాన ఇతివృత్తంగా చేసుకొని యువతకు సందేశాన్నిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాను.

అందుకే స్వీయ దర్శకత్వంలో నిర్మించాను...

'పెళ్లిచూపులు'కు ముందే విజయ్ దేవరకొండకు ఈ కథ చెప్పాను. అయితే ఇలాంటి కథతో రిస్క్ చేయడానికి ఏ నిర్మాత ముందుకురాడని గ్రహించి స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించాను. ఉద్యోగం చేస్తూ సినిమా చేయడం వల్ల కొంత ఆలస్యమైంది. ఈ సమయంలోనే విజయ్ చేసిన పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. వాటి ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రంలో ఎలాంటి మార్పులు చేయలేదు. గత చిత్రాలకు ఏమాత్రం సంబంధం లేనివిధంగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర ఉంటుంది.

నటులకు స్వేచ్ఛనివ్వాలి..

విభిన్నమైన పాత్రల్లో నటించేలా నటులకు ప్రేక్షకులు స్వేచ్ఛనివ్వాలి. ఒకే తరహా పాత్రల్లో నటులను చూస్తామనడం సరైనది కాదు. అమీర్‌ఖాన్ 'దంగల్' సినిమా చేసిన తర్వాత మళ్లీ అదే తరహా సినిమా చేస్తానంటే కుదరదు కదా. కొత్త తరహా కథలు చేస్తేనే నటుడి కెరీర్‌కు పరిపూర్ణత చేకూరుతుంది.

కథ నచ్చి ముందుకొచ్చారు...

ఈ సినిమా పూర్తయిన తర్వాత చాలా మంది డిస్ట్రిబ్యూటర్‌లను సంప్రదించాను. కానీ ఎవరూ దీన్ని విడుదల చేయడానికి ఆసక్తి చూపలేదు. ఆ సమయంలో సినిమా కథ నచ్చి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మల్కాపురం శివకుమార్ ముందుకొచ్చారు. ఈ సినిమా విడుదల తర్వాత ఓ కొత్త తరహా కథతో తదుపరి చిత్రానికి శ్రీకారం చుడతాను.

యేసుక్రీస్తు బోధనలు


జాన్‌బాబు, పి.డి.రాజు, భానుచందర్

సువర్ణ క్రియేషన్స్ పతాకంపై జాన్‌బాబు దర్శకత్వంలో పి.డి.రాజు యేసుక్రీస్తు పాత్రలో నటించిన చిత్రం 'తొలి కిరణం'. ఇందులో సీనియర్ నటుడు భానుచందర్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో భానుచందర్ మాట్లాడుతూ ''తొలికిరణం అంటే ఫస్ట్ లైట్ అని అర్థం. యేసు ప్రభువుకు సంబంధించిన సినిమాలు చాలానే వచ్చాయి. కానీ ఆయన జీవిత కథ ఆధారంగా క్రీస్తు పుట్టిన దగ్గరి నుంచి చనిపోయే దాకా ఉన్న కథలు మాత్రమే మనకు తెలుసు. తొలికిరణం అలా కాదు. ఆయన చనిపోయి మూడు రోజుల తర్వాత బ్రతికి వచ్చి ఏం చేశాడు... భక్తులకు ఏం బోధించాడు అనే కాన్సెప్ట్‌తో వస్తున్న మొదటి సినిమా ఇది. ఇజ్రాయిల్ దేశానికి వెళ్లి పరిశోధన చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇక క్రీస్తు పాత్రలో పి.డి.రాజు ఒదిగిపోయారు. ఆయనను చూస్తుంటే నిజంగా క్రీస్తు భగవానుని చూస్తున్నట్టే ఉంది. త్వరలో జాన్‌బాబు దర్శకత్వంలో మా అబ్బాయి జయంత్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నాము''అని తెలిపారు. దర్శకుడు జాన్‌బాబు మాట్లాడుతూ ''మా చిత్రంలో గ్రాఫిక్స్ 45 నిమిషాలు ఉంటాయి. లండన్‌లో గ్రాఫిక్స్ వర్క్ జరిపించడం మూలంగా సినిమా విడుదల ఆలస్యమైంది. ఆలస్యమైనా సినిమాను క్వాలిటీతో అందించాలనే తపనతో జాప్యం జరిగింది. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. అతి త్వరలో చిత్రాన్ని విడుదల చేయనున్నాము. నా స్నేహితుడు నిర్మాత సుధాకర్ సినిమా నిర్మాణానికి ఎంతగానో సహకరించారు. దాదాపు 8 కోట్ల బడ్జెట్‌తో తీసిన చిత్రమిది. ఇజ్రాయిల్ దేశంలో షూటింగ్ చేశాము. ఇక నా నెక్స్ట్ మూవీని భానుచందర్ అబ్బాయి జయంత్‌తో ప్రారంభించబోతున్నాను. త్వరలో ఆ వివరాలను ప్రకటిస్తాను''అని చెప్పారు. పి.డి.రాజు మాట్లాడుతూ సినిమాలో క్రీస్తు పాత్రను పోషించినందుకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.



ఆర్థిక స్వావలంబనతోనే మహిళాభివృద్ధి సాధ్యం

మనతెలంగాణ/హైదరాబాద్ : మహిళలను గౌరవించి, ఆదరించే సంస్కృతి వారసత్వాన్ని కాపాడుకుంటూనే మహిళలు ఆధునిక ప్రపంచంలో అన్ని రంగాలలో రాణించాలని సింగరేణి కాలరీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.కిషన్‌రావు పిలుపునిచ్చారు. సింగరేణి భవన్‌లో గురువారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం మహిళలు పురుషులతోపాటు అనేక రంగాలలో రాణిస్తున్నారని, అయితే వీరి సంఖ్య తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఆర్థిక స్వావలంబనతో మహిళలు అభివృద్ధి పథంలో ముందుకు పోగలరని, ఈ దిశగా సింగరేణి సంస్థ, సింగరేణి సేవా సమితి గత రెండేళ్లుగా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారురు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగినులకు వివిధ పోటీలు నిర్వహించి, గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా ప్రతినిధులు రాధా మాధవి, షాలెంకుమారి, జ్యోతి, అధికారులు టిపిఎ ప్రేమ్‌కుమార్, దుండె వెంకటేశం, శేషగిరిరావు, గణాశంకర్ పూజారి తదితరులు పాల్గొన్నారు.

ఎఐ వాటాల సేల్ వేగవంతం

- వచ్చే కొద్ది వారాల్లో డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియ
- పౌర విమానయాన కార్యదర్శి ఆర్‌ఎన్ చౌబే



హైదరాబాద్ : అప్పుల ఊబిలో కూరుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా(ఎఐ) డిజిన్వెస్ట్‌మెంట్ (పెట్టుబడుల ఉపసంహరణ) ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. వచ్చే కొద్ది వారాల్లో ఆసక్తి చూపే వారిని ఆహ్వానించనున్నట్టు పౌర విమానయాన కార్యదర్శి ఆర్‌ఎన్ చౌబే తెలిపారు. గురువారం ఇక్కడ 'వింగ్ ఇండియా 2018' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పవన్ హాన్స్‌లో పెట్టుబడుల ఉపసంహరణ కోసం ఆసక్తి చూపిస్తున్న వారిని ఆహ్వానిస్తామని అన్నారు. 'ఎయిర్ ఇండియా, దీని అనుబంధ సంస్థలు, పవన్ హాన్స్ కొనుగోలుదారులను ఆహ్వానించే పనిలో మంత్రిత్వశాఖ నిమగ్నమైంది. మేము ఈ పనిని వేగవంతం చేయాలని నిర్ణయించాం' అని చౌబే అన్నారు. వచ్చే వారాల్లో ఎయిర్ ఇండియా సేల్ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. పీకల్లోతు అప్పులతో సతమతమవుతున్న ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించే విషయమై గతేడాది జూన్‌లోనే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియాను ప్రభుత్వ నిధులతో నెట్టుకొస్తున్నారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసిన బృందం ఎయిర్ ఇండియా వాటా విక్రయం కోసం వ్యూహరచన చేస్తుంది.

ప్రతి ఏడాది 26 శాతం వృద్ధి

విమానయాన పరిశ్రమ ప్రతి ఏడాది 26 శాతం వృద్ధితో దూసుకెళ్తోందని చౌబే అన్నారు. పౌర విమానయానంలో ఈ ఏడాది 17.5 శాతం వృద్ధి నమోదైందని, మూడేళ్ల క్రితం దేశంలో 395 ఎయిర్ క్రాఫ్ట్‌లు ఉండేవి.. ప్రస్తుతం వాటి సంఖ్య 900కి చేరాయని అన్నారు. ఉడాన్ పథకంలో భాగంగా 51 విమానాశ్రయాలను దెవలప్ చేస్తున్నామని, వీటిలో 18 విమానాశ్రయాలు ఇప్పటికే తమ ఆపరేషన్స్ ప్రారంభించాయని వెల్లడించారు. వచ్చే నాలుగేళ్లలోమరో వంద పట్టణాలకు ఎయిర్ కనెక్టివిటీని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇంధన ధరలు స్థిరంగా ఉంటే వచ్చే 20 ఏళ్లలో 15 శాతం వృద్ధితో విమానయాన పరిశ్రమ పరుగులు పెడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్రం ఎయిర్ పోర్ట్ ఆఫ్ ఇండియా యాక్ట్‌లో మార్పులకు అవకాశం ఉందని, టికెట్ ధరలు తగ్గిస్తేనే సామాన్యుడు విమాన ప్రయాణం చేయగలడన్నారు. పెరుగుతున్న ఇంధన ధరల వల్ల విమానయాన కంపెనీలు భారాన్ని మోస్తున్నాయని, జిఎస్‌టి లోకి విమానయాన సర్వీసులను తీసుకురావడంతో విమాన పరిశ్రమ వృద్ధిని సాధిస్తుందని అన్నారు.

15 నుంచి బంధన్ బ్యాంక్ ఐపిఒ

న్యూఢిల్లీ: కోల్‌కత్తాకు చెందిన ప్రైవేటురంగ సంస్థ బంధన్ బ్యాంక్ మార్చి 15 నుంచి ఐపిఒ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)కు రానుంది. ఈ ఐపిఒ విలువ రూ.4,473 కోట్లు ఉండవచ్చని భావిస్తున్నారు. ఇటీవల ఐపిఒలకు వచ్చిన స్థానిక బ్యాంకుల్లో బంధన్ బ్యాంక్‌దే అత్యధికం కావడం విశేషం. ఈ బ్యాంక్‌లోని వాటాదారులు 11.9 కోట్ల షేర్లను విక్రయించనుండగా, బ్యాంకు వాటాల్లో ఇది 10 శాతం కలిగి ఉంటుంది. వీటిల్లో బ్యాంకు సంబంధించినవి 97.7 మిలియన్ల షేర్లు ఉన్నాయి. ఐఎఫ్‌సి, ఐఎఫ్‌సి ఫిగ్‌లకు చెందిన 21.6 మిలియన్ డాలర్ల షేర్లను అమ్మకానికి పెడుతున్నారు. 2015లో వ్యాపారాన్ని ప్రారంభించిన బంధన్ బ్యాంక్.. చిన్నమొత్తాలను రైతులకు రుణాలుగా అందజేస్తుంది. కోటక్ మహీంద్రా క్యాపిటల్, యాక్సిస్ క్యాపిటల్, గోల్డ్‌మన్ సాచస్, జేఎం ఫైనాన్షియల్స్, జేపీ మోర్గాన్‌లు ఐపిఒ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి. కాగా మూడు రోజుల క్రితమే బంధన్ బ్యాంక్ ఐపిఒ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)కు తాజాగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఆమోదం లభించింది. జనవరి 1న సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేయగా, ఫిబ్రవరి 28న రెగ్యులేటరీ పరిశీలన చేపట్టింది. ఐపిఒను ప్రారంభించేందుకు ఏ కంపెనీకి అయినా సెబీ పరిశీలన చాలా ముఖ్యమైంది.

ఆగ్రా పర్యాటక రంగంపై శ్రేయీ ఇన్‌ఫ్రా ఎంఒయు

మన తెలంగాణ / హైదరాబాద్ : పర్యాటక రంగంలో ఆగ్రా నగరాన్ని అగ్రస్థానంలో నిలుపడం కోసం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంతో శ్రేయీ ఇన్‌ఫ్రా సంస్థ చేయికలిపింది. ఆగ్రా నగరం అంటే కేవలం అందాల సౌధం తాజ్ మహల్ మాత్రమే కాదని, ఈ నగరాన్ని సందర్శించే ప్రపంచ పర్యాటకులకు ఆగ్రా నగర చారిత్రకత, కళలు, వారసత్వ సంపద అంశాలు కూడా తెలిపేలా ఆగ్రా హెరిటేజ్ ప్రాజెక్టును రూ. 25 వేల కోట్లతో అభివృద్ధి చేసేందుకు యూపి ప్రభుత్వంతో శ్రేయీ ఇన్‌ఫ్రా ఎంఒయూ కుదుర్చుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2018–19లో ప్రతిపాదిత ఈ ప్రాజెక్టు పూర్తి కావచ్చని శ్రేయీ ఇన్‌ఫ్రా సీనియర్ అడ్వయిజర్ డా. రాతి రంజన్ మందాల్ ఒక ప్రకటనలో తెలిపారు.

స్టాక్ మార్కెట్

ఈరోజు మార్కెట్	ముగింపు	మార్పు	%
సెన్సెక్స్	33351.57	318.48	0.96%
నిఫ్టీ	10242.65	88.45	0.87%

కరెన్సీ మారక రేట్లు

అమెరికన్ డాలర్	63.28
యూరో	76.12
బ్రిటిష్ పౌండ్	85.87
ఆస్ట్రేలియన్ డాలర్	49.75
కెనెడియన్ డాలర్	50.98
ఎమిరైట్ దిర్హామ్	17.23
స్విస్ ఫ్రాంక్	64.89
చైనీస్ యువాన్	9.75
మలేషియన్ రింగిట్	15.83
న్యూజిలాండ్ డాలర్	45.36
హాంగ్‌కాంగ్ డాలర్	8.09
జపనీస్ యెన్	0.56
కువైట్ దినార్	209.96
సౌతాఫ్రికన్ రాండ్	5.14


ప్రత్యక్ష పన్ను వసూళ్లు పెరిగాయ్

ఏప్రిల్–ఫిబ్రవరి కాలంలో 19.5శాతం వృద్ధి



న్యూఢిల్లీ : ప్రభుత్వ ప్రత్యక్ష పన్ను వసూళ్లు 19.5 శాతం వృద్ధిని సాధించాయి. ఏప్రిల్–ఫిబ్రవరి కాలంలో రూ.7.44 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు వచ్చాయని ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటించింది. 2018 ఫిబ్రవరి వరకు ప్రత్యక్ష పన్నుల వసూళ్ల వివరాల వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో రూ. 7.44లక్షల కోట్లు ప్రత్యక్ష పన్నుల రూపంలో వసూలయ్యాయి. 2016–17 ఏప్రిల్ ఫిబ్రవరితో పోలిస్తే ఇది 19.5 శాతం అధికమని ఆర్థికశాఖ తెలిపింది. దీనిలో ఆదాయపు పన్ను వసూళ్లు 18.6 శాతం వృద్ధిని సాధించగా, కార్పొరేట్ పన్ను వసూళ్లు 19.7 శాతం పెరిగాయి. పన్ను రీఫండ్ చేయకముందు స్థూల వసూళ్లు 14.5శాతం పెరిగి రూ. 8.83లక్షల కోట్లుగా ఉన్నాయి. వీటిలో రూ. 1.39లక్షల కోట్లు పన్ను చెల్లింపుదారులకు రీఫండ్ చేశారు.

ఆర్‌కామ్‌కు చుక్కెదురు



న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. టెలికామ్ ఆస్తుల విక్రయాన్ని నిలిపివేయాలని ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ జారీ చేసిన ఆదేశాలను ఆర్‌కామ్ కోర్టులో సవాల్ చేసింది. ఆర్‌కామ్‌కు చెందిన చాలా వరకు సేవలు, ఆస్తులను రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు విక్రయించేందుకు గతంలో ఒప్పందం కుదిరించింది. అయితే జియోకు ఆస్తుల విక్రయాన్ని ఆపేయాలంటూ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. రిలయన్స్ కమ్యూనికేషన్ నుంచి రూ.1,012 కోట్లను స్వాధీనం చేసుకోవాలని స్వీడన్ ఎక్విప్‌మెంట్ మేకర్ ఎరిక్సన్ ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా ఎరిక్సన్ అనుకూలంగా తీర్పు వెలువడింది. అనుమతి లేకుండా ఆస్తుల విక్రయం, బదిలీ చేయరాదంటూ ఈనెల 5న ట్రిబ్యునల్ ఆదేశించింది. జూన్ 9న నిర్వహించే తదుపరి విచారణ వరకు వేచి ఉండాలని పేర్కొంది. అయితే ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ ఈనెల 6న ఆర్‌కామ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 35 రుణదాతలకు అప్పులను తిరిగి చెల్లించాలని, దీని కోసం ఆస్తులను విక్రయిస్తున్నామని ఆర్‌కామ్ పేర్కొంది. ఇచ్చిన గడువులోగా ఆస్తులను విక్రయించని పక్షంలో రుణదాతలు దివాలా కోర్టుకు వెళ్లే ప్రమాదముందని ఆర్‌కామ్ కోర్టుకు విన్నవించింది. అయినప్పటికీ కోర్టు ఆర్‌కామ్ వాదనను తోసిపుచ్చింది. కొంత సమయం వేచిచూడాలని గడువు ఇచ్చింది.

ఆరు రోజుల నష్టాలకు బ్రేక్

318 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్



ముంబై: ఎట్టకేలకు దేశీ స్టాక్‌మార్కెట్లు లాభాల బాటపట్టాయి. దీంతో వరుసగా ఆరు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. ప్రపంచ వాణిజ్య యుద్ధ భయాలు తగ్గుముఖ పట్టడం, కొనుగోళ్లు జోరందుకోవడం తో గురువారం మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 318 పాయింట్ల లాభపడి 33352 పాయింట్లు వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 88 పాయింట్లు పెరిగి 10243 పాయింట్ల వద్ద స్థిరపడింది. సూచీలు 3 నెలల కనిష్ట స్థాయిలకు పతనం కావడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించారు. దీంతో సూచీలు ఉదయం నుంచి నిలకడగా ముందుకు సాగాయి. మరోవైపు ప్రపంచ వాణిజ్య యుద్ధ భయాలు చల్లారడంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత్ మార్కెట్లో పెట్టుబడులకు మొగ్గు చూపారు. ప్రధానంగా ట్రేడింగ్‌లో హెవీ వాల్యూమ్స్‌తో రిలయన్స్ ఇండస్ట్రీ, ఐసిఐసిఐ, ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టి షేర్లు 12 శాతం ర్యాలీ చేయడంతో సూచీలు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 33,037 నుంచి 33,440 పాయింట్ల మధ్య కదలాడింది. కీలకమైన నిఫ్టీ బ్యాంక్ సూచీ 344 పాయింట్లు లాభపడి 24,478 వద్ద ముగిసింది. ఇక రంగాల వారీగా చూస్తే ఒక్క ఎఫ్‌ఎంసిజి రంగ సూచీ 0.41 శాతం, మెటల్ సూచి 0.45 శాతం, ఫార్మా 0.33 శాతం నష్టాల్లో ముగియగా, మిగతా సెక్టార్లన్నీ లాభాల్లో ముగిశాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా నష్టాల పాలవుతున్న బ్యాంకింగ్ షేర్లు గురువారం కోలుకున్నాయి. పియుసి బ్యాంక్ ఇండెక్స్ అత్యధికంగా 3శాతం లాభపడింది. ఆ తర్వాత నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 1.42 శాతం, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ సూచి 1.18 శాతం లాభపడ్డాయి. ముఖ్యంగా లాభపడిన షేర్లలో బ్యాంకింగ్ దిగ్గజాలైన ఎస్‌బిఐ 4.05 శాతం, 3.91 శాతంతో ఐసిఐసిఐ బ్యాక్ షేర్లు ఉన్నాయి. ఎంఅండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, ఐసిఐసిఐ, ఎస్‌బిఐ షేర్లు 2నుంచి 4శాతం లాభపడ్డాయి. మరోవైపు టెక్ మహీంద్రా, ఎస్‌బ్యాంక్, హిందాల్కో, టాటాస్టీల్, సన్ ఫార్మా షేర్లు 1నుంచి 3శాతం నష్టపోయాయి.

బులియన్






బంగారం ధర

నగరం	ధర (రూ / 10 గ్రాములు)		
	22 క్యారట్	24 క్యారట్	మార్పు(%)
చెన్నై	29150	31176.47	–0.34%
ముంబై	29940	32021.39	–0.3%
ఢిల్లీ	29800	31871.66	1.71%
కోల్‌కతా	30060	32149.73	–0.43%
కేరళ	28300	30267.38	0%
బెంగళూరు	28600	30588.24	0%
హైదరాబాద్	29150	31176.47	0%
గల్ఫ్	1411.85	1510.00	0.63%

వెండి ధర (రూ./ కిలో)

నగరం	బుధవారం	మంగళవారం	మార్పు (%)
చెన్నై	41500.00	41800.00	–0.72
ముంబై	41500.00	41800.00	–0.72
ఢిల్లీ	41500.00	41800.00	–0.72
కోల్‌కతా	41500.00	41800.00	–0.72
హైదరాబాద్	41500.00	41800.00	–0.72



కోడిగుడ్లు (100కు) నెక్ రేటు

హైదరాబాద్	345	విశాఖపట్నం	350
వరంగల్	347	చిత్తూరు	350
విజయవాడ	340	చెన్నై	385
గోదావరి	340	బెంగళూరు	375

భూషణ్ స్టీల్ షేరు 16 శాతం జూమ్

టాటా స్టీల్ కొనుగోలు చేయనుందనే వార్తలతో ఉత్సాహం



న్యూఢిల్లీ: భూషణ్ స్టీల్ లిమిటెడ్‌ను కొనుగోలు చేయనున్నట్టు టాటా స్టీల్ ప్రకటించడంతో స్టాక్‌మార్కెట్లో ఉత్సాహం కనిపించింది. భూషణ్ స్టీల్ 16 శాతానికి పైగా లాభపడింది. భూషణ్ స్టీల్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిన సంస్థల్లో టాటా స్టీల్ తర్వాత జెఎస్‌డబ్ల్యు రెండో స్థానంలో ఉంది. రూ.45,400 కోట్లకు టేట్లకు చేసేందుకు టాటా స్టీల్ ఆసక్తి చూపగా, ఒత్తిడి ఆస్తులకు రూ.28 వేల కోట్లను జెఎస్‌డబ్ల్యు ఆఫర్ చేసింది. దీంతో టాటాస్టీల్ షేరు 2 శాతం లాభపడగా, భూషణ్ స్టీల్ ఏకంగా 16 శాతం లాభపడింది. బిడ్ పూర్తి వివరాలను భూషణ్ స్టీల్ స్టాక్స్ ఎక్ఛేంజ్‌లకు తెలిపింది. భారీ మొండిబకాయిలతో దివాలా చర్యలకు లోనైన భూషణ్ స్టీల్ కొనుగోలు చేసేందుకు టాటా దిగ్గజం టాటా స్టీల్ ఆసక్తి చూపుతోంది. భూషణ్ స్టీల్‌ను చేసేందుకు సిద్ధం అంటూ టాటా స్టీల్ ప్రకటించింది.

ఎన్‌సిఎల్‌టిని ఆశ్రయించిన ఎల్ అండ్ టి

టాటా స్టీల్– భూషణ్ స్టీల్ డీల్ విషయంలో ఎల్ అండ్ టి అభ్యంతరాలను వ్యక్తం చేసింది. దీంతో ఈ కంపెనీల ఒప్పందం న్యాయ వివాదంలో ఇరుక్కుంది. ఎల్ అండ్ టి తాజాగా ఎన్‌సిఎల్‌టి(నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్)ని ఆశ్రయించింది. భూషణ్ స్టీల్‌పై న్యూఢిల్లీ లోని ఎన్‌సిఎల్‌టిలో లార్సెన్ అండ్ టూబ్రో సంస్థ ఫిర్యాదు చేసింది. ఒడిషాలోని అనుగుల్ ఫ్యాక్టరీ నిర్మాణం విషయంలో బకాయిలు చెల్లించాల్సి ఉందని, ఇలాంటి సమయంలో ఎలాంటి కార్పొరేట్ రిజొల్యూషన్స్ చెల్లబోవంటూ కంపెనీ వెల్లడించింది.

భారత్‌కు తిరిగి రావడం సాధ్యం కాదు

పిఎన్‌బి స్కామ్ నిందితుడు మెహుల్ చోక్సీ



న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పిఎన్‌బి)లో రూ.12 వేల కోట్ల కుంభకోణంలో నిందితుడైన మెహుల్ చోక్సీ ప్రభుత్వాన్నే విమర్శిస్తూ.. తాను స్వదేశానికి తిరిగి రావడం సాధ్యం కాదని చెప్పారు. తన పాస్‌పోర్ట్‌ను రద్దు చేయడం వల్ల భారత్‌కు తిరిగి రాలేనని ఈమేరకు ఆయన సిబిఐకి లేఖ రాశాడు. తన నుంచి వివరణ తీసుకోకుండా పాస్‌పోర్ట్‌ను ఎందుకు రద్దు చేశారో చెప్పాలని, తానేమైనా దేశ భద్రతకు ముప్పుగా మారానా అని ప్రశ్నించాడు. కుంభకోణం వెలుగులోకి రాక ముందు ముందస్తుగానే నిందితులైన నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. దర్యాప్తునకు హాజరుకాలేనని, అంతర్జాతీయ వ్యాపార కార్యకలాపాల్లో పని ఒత్తిడి ఉందని ఇప్పటికే నీరవ్ మోదీ సిబిఐకి తెలియజేశాడు. చోక్సీ కూడా తాను భారత్ తిరిగి రావడం అసంభవమని, అసలు తన పాస్‌పోర్ట్ ఎందుకు రద్దు చేశారో కారణం చెప్పాలంటూ అధికారులపై ఎదురుదాడికి దిగాడు. నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సీలు జనవరిలో భారత్‌ను విడిచి వెళ్లిపోయారు. దర్యాప్తునకు కొన్నాళ్ల ముందే వ్యాపార పనుల నిమిత్తం విదేశాలకు వెళుతున్నట్లు చౌక్సీ పేర్కొన్నారు. వీరిద్దరు కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ.12,700 కోట్ల మొత్తాన్ని రుణాల రూపంలో పొందారు. ఇందుకోసం తప్పుడు పత్రాలు, ఫోర్జరీ పత్రాలను బ్యాంకులకు సమర్పించారు.

టాప్ గెయినర్స్ (+)

కంపెనీ పేరు	గరిష్టం	కనిష్టం	ముగింపు ధర	క్రితం ముగింపు	మార్పు	లాభం %
ఎస్‌బిఐ	257.95	244.30	256.80	246.65	10.15	4.12
ఐసిఐసిఐ బ్యాంకు	298.00	289.25	296.95	286.70	10.25	3.58
అదానీ పోర్ట్స్	393.00	369.70	387.95	376.95	11.00	2.92
ఎంఅండ్ఎం	729.20	707.10	726.65	707.80	18.85	2.66
రిలయన్స్	914.50	893.30	911.45	889.75	21.70	2.44
హెచ్‌డిఎఫ్‌సి	1,803.55	1,771.70	1,798.75	1,761.75	37.00	2.10
ఏసియన్ పెయింట్స్	1,130.00	1,107.60	1,127.60	1,107.25	20.35	1.84
లార్సెన్	1,289.80	1,259.25	1,283.80	1,263.30	20.50	1.62
యాక్సిస్ బ్యాంకు	523.95	507.45	520.55	512.65	7.90	1.54
బోస్క్	18,150.00	17,710.00	18,094.80	17,848.25	246.55	1.38

టాప్ లూజర్స్ (-)

కంపెనీ పేరు	గరిష్టం	కనిష్టం	ముగింపు ధర	క్రితం ముగింపు	మార్పు	నష్టం %
సన్‌ఫార్మా	530.50	509.50	514.60	524.85	10.25	1.95
టాటాస్టీల్	660.95	632.70	635.90	647.70	11.80	1.82
ఎస్ బ్యాంకు	313.25	294.70	308.55	311.95	3.40	1.09
గెయిల్	446.70	433.80	436.45	440.75	4.30	0.98
హిందాల్కో	227.50	217.70	222.70	224.45	1.75	0.78
టిసిఎస్	3,054.90	2,987.50	3,003.95	3,027.45	23.50	0.78
టాటామోటార్స్	351.90	341.05	345.15	347.80	2.65	0.76
ఒఎన్‌జిసి	182.70	179.40	180.15	181.50	1.35	0.74
అరబిందో ఫార్మా	601.95	584.05	589.20	593.45	4.25	0.72
ఇండస్‌ఇండ్ బ్యాంకు	1,718.25	1,682.45	1,694.15	1,704.25	10.10	0.59

వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇతర పార్టీల ఒత్తిడితోనే చంద్రబాబు నిర్ణయం




న్యూఢిల్లీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు తప్పుడు ప్రచారంతో ఎపిలోని టిడిపి ప్రభుత్వంపై రాజకీయ వత్తిడి తీసుకు రావడంతోనే కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకు రావాలన్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బలవంతంగా తీసుకోవాల్సి వచ్చిందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ అన్నారు. కేంద్ర మంత్రివర్గం నుంచి తమ మంత్రులు వైఎస్ చౌదరి, అశోక్ గజపతిరాజు వైదొలుగుతున్నట్టు చంద్రబాబు బుధవారం రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. టిడిపి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేసిందని, వారితో తాము సంప్రదిస్తున్నామని అయితే దురదృష్టవశాత్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు తప్పుడు ప్రచారంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేశాయని, చంద్రబాబుపై వత్తిడి తెచ్చాయని అనంత్ కుమార్ గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. 14వ ఆర్థిక సంఘం ఏర్పడిన తర్వాత ప్రత్యేక హోదా అనే కేటగిరీ లేకుండా పోయిందని, అందువల్ల ఇప్పుడు తాము ఎపికి రూ.14500 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని, అదనంగా 5 వేల కోట్ల సాయాన్ని కూడా అందించామని ఆయన వెల్లడించారు. ఎపి ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు మోడీ ప్రభుత్వం కృషి చేస్తున్నదని అనంత్ కుమార్ చెప్పారు.

మంత్రి పదవులకు రాజీనామా

- ప్రధానికి పత్రాలు అందజేసిన అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి
- చంద్రబాబుతో ప్రధాని మోడీ ఫోన్ చర్చలు
- కేబినెట్ నుంచి వైదొలిగినా ఎన్‌డిఎలో కొనసాగుతామని హామీ





న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి పదవులకు టిడిపి ఎంపిలు అశోక్‌గజపతి రాజు,సుజనా చౌదరి రాజీనామా చేశారు. గురువారంనాడు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఇరువురు రాజీనామా పత్రాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా,రాష్ట్ర విభజన చట్టం అమలు చేయాలని కొద్ది రోజులుగా టిడిపి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తున్నా ఫలితం లేకపోవడంతో మంత్రి వర్గం నుంచి వైదొలగాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బుధవారంనాడే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మోడీకి రాజీనామా పత్రాలు అందజేసిన అనంతరం అశోక్‌గజపతి రాజు మీడియాతో మాట్లాడారు. పార్టీ తీసుకున్న నిర్ణయం, అధినేత ఆదేశాల మేరకే రాజీనామా చేసినట్లు చెప్పారు.మంత్రి పదవులకు మాత్రమే రాజీనామా చేశామని, ఎన్‌డిఎలో కొనసాగుతున్నట్లు వివరించారు. చౌదరి మాట్లాడుతూ ఎపికి ప్రత్యేక హోదా అనేది చాలా భావోద్వేగంతో కూడుకున్నదని, కానీ దాన్ని కేంద్రం నెరవేర్చలేకపోయిందని అన్నారు. ప్రత్యేక ప్యాకేజీని కూడా సరిగా అందిచలేకపోయారని ఆక్షేపించారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చంద్రబాబుకు ఫోన్ చేశారు. తాజా రాజకీయ పరిణామాలపై సుమారు 20 నిమిషాల పాటు ఆయన చంద్రబాబుతో మాట్లాడారు. రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చకపోవడంతో కేంద్ర కేబినెట్‌లో ఉన్న తమ ఇద్దరి మంత్రులను ఉపసంహరించుకుంటున్నట్లు ఈసందర్భంగా సిఎం చంద్రబాబు ఆయనతో చెప్పినట్లు సమాచారం. మంత్రు లు రాజీనామా చేసినా ఎన్‌డిఎలో కొనసాగుతామని ప్రధానికి చెప్పినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం రాజస్థాన్‌లో 'భేటీ పడావో భేటీ బచావో' కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన మోడీ సాయంత్రం తన నివాసానికి చేరుకోగానే చంద్రబాబుకు ఫోన్‌చేసి మాట్లాడారు. బుధవారంనాడు సాయంత్రం ప్రధానితో మాట్లాడి తమ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని చెప్పేందుకు చంద్రబాబు ప్రయత్నించగా వీలు పడలేదు. మంత్రిమండలి సమావేశం ఉండటం, రాజస్థాన్ పర్యటన నేపథ్యంలో మాట్లాడటం కుదరకపోవడంతో గురువారంనాడు మోడీ, చంద్రబాబుకు ఫోన్‌చేసి మాట్లాడినట్టుగా ప్రధాని కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. వీరిద్దరి సంభాషణలో ప్రధానంగా రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న తమ ఇద్దరి మంత్రుల రాజీనామాకు దారితీసిన కారణాలను చంద్రబాబు వివరించినట్టు సమాచారం.

నాగాలాండ్ సిఎంగా రియో ప్రమాణం



కొహిమా : నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(ఎన్‌డిపిపి) నేత నైఫు రియో ప్రమాణం చేశారు. గురువారం నాడు ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ పిబి ఆచార్య ఆయన చేత ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రిగాప్రమాణం చేయడం రియోకు ఇది నాలుగోసారి. ఈ కార్యక్రమానికి బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కిరెన్ రిజిజు, మణిపూర్ సిఎం బీరేన్ సింగ్, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రియోతో పాటు మరో 10మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. అనంతరం రియో మీడియాతో మాట్లాడుతూ పాలనలో తప్పకుండా మార్పు తీసుకువచ్చి చూపిస్తానని అన్నారు. రాష్ట్రాన్ని వివిధ రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పుకొచ్చారు.


ఒక్కొక్కరు బయటికి వస్తారు: శివసేన

ముంబయి:ఎన్‌డిఎ కూటమి నుంచి ఇక ఒక్కొక్క పార్టీ బయటపడుతుందని శివసేన పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు మోడీ ప్రభుత్వం నిరాకరించడంతో తెలుగుదేశం పార్టీ తన మంత్రుల చేత రాజీనామా చేయించిన నేపథ్యంలో శివసేన నేత, ఎంపి సంజయ్ రౌత్ విలేకర్లతోమాట్లాడారు.ఈ పరిణామాలను శివసేన ఊహించిందని తెలిపారు. ఇతర పార్టీలు కూడా ఎన్‌డిఎ నుంచి బయటికొస్తాయన్నారు. మిత్ర పక్షాలను బిజెపి గౌరవించడం లేదన్నారు. బిజెపితో మిత్ర పక్షాల సత్సంబంధాలు ఇక ఎంతోకాలం కొనసాగబోవనిజోస్యం చెప్పారు. క్రమంగా ఆ పార్టీల ఆగ్రహం పెచ్చుమీరుతుందని,అంతిమం గా కూటమి నుంచి వెళ్ళిపోతాయని అన్నారు.అంతకుముందు శివసేన మరో ఎంపీ అరవింద్ సావంత్ కూడా ఇదేవిధమైన వ్యాఖ్యలు చేశారు.

సిఆర్‌పిఎఫ్ శాశ్వత క్యాంపులు

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో సిఆర్‌పిఎఫ్ మొదటిసారిగా మూడు శాశ్వత క్యాంపులను ఏర్పాటు చేసింది. మావోయిస్టులపై సర్జికల్ దాడి చేసేందుకు నారాయణ్‌పూర్, బీజాపూర్, బస్‌రూర్ ప్రాంతాన్ని కలిపే అంబుజ్‌మఢ్ అడవుల్లో ఈ క్యాంపులను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు అంబుజ్‌మఢ్‌లో కొద్ది రోజులపాటు కూంబింగ్ నిర్వహించిన భద్రతా బలగాలు. అక్కడ ఉండేందుకు ఏ ఆధారం లేకపోవడంతో తిరిగి వెనక్కి వచ్చేవి. భద్రతా బలగాలు తమ ఉనికిని తెలిపేందుకు ఇంద్రావతి నదికి అత్యంత సమీపంలో 'పి' అనే మొట్ట మొదటి క్యాంపును ఏర్పాటు చేశారు. ప్రతి క్యాంప్‌లో వంద మంది చొప్పున సిబ్బంది విధులు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. గత ఏడాది మావోయిస్టుల దాడిలో 37 మంది భద్రతా సిబ్బంది మృతి చెందిన తర్వాత మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలు ఉధృతం చేసేందుకు సిఆర్‌పిఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల రీత్యా క్యాంపులు కచ్చితంగా ఎక్కడ ఉన్నాయో వెల్లడించలేక పోతున్నట్లు అధికారులు తెలిపారు. భారీగా ఆయుధాలు, మందుగుండుతోపాటు మానవ రహిత వాయు వాహనాలు సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.

రాజా వ్యాఖ్యలు అనాగరికం : రజినీ



చెన్నై : ద్రవిడ ఉద్యమ స్థాపకుడు ఇవి రామస్వామి పెరియార్‌పై హెచ్.రాజా చేసిన వ్యాఖ్యలు అనాగరికమని తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ అన్నారు. అయితే, ఈ విషయంలో రాజా విచారం వ్యక్తం చేసినందున దీన్ని ఇక్కడితో వదిలేయాలని సూచించారు. 'రాజా వ్యాఖ్యలు పెరియార్ విగ్రహాన్ని కూడా తొలగించాలన్నట్టుగా ఉన్నాయి. అయితే జరిగిన విధ్వంసం ఓ అనాగరిక చర్య. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను' అని రజినీ పేర్కొన్నారు. అయితే, రాజా తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేసినందున ఈ వివాదాన్ని ఇక్కడితో వదిలేయాలని తాను విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. కాగా, 'లెనిన్ ఎవరు? లెనిన్‌కు భారత్‌కు మధ్య ఉన్న సంబంధమేమిటి? కమ్యూనిస్టులతో భారత్‌కున్న సంబంధమేమిటి? నేడు త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని తొలగించారు, రేపు తమిళనాడులోని ఇవి రామస్వామి విగ్రహాన్ని కూడా తొలగించవచ్చు' అని రాజా ట్విటర్‌లో పోస్టు చేసి, అనంతరం దాన్ని తొలగించిన విషయం విదితమే.

గృహలక్ష్మి ఈ ఏటి మేటి తల్లి



న్యూఢిల్లీ : తల్లిపాల ప్రాధాన్యతను చాటి చెప్పిన మలయాళ మేగజైన్ గృహలక్ష్మి కి ఈ ఏటి గుడ్ మదర్ అవార్డును అందించారు. జంతు కా రుణ్య సంస్థ (పెటా) ప్రతి ఏటా మహిళా దినోత్సవం సందర్భంగా ఇచ్చే ఈ ఉత్తమపురస్కారానికి ఇప్పుడు ఈ పత్రికను ఎంపిక చేశా రు. ఈ పత్రిక తాజా సంచికలో స్థన్యం పాల ఆవశ్యకతను తెలుపుతూ విశేష వ్యాసం ప్రచురించారు. అయితే ముఖచిత్రంపై బిడ్డకు పాలు తాగిస్తున్న ఫోటోను ముఖచిత్రంగా వేయడం,పెళ్లి కాని మోడల్ ఆచ్ఛాదన లేకుండా బిడ్డకు పాలు ఇస్తున్నట్లుగా ఉండటం వివాదా స్పదంగా మారింది. అయితే తల్లిపాలను మించిన సహజ సంపూర్ణ ఆహారం మరొకటి లేదని, ప్రతి క్షీరదం తనలో ఉత్పత్తి అయ్యే పాలను బిడ్డలకు అందిస్తుందని ,ఈ విధంగా ప్రతి తల్లి బిడ్డకు పాలివ్వడాన్ని గర్వంగా భావించాలని పెటా తెలిపింది. ఈ దిశలో మంచి సందేశాన్ని అందించిన పత్రికకు ఈ ఏటి మదర్ అవార్డు ఇస్తున్నట్లు పెటా ఇండియా ప్రతినిధి నెహా సింగ్ తెలిపారు.

చంద్రబాబుకు సెల్యూట్ : ఆర్‌జెడి

పాట్నా : ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నందున ఇప్పుడు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అలాంటి నిర్ణయమే తీసుకోగలరా అని బీహార్‌లోని ప్రతిపక్ష ఆర్‌జెడి సవాల్ విసిరింది. ప్రత్యేక హోదా అంశంపై ఇప్పుడు నితీశ్ కుమార్ మాట్లాడాల్సిన తరుణం ఆసన్నమైందని పేర్కొంది. విగ్రహాల తొలగింపు, మాయావతి, రేణుకా చౌదరిలను అవమాన పర్చినప్పటికీ నితీశ్ కుమార్ మౌనంగానే ఉండిపోవడాన్ని నిందించింది. ప్రత్యేక హోదాపై వెంటనే నితీశ్ కుమార్ మాట్లాడకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించింది. 'ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తగిన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నా, ఇద్దరు సిఎంల మధ్య చాలా వ్యత్యాసం ఉంది' అని ఆర్‌జెడి జాతీయ అధికార ప్రతినిధి మనోజ్ ఝా అన్నారు. గతంలో బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీశ్ కుమార్ డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆర్‌జెడి ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేసింది.

బాబుకు రాజీనామాలు సమర్పించిన బిజెపి మంత్రులు



అమరావతి: ఎపి సిఎం చంద్రబాబునాయుడుకు ఇద్ద రు బిజెపి మంత్రులు రాజీనామాలు సమర్పించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పదవులకు రాజీనామా చేస్తున్నట్లు కామినేని శ్రీనివాస్,మాణిక్యాలరావు వెల్లడించారు. మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హో దాపై ఇవ్వకపోవడంతో బిజెపి,టిడిపి విడిపోయాయి. ఎపిలో ఉన్న బిజెపి మంత్రులు రాజీనామా చేశారు. బిజెపి–టిడిపి మధ్య పరిణామాల దురదృష్టకరమని కామినేని శ్రీనివాస్ తెలిపారు. బిజెపి–టిడిపి సారథ్యంలో ఎపి ఎంతో అభివృద్ధి చెందిందని వివరించారు. ఈ పరిణామాలు ఎపికే నష్టం కలిగిస్తాయని.. బిజెపికి నష్టం లేదన్నారు. టిడిపి–బిజెపి మధ్య బంధం తెగిపోలేదన్నారు. టిడిపి నేతలు కేవలం కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకెళ్తున్నారని,టిడిపి ఇంకా ఎన్‌డిఎలోనే కొన సాగుతుందని చెప్పారు. కొత్త రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధుల కంటే ఎక్కువే ఇచ్చిందని పేర్కొన్నారు. ఎపికి ఇంకా చాలా చేయాల్సి ఉందని వివరించారు.రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ కోసం మాట్లాడిన ఛైర్మన్ వెంకయ్యనాయుడిని దోషిగా చూపడం సరికాదని మాణిక్యాల రావు తెలిపారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎపి అండగా ఉన్న బిజెపిని టిడిపి, వైసిపి దోషిగా చూపిస్తుందని మండిపడ్డారు. కేంద్ర మంత్రి పదవుల నుంచి టిడిపి బయటకు వస్తోంది కాబట్టి రాష్ట్రంలో తాము పదవుల నుంచి బయటకు వచ్చామన్నారు. దీనిపై అధిష్టానం నుంచి కాసేపట్లో స్పష్టమైన ఆదేశాలు రానున్నాయని వివరించారు. ఎపికి కేంద్ర సాయం చేసినా టిడిపి అర్థం చేసుకోవడం లేదని మండిపడ్డారు.

తమిళనాడులో దారుణం

- బైక్ వెంట ట్రాఫిక్ పోలీసు పరుగులు
- కిందపడి గర్భిణీ మృతి

చెన్నై: ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం చివరికి ఓ నిండు గర్భిణి ప్రాణాన్ని బలితీసుకుంది.హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడుపుతున్న వ్యక్తిని పట్టుకునేందుకు ఓ పోలీసు అధికారి చేసిన ప్రయత్నం అందుకు కారణమైంది. తమిళనాడులోని తిరుచి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..తంజావూరుకు చెం దిన రాజా అనే వ్యక్తి గర్భిణి అయిన తన భార్యతో కలిసి బుధవారం సాయంత్రం బైక్‌పై తిరుచి వెళ్తున్నాడు. మార్గమధ్యంలో తిరువెరుంబర్ చెక్‌పాయింట్ వద్ద రాజా బైక్‌ను పోలీసులు ఆపబోయారు. అయితే అతడు హెల్మెట్ పెట్టుకోకపోవడంతో బైక్‌ను చెక్‌పాయింట్ వద్ద ఆపకుండా వెళ్లిపోయాడు. దీంతో కామరాజ్ అనే ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజా బైక్‌ను వెంబడించాడు. పోలీసుకు దొరకకుండా ఉండేందుకు రాజా వేగంగా వెళ్లాడు. ఈ క్రమంలో బ్యాలెన్స్ కోల్పోయి రాజా, అతడి భార్య బండి మీద నుంచి పడ్డారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన రాజా భార్య ఘటనాస్థలంలో ప్రాణాలొదిలింది. బైక్ పైనుంచి పడిన తర్వాత ఆమెపై మరో వాహ నం వెళ్లిపోయిందని దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయిందని కొందరు చెబుతున్నారు. ట్రాఫిక్ పోలీ సు బైక్‌ను తన్నడం వల్లే వారు కిందపడిపోయారని మరికొందరుతెలిపారు. ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. ప్రత్యక్షంగా ఘటనను చూ సిన ప్రజలు పోలీసు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆడపిల్లల పరిరక్షణకు

అత్తలు నేతృత్వం

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు



జైపూర్ : ఆడపిల్లల పరిరక్షణకు అత్తలు నేతృత్వం వహించాలని అలాగే, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజా ఉద్యమంగా పాటుపడాల్సివుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. గురువారం ఆయన రాజస్థాన్‌లో జాతీయ పోషకాహార మిషన్ (ఎన్ఎన్ఎం)ను ప్రారంభించారు. ఈ సందర్భంగా 'బేటీ బచావో, బేటీ పడావో' పథకాన్ని మరింత విస్తృతం చేస్తున్నట్టు ప్రకటించారు. ఆడపిల్లలకు వ్యతిరేకంగా కొన్ని తరాలు తీసుకున్న నిర్ణయాల కారణంగా సమాజంలో అసమానతలు నెలకొన్నాయని అన్నారు. ఈ తప్పులను కొత్త తరాలు సవరించుకోవాల్సిన అవసరముందని చెప్పారు. ఆడపిల్లల రక్షణను ప్రజలు ఓ లక్ష్యంగా నిర్దేశించుకోవాలని, వారిని మగపిల్లలతో సమానంగా పెంచాలని సూచించారు. 'ఆడబిడ్డలు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. హత్యలకు గురవుతున్నారు. ఈ కారణంతోనే సమాజంలో అసమానతలు పెరుగుతున్నాయి' అని మోడీ పేర్కొన్నారు. కేవలం ఒక తరంతోనే వృద్ధి అనేది జరగదని, కొంత సమయం పడుతుందని, అయితే మన ఇప్పటి నుంచే ఆడపిల్లకు సమాన ప్రాధాన్యాన్ని ఇద్దామని అన్నారు. ఆడపిల్లలను, కుమార్తెలను రక్షించాలని కోరడమనేది ఓ బాధాకరమైన విషయమని అన్నారు. రెండు సంవత్సరాల క్రితం హర్యానాలో 'బేటీ బచావో, బేటీ పడావో' పథకాన్ని ప్రారంభించామని, అప్పటికి ఆ రాష్ట్రంలో ఆడపిల్లల పరిస్థితి భయానకంగా ఉందని, కాని ఇప్పుడు ఈ పథకం ద్వారా ఎంతో పురోగతి కనిపిస్తున్నదని చెప్పారు. కేంద్ర మంత్రి మేనకా గాంధీ మాట్లాడుతూ మహిళల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నదని అన్నారు.



ప్రధాని చేతుల మీదుగా అవార్డును అందుకుంటున్న హైదరాబాద్ కలెక్టర్ యోగితా రాణా

నాలుగో రోజూ అదే వరుస

- ఉభయ సభల్లో విపక్షాల ఆందోళనలు, నిరసనలు
- మహిళా హక్కుల కోసం ఉభయ సభల ప్రతిజ్ఞ



న్యూఢిల్లీ : పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో వరుసగా నాలుగో రోజు గురువారం కూడా ఉభయ సభల్లో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. పలు అంశాలపై వివిధ పార్టీలకు చెందిన సభ్యులు నిరసన గళం వినిపిస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో పలుమార్లు సభను వాయిదా వేయక తప్పలేదు. అయితే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల హక్కుల కోసం పోరాడుతామని ఉభయ సభలు సంయుక్త ప్రతిజ్ఞ చేశాయి. పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లును త్వరగా ఆమోదించాలని కోరుతూ రాజ్యసభలో సభ్యులు కోరారు. మహిళలపై హింస పెరిగిపోతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు మరింత శక్తి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. గురువారం ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే, దాదాపు గంట పాటు మహిళా సమస్యలపై చర్చ కొనసాగింది. సోమవారం నుంచి బుధవారం వరకు వివిధ అంశాలపై నిరసనలు వ్యక్తం చేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటూ వస్తున్న సభ్యులు తమ నిరసనలను పక్కనపెట్టి గురువారం మాత్రం మహిళా సమస్యలపై ఐక్యంగా చర్చకు రావడం గమనార్హం.అయితే, మహిళా సమస్యలపై చర్చ ముగియగానే తిరిగి సభలో గందరగోళం నెలకొంది. బ్యాంకుల కుంభకోణం,కావేరి నదీ జలాల వివాదం తదితర సమస్యలపై టిడిపి, ఎఐఎడిఎంకె, ఇతర పార్టీల సభ్యులు వెల్‌లోకి దూసుకువెళ్లి నిరసనలు వ్యక్తం చేశారు.

ప్లకార్డులు ధరించి నినాదాలు చేశారు. దీంతో ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా వారు వినకపోవడంతో సభను వాయిదా వేశారు. అంతకు ముందు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంబికా సోనీ మాట్లాడుతూ మహిళా బిల్లునుఆమోదిస్తూ సభలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయని, మహిళా బిల్లును ఆమోదించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కాంగ్రెస్ సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు. ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ ప్రభుత్వం, విపక్షాలతో కలిసి మహిళా భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. విదేశాంగ మంత్రి సుస్మా స్వరాజ్ మాట్లాడుతూ మహిళా బిల్లుకు తాను సుముఖంగా ఉన్నారని, ఈ విషయంలో తన మద్దతు కొనసాగుతుందని చెప్పారు. వైస్ ఛైర్మన్ ప్యానెల్‌లో మహిళా సభ్యురాలిని నియమించాలన్నసూచనకు ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు సమ్మతించారు. కాగా, గురువారం లోక్‌సభలో టిఆర్ఎస్, టిడిపి, టిఎంసి, ఎఐఎడిఎంకె, ఇతర పార్టీల సభ్యులు పలు అంశాలపై నిరసనలు వ్యక్తం చేయడంతో సభ ఎలాంటి కార్యకలాపాలను నిర్వహించలేకపోయింది.

పాటపాడిన లోక్‌సభ స్పీకర్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె లోక్‌సభలో ఓ చిన్న పాట పాడి అందరిని అబ్బురపరిచారు. ప్రస్తుత సమాజంలో ఆధునిక మహిళ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మహిళలకు అవకాశం ఇస్తే అన్ని రంగాల్లో అగ్రగామిగా రాణిస్తారని ఆమె చెప్పారు. మహిళలు సాధిస్తోన్న విజయాలను ప్రస్తావిస్తూ ఆమె ఓ చిన్న పాట పాడారు. సింధూరం ధరించిన మహిళలు విశ్వాంతరాలు దాటి ప్రయాణిస్తున్నారని, వారు ఇంటికే పరిమితం కాలేదని, మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ పాట పాడారు.



కలిసి డాన్స్ చేయాలే తప్ప తగువులాడుకోవద్దు : చైనా

బీజింగ్ : చైనీస్ డ్రాగన్, ఇండియన్ ఎలిఫెంట్ కలిసి డాన్స్ చేయాలే తప్ప తగువులాడుకోవడం సరికాదని చైనా–భారత్ సంబంధాల గురించి చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ వ్యాఖ్యానించారు. ఇరుదేశాల మధ్య తలెత్తిన విభేధాలు సమసిపోవాలంటే సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అవసరముందని, ద్వైపాక్షిక ఒప్పందాల అమలు జరుగుతుందన్నారు. గురువారంనాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. డోక్లాం వివాదం వంటి కొన్నిఅంశాల కారణంగా విభేదాలు తలెత్తినప్పటికీ, చైనా భారత్ తమ సంబంధాలు మెరుగుపరచుకునేందుకు కృషి చేస్తున్నాయన్నారు. చైనా తన హక్కులు కాపాడుకునేందుకు చట్టబద్ధంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతుందన్నారు. చైనాభారత్ కలిసి పనిచేస్తే ఒకటి ఒకటి కూడితే రెండు కాదు.. పదకొండు అవుతుందని చమత్కరించారు. తమ మధ్య ఉన్న స్నేహానికి హిమాలయాలు కూడా అడ్డుగా నిలవలేవని వ్యాఖ్యానించారు. గతంలో నెలకొన్న ఘర్షణలు, విభేదాలు మరచిపోయి ఇరు దేశాలు అనుమానాలకు బదులు, నమ్మకాన్ని పెంపొందించుకుని, సహకారం అందించుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా అనుసరిస్తున్న విధానాలు చైనా బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ పై ప్రభావం చూపిస్తుందా అన్న ప్రశ్నకు సమాధానమివ్వడానికి నిరాకరించారు.

శ్రీలంకలో ఆగని మత ఘర్షణలు

కొలంబో : శ్రీలంకలో మత ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో దేశంలో పది రోజుల పాటు ఎమర్జెన్సీని విధించారు. అయినప్పటికీ ఘర్షణలు ఆగడం లేదు. మెజారిటీ బౌద్ధమత సింహళీయులకు, మైనార్టీ ముస్లింలకు మధ్య ఈ ఘర్షణలు జరుగుతున్నాయి. సోమవారం జరిగిన ఘర్షణల్లో ఇద్దరు చనిపోగా, గురువారం జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మరణించాడు. దుండగులు విసిరిన గ్రనేడ్ పేలి ఈ వ్యక్తి చనిపోయాడు. ఈ క్రమంలోసోషల్ మీడియాపై శ్రీలంక ప్రభుత్వం నిషేధం విధించింది.

అమెరికా బస్సులో మంటలు

లాస్ ఏంజిల్స్ : అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో రోడ్డుపై వెళుతున్న ఓ పాఠశాల బస్సులో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి బస్సులో ఉన్న 23 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. వుడ్‌ల్యాండ్ హిల్స్ సమీపంలో ఈ ఘటన జరిగింది. బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

కమిటీ నుంచి వైదొలిగిన బుద్ధదేవ్

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ సిపిఎం రాష్ట్ర కమిటీ నుంచి సీనియర్ నేత, మాజీ సిఎం బుద్ధదేవ్ భట్టాచార్య వైదొలిగారు. అనారోగ్య కారణాలతో కమిటీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు భట్టాచార్య వెల్లడించారు. ఊపిరి తిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఈ సీనియర్ నేత చాలా రోజుల నుంచి బాధ్యతల నుంచి వైదొలుగుతానని చెపుతున్నారు. అయితే పార్టీ నేతల అంగీకారం లేకపోవడంతో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన ఇక తప్పనిసరిగా పార్టీ కమిటీ నుంచి దూరం అవుతానని, వీలు కల్పించాలని కోరడంతో అందుకు అంగీకరించినట్లు సిపిఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి సూర్యకాంత మిశ్రా తెలిపారు.ఇకపై బుద్ధదేవ్ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు.బుద్ధదేవ్ ఇప్పుడు కమిటీ సభ్యులుగా ఉన్నారు.సిపిఎం రాష్ట్ర కమిటి సమావేశాల తుది రోజున ఈ నేత పదవి నుంచి వైదొలిగారు.

పార్టీ ఆఫీసులో మాణిక్ నివాసం



ప్రమాణస్వీకారోత్సవానికి మాణిక్‌ను ఆహ్వానిస్తున్న బిజెపి నేతలు

అగర్తల : ఇటీవల ఎన్నికల్లో సిపిఐ(ఎం) కూటమి ఓటమి పాలయిన నేపథ్యంలో త్వరలో గద్దె దిగనున్న మాణిక్ సర్కార్ తన నివాసాన్ని పార్టీ రాష్ట్ర కమిటీ కార్యాలయంలోకి మార్చుకోనున్నారు. గురువారం సాయంత్రం ఆయన ఈ మేరకు తరలనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. 20 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన మాణిక్ సర్కార్ ఇప్పటి వరకు మార్క్స్ ఏంజెల్స్ సరనిలోని అధికార నివాసంలో ఉంటున్నారని, అయితే ఇప్పుడు దీనికి 500 మీటర్ల దూరంలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలోకి నివాసాన్ని మార్చుకుంటున్నట్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీజన్ ధర్ తెలిపారు. 'కొద్ది గంటల్లో సర్కార్ తన నివాసాన్ని మార్చుకుంటున్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలోని అతిథి గృహంలో ఒక గదిలో భార్య పాంచాలి భట్టాచార్యతో కలిసి ఆయన ఇక నుంచి నివాసముంటారు' అని ఆయన తెలిపారు. పార్టీ కార్యాలయ వంట గదిలో వండిన ఆహారాన్నే దంపతులు భుజిస్తారని కార్యాలయ కార్యదర్శి హరిపద దాస్ తెలిపారు.

రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం : బాబు

అమరావతి: రాజకీయ ప్రయోజనాల కన్నా ఎపి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.అంతర్జాతీయ మహి ళా దినోత్సవం సందర్భంగా బాబు శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రం గాల్లో మహిళలు దూసుకెళ్తున్నారని, టిడిపి హయాంలో మహిళలకు అనేక విధాలుగా సహకరిస్తున్నామని పేర్కొన్నారు.జాతీయ పార్టీలు జాతి ప్రయోజనాల కోసం బాధ్యతగా వ్యవహరించాలన్నారు. పద్ధతి లేకుండా విభజన చేస్తుంటే ఇది పద్ధతి కాదని జాతీయ పార్టీగా అప్పుడు బిజెపి ఎందుకు చెప్పలేదని నిలదీశారు. ఎపికి న్యాయం జరగాలని బిజెపి పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు. విభజన సమయంలో బిల్లులోని అంశాలు, రాజ్యసభలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని 29 సార్లు ఢిల్లీకి వెళ్లానని చెప్పారు. ఆ రోజు కాంగ్రెస్ చేసిందే ఇప్పుడు బిజెపి చేస్తుంటే జాతీయ పార్టీలపై నమ్మకం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయన్నారు. తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదని,అన్యాయం జరిగిందనే గత ఎన్నికలలో ఎపి ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పారు. తనకు ఎవరిపైనా కో పం లేదని, ప్రజల మనోభావాలను జాతీయ నాయకులు గౌరవించాలన్నారు.అందరూ ఐక్యంగాఉండాల్సినఅవసరముందన్నారు.

అవకాశాలను అందిపుచ్చుకోవాలి



మన తెలంగాణ / హైదరాబాద్ : పురుషులతో సమానంగా పనిచేస్తున్న మహిళలు అవకాశాలను అందిపుచ్చుకుని అన్ని రంగాల్లో అభ్యున్నతిని సాధించాలని టిఎస్ఆర్‌టిసి చీఫ్ సివిల్ ఇంజినీర్ మేరీ సునేత్ర అన్నారు. టిఎస్ఆర్‌టిసి ఎంప్లాయిస్ యూనియన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు గురువారం మఖ్దూం మినీ హాల్‌లో జరిగాయి. కాచిగూడ డిపో డిప్యూటీ సూపరింటెండెంట్ వరకుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శ్రామిక మహిళా ఫోరం అధ్యక్షురాలు పి.ప్రేమ్ పావని, ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు ఎస్.బాబు, ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి, ఉపాధ్యక్షురాలు టి.జ్యోతి తదితరులు ప్రసంగించారు. దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మొదలు ఇప్పటివరకు వివిధ ఉన్నత హోదాల్లో ఉన్న మహిళలను నేటి మహిళలు స్ఫూర్తిగా తీసుకుని అభ్యున్నతిని సాధించాలని మేరీ సునేత్ర పిలుపునిచ్చారు. ఆర్‌టిసిలో నైట్ అవుట్ డ్యూటీలు, స్పెషల్ ఆఫ్ డ్యూటీలు, సింగిల్ క్రూ డ్యూటీల వల్ల గర్భిణులు, చిన్న పిల్లలు ఉన్న కండక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మహిళలకు 8 గంటల డ్యూటీలను ఏర్పాటు చేయాలని, ఇతర మౌళిక సదుపాయాలను కల్పించాలని టి.జ్యోతి డిమాండ్ చేశారు.

షాదీ ముబారక్, ఓవర్సీస్ స్కాలర్ షిప్స్‌కు నిధులు మంజూరు

మన తెలంగాణ / హైదరాబాద్ : షాదీ ముబారక్, చీఫ్ మినిస్టర్స్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి దాన కిషోర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. షాదీ ముబారక్ పథకం అమలు చేయడానికి రూ 20 కోట్లు, మైనారిటీ విద్యార్థుల విదేశి విద్యకు రూ. 10 కోట్లు మంజూరు చేశారు.





ముంచెత్తిన మంచు తుపాను

న్యూయార్క్, న్యూజెర్సీల్లో స్తంభించిన జనజీవనం, రవాణా వ్యవస్థ

న్యూయార్క్: అమెరికా మరోసారి మచ్చు తుపాను బారినపడింది. న్యూయార్క్, న్యూజెర్సీల్లో తీవ్రంగా కురుస్తోన్న మంచుతో జనజీవనం స్తంభించిపోయింది. రహదారులపై కుప్పలు తెప్పలుగా మంచు పేరుకుపోవడంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విమానాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే న్యూయార్క్, న్యూజెర్సీ విమానాశ్రయాల్లో వందల సంఖ్యలో విమానాల రాకపోకలను నిలిపివేశారు. జాన్ ఎఫ్ కెన్నడీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో 470 విమానాలు, న్యూ ఆర్క్ ఎయిర్‌పోర్టులో 550, లా గార్డియా విమానాశ్రయంలో 485 విమానాలను రద్దు చేశారు. దీంతో ఆయా ప్రయాణికులంతా ఎయిర్‌పోర్టుల్లోనే వేచి ఉండాల్సి వచ్చింది. ప్రయాణికుల అవసరాల కోసం ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. పడకలు, దుప్పట్లు, చిన్నారుల కోసం డైపర్లు, ఫార్ములా పాలు అందుబాటులో ఉంచామన్నారు. న్యూయార్క్‌లో ఆరు నుంచి 10 అంగుళాల మేర, న్యూజెర్సీ, కనెక్టికట్‌లలో 20 అంగుళాల మేర మంచు పేరుకుపోయి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ట్రంప్ పొమ్మన్నా.. జపాన్ రమ్మంటోంది

2 లక్షల ఐటి ఉద్యోగాలు, గ్రీన్‌కార్డులు



బెంగళూరు/టోక్యో : దాదాపు రెండు లక్షల మంది భారతీయ ఐటి నిపుణులకు జపాన్‌లో ఉద్యోగాలు దక్కనున్నాయి. వీసాలు, ఇతరత్రా ఆంక్షలతో అమెరికా ఉద్యోగ ద్వారాలు మూస్తున్న సమయంలో జపాన్ స్వాగతం పలుకుతోంది. భారతదేశానికి చెందిన రెండు లక్షల మంది ఐటి నిపుణులకు ఉద్యోగాలు ఇస్తామని , వారికి గ్రీన్‌కార్డులు జారీ చేస్తామని జపాన్ ఇప్పుడు ప్రకటించింది. దీనితో భారతదేశానికి చెందిన వేలాది మంది నిరుద్యోగ బిటెక్, బిఇ ఇతరత్రా ఐటి సాంకేతిక నిపుణులకు మేలు జరుగనుంది. ఉద్యోగాల కల్పన ద్వారా భారతీయ ఐటి ప్రొఫెషనల్స్ జపాన్‌కు వచ్చేందుకు, గ్రీన్‌కార్డుల ద్వారా వారు స్థిరపడేందుకు వీలు కల్పిస్తామని జపాన్ ప్రభుత్వ అధికారిక సంస్థ జపాన్ ఎక్స్‌టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జెట్రో) నిర్వాహకులు షీగెకి మీడా గురువారం తెలిపారు. ఇప్పటికిప్పుడు జపాన్‌లో దాదాపు రెండు లక్షల మంది ఐటి నిపుణుల అవసరం ఉందని, ఇప్పుడు దాదాపు 9,20,000 మంది ఐటి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారని, ఐటి పరిశ్రమల అవసరాలను తీర్చేందుకు ఇండియన్ ఐటి నిపుణులకు ఆహ్వానం పలుకుతున్నామని ఈ అధికారి తెలిపారు. బెంగళూరులో ఇండియన్–జపాన్ బిజినెస్ పార్టనర్ షిప్ సెమినార్‌లో ఆయన మాట్లాడారు. జెట్రో, బెంగళూరు వాణిజ్య పరిశ్రమల సమాఖ్య సంయుక్తంగా ఈ సెమినార్ నిర్వహించాయి. సృజనాత్మకతకు, నైపుణ్యతకు జపాన్ ఎప్పుడూ ఆహ్వానం పలుకుతుందని, ఐటి ప్రొఫెషనల్స్‌కు తగు ప్రోత్సాహం , వారి స్థిరతకు, భవితకు అవకాశాలు ఉంటాయని వెల్లడించారు.

ఆరోగ్యకరమైన మూత్రపిండాల కోసం అవగాహన అవసరం

డాక్టర్ శ్రీధర్ ప్లాగ్డ్


మన తెలంగాణ / హైదరాబాద్ : ఆరోగ్య కరమైన మూత్రపిండాల కోసం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గ్లోబల్ ఆసుపత్రి తన వంతు పాత్రను పోషిస్తోందని సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ జి.శ్రీధర్ ప్లాగ్డ్ తెలిపారు. ప్రపంచ కిడ్నీ. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఆసుపత్రి ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులో 5కె రన్ నిర్వహించారు. ఐదు కిలోమీటర్లు సాగిన ఈ రన్‌లో ఆసుపత్రి సిబ్బందితో పాటు నర్సులు, డాక్టర్లు, నిర్వాహకులు, ఇతర పముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ మూత్ర పిండాల వ్యాధుల వల్ల అకాల మరణాలు జరుగుతున్నాయని, ఇది ప్రజారోగ్య సమస్యగా మారిందని అన్నారు.కిడ్నీ వ్యాధులు, మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు.ఇందు లో భాగంగానే ఆరోగ్యకరమైన మూత్రపిండాల కోసం ప్రజలను చైతన్యవంతం చేయాల్సి ఉందన్నారు. వ్యాయామంతో పాటు భౌతిక చర్య లు మూత్ర పిండాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయ పడతాయని తెలిపారు. కార్యక్రమంలో జీఎం డాక్టర్ అయూబ్‌తో పాటు మరికొంతమంది డాక్టర్లు పాల్గొన్నారు.

హైకోర్టుకు కార్తి

న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా అక్రమ నగదు చెలామణి కేసులో ఇడి తనకు పంపిన సమన్లు, ఇతర వ్యవహారాలను రద్దు చేయాలని కోరుతూ గురువారం కార్తి చిదంబరం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుహైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ రవీంద్రభట్ ముందు శుక్రవారం విచారణకు రానుంది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ప్రస్తుతం సిబిఐ కస్టడీ ఉన్న కార్తి ఉదయం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు లోబడి హైకోర్టును వెళ్లారు. ఈ కేసుకు సంబంధించి తన దగ్గర పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదును కూడా కార్తి ఉపసంహరించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. మే 15, 2017న తనపై సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా, ఇడి విచారణ చేపట్ట దాన్ని నిలిపి వేయాలని కార్తీ చిదంబరం గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సంక్షేమానికే ప్రాధాన్యం

రూ.1,91,063.61 కోట్లతో ఎపి బడ్జెట్



అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2018–19 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో సంక్షేమాకే అధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు. అందుబాటులో ఉన్న వనరుల అంచనాతో బడ్జెట్ రూపకల్పన చేశానని వెల్లడించారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమమే బడ్జెట్ లక్ష్యమని చెప్పారు. అసంబద్ధంగా జరిగిన విభజనతో రాష్ట్ర ఆదాయ తగ్గిందని, సమస్యల వలయంలో కూడా రాష్ట్రాభివృద్ధికి పటిష్ట పునాదులు వేశామన్నారు. రెవెన్యూ వ్యయం పెరుగుదల అంచనా 19.35 శాతంగా ఉందన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ కోసం 35 శాతం అదనపు నిధులు కేటాయించామని వివరించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు గతేడాది కంటే 35 శాతం ఎక్కువ నిధులు కేటాయించామని చెప్పారు.

ఎపి బడ్జెట్: రూ.1,91,063.61 కోట్లు
రెవెన్యూ వ్యయం అంచనా: రూ.1,50,270.99 కోట్లు
క్యాపిటల్ వ్యయం అంచనా: రూ.28,678.49 కోట్లు
ఆర్థిక లోటు అంచనా: రూ. 24,205.21 కోట్లు
సంక్షేమ రంగం : రూ 13,720 కోట్లు
ఇరిగేషన్: రూ. 16,978 కోట్లు
వ్యవసాయం: రూ. 12,355 కోట్లు
సెకండరీ విద్య: రూ.21,612 కోట్లు
బిసి సంక్షేమం: రూ.4477 కోట్లు
కాపు సామాజిక వర్గం: రూ. 750 కోట్లు
మత్స్యకారుల సంక్షేమం: రూ.77 కోట్లు
హిజ్రాల సంక్షేమం: రూ.20 కోట్లు
వెనుకబడిన తరగతుల సంస్థ: రూ.100 కోట్లు
చంద్రన్న పెళ్లి కానుక: ఎస్‌సిలకు రూ.100 కోట్లు, బిసిలకు రూ.100 కోట్లు
లిడ్ క్యాప్, తోళ్ల పరిశ్రమ: రూ.40 కోట్లు
గ్రామీణ అభివృద్ధి: రూ. 20,816 కోట్లు
కల్లుగీత కార్మికుల సంక్షేమం: రూ.70కోట్లు
ఆదరణ పథకం: రూ. 750 కోట్లు
రుణమాఫీ: రూ.4100 కోట్లు
కాపు కార్పోరేషన్: రూ.1000 కోట్లు
పట్టణాభివృద్ధి: రూ.7740 కోట్లు
సామాజిక భద్రత: రూ. 3092 కోట్లు
పారిశ్రామిక ఖనిజాలు: రూ.5052 కోట్లు
సాధారణ సేవలు: రూ.56,113.17 కోట్లు
మున్సిపల్ శాఖ: రూ.7761 కోట్లు
క్రిస్టియన్ మైనారిటీ సంక్షేమం: 75 కోట్లు
న్యాయ శాఖ: రూ.886 కోట్లు
రవాణా రంగం: రూ. 4673 కోట్లు
కార్మిక, ఉపాధి కల్పన: రూ.902 కోట్లు
క్రీడలు, యువజన సర్వీసులు: రూ.1635 కోట్లు
గృహ నిర్మాణం: రూ.3679 కోట్లు
వైద్యరంగం: రూ.8463 కోట్లు
హోంశాఖ: రూ.6226 కోట్లు
సాంస్కృతిక రంగం: రూ. 94.98 కోట్లు
తిరుపతి మహిళా విశ్వవిద్యాలయం: రూ.20 కోట్లు
వైశ్యుల సంక్షేమం: రూ.30 కోట్లు
ఎన్‌టిఆర్ వైద్య సేవలు: రూ.1000 కోట్లు
మెగా సీడ్ పార్క్: రూ.100 కోట్లు
ఫైబర్ గ్రిడ్: రూ.600 కోట్లు
మెడ్‌టెక్ జోన్: రూ. 270 కోట్లు
స్టార్టప్: రూ.100 కోట్లు
డ్వాక్రా మహిళల శానిటరీ న్యాప్కిన్స్: రూ.100 కోట్లు
కల్లుగీత కార్మికులు: రూ.70 కోట్లు
అన్న క్యాంటీన్లు: రూ.200 కోట్లు
ఈప్రగతి: రూ.200 కోట్లు
చేనేత రంగం: రూ.250 కోట్లు
ఐటి శాఖ: రూ.461 కోట్లు
స్మార్ట్ సిటీల నిర్మాణం: రూ. 800 కోట్లు
నిరుద్యోగ భృతి: రూ.1000 కోట్లు
పర్యాటక శాఖ : రూ.290 కోట్లు
మహిళా, శిశు సంక్షేమం: రూ.2839 కోట్లు

వ్యవసాయ బడ్జెట్ రూ.19,070 కోట్లు



అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి సోమిరెడ్డి శాసన సభలో ప్రవేశపెట్టారు. 2018–19 వ్యవసాయ బడ్జెట్ రూ.19,070 కోట్లుగా ఉందని వెల్లడించారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయలని లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వివరించారు. జాతీయ వృద్ధి రేటుతో పోలిస్తే ఎపి వృద్ధి రేటు 14 శాతం ఎక్కువగా ఉందన్నారు. రబీలో 42 శాతం తక్కువ వర్షపాతం నమోదైన కూడా దేశంలో మొక్కజొన్న ఉత్పత్తిలో ఎపి రెండో స్థానంలో ఉందని కొనియాడారు. దేశంలో వరి ఉత్పత్తిలో ఎపికి మూడో స్థానం,వరి దిగుబడి హెక్టార్‌కు 5176 కిలోలు పండిస్తున్నామని తెలిపారు. రైతులకు వందశాతం రాయితీతో సూక్ష్మ పోషకాలను పంపిణీ చేస్తామని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

వ్యవసాయ బడ్జెట్: రూ.19,070 కోట్లు
రెవెన్యూ వ్యయం: రూ.18,602 కోట్లు
రుణ మాఫీ: రూ. 4100 కోట్లు
పశుసంవర్ధక శాఖ: రూ.1223 కోట్లు
పెట్టుబడులు వ్యయం: రూ.467 కోట్లు
రెవెన్యూ వ్యయం: రూ.4,730 కోట్లు
రైతులకు విత్తన రాయితీ: రూ.220 కోట్లు
మెగా సీడ్ పార్క్: రూ.100 కోట్లు
సూక్ష్మ పోషక లోపాల సవరణ:రూ.60 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణ: రూ.258 కోట్లు
చంద్రన్న రైతు క్షేత్రాలు, పొలం పిలుస్తోంది: రూ.13 కోట్లు, వ్యవసాయం, మార్కెటింగ్‌లో టెక్నాలజీ: రూ.35 కోట్లు, ఎరువుల కొరత నివారణ: రూ.40 కోట్లు
రైతులకు వడ్డీలేని రుణాలు: రూ.172 కోట్లు
రైతులకు పావలా వడ్డీ: రూ. 5 కోట్లు
ప్రధాని పసల్ బీమా యోజన: రూ.485 కోట్లు
పట్టు పరిశ్రమ: రూ.175 కోట్లు
మత్స్యశాఖకు: రూ.386 కోట్లు


అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధం

చంద్రబాబు మద్దతిస్తావా : జగన్



ఆంధ్రప్రదేశ్: పార్లమెంట్ సమావేశాల చివరి రోజున ఎపికి చెందిన ఎంపిలు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం కావాలని వైసిపి అధినేత, ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మీడియాతో జగన్ మాట్లాడుతూ.. అవిశ్వాసం ఎప్పుడైన పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఎపి సిఎం చంద్రబాబునాయుడుకు రాజకీయ చిత్తశుద్ధి, విశ్వసనీయత లేదని మండిపడ్డారు. టిడిపి అవిశ్వాస తీర్మానం పెట్టినా తాము మద్దతిస్తామని, వైసిపి పెట్టినా చంద్రబాబు మద్దతు ఇవ్వాలని కోరారు. 2014 మార్చి 2న అప్పటి కేంద్ర ప్రభుత్వం ఎపికి హోదా ఇవ్వాలని మంత్రివర్గం తీర్మానం చేసిందని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘానికి సంబంధం ఏంటని కేంద్రాన్ని నిలదీశారు. 14 వ ఆర్థిక సంఘం సిఫార్సుకు ముందే టిడిపి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పోరాడిఉంటే ప్రత్యేక హోదా వచ్చి ఉండేదని, హోదా ఇస్తామనే ఫ్రీ కండిషన్‌తోనే రాష్ట్రాన్ని విడగొట్టారని, రాష్ట్రాన్ని విడగొట్టొద్దని గట్టిగా విభేదించింది తామేనని జగన్ చెప్పారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన పాతదేనని, ఇదే జైట్లీకి శాలువాలు కప్పింది చంద్రబాబు కాదా అని అడిగారు.

ఎన్‌డిఎ నుంచి బయటకు రండి : రామకృష్ణ



ఢిల్లీ : ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని సిపిఐ ఎపి కార్యదర్శి రామకృష్ణ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రజల సుధీర్ఘ పోరాటం వల్లనే టిడిపి తన ఇద్దరు మంత్రులను కేంద్రం నుంచి ఉపసంహరించుకుందని ఆయన పేర్కొన్నారు. టిడిపి తక్షణమే ఎన్‌డిఎ నుంచి బయటకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఎపికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన రోజే టిడిపి మంత్రులు బయటకు వ చ్చి ఉంటే రాష్ట్రానికి న్యాయం జరిగేదన్నారు. సిఎం చంద్రబాబు,నాడు కేంద్రమంత్రిగా ఉన్న వెంకయ్యానాయుడు ప్రత్యేక ప్యా కేజీతో ప్రజలను మభ్యపెట్టార ని ఆయన ధ్వజమెత్తారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీల ను ప్రధాని తుంగలో తొక్కారని ఆయన మండిపడ్డారు. సిపిఐ, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. దీంతో రామకృష్ణ,చలసాని శ్రీనివాస్‌తో పాటు పలువురు అర్ధ నగ్న ప్రదర్శన చేశారు. వీరిని పోలీసులు నిలువరించడంతో ఢిల్లీలో ఉద్రిక్తత నెలకొంది.

డికాక్‌కు మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత

డర్బన్: దక్షిణాఫ్రికా వికెట్‌కీపర్, బ్యాట్స్‌మెన్ డికాక్‌కు ఐసిసి జరిమాన విధించింది. డర్బన్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టెస్టులో మైదానం వెలుపల డేవిడ్ వార్నర్, డికాక్ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఐసిసి విచారణ చేపట్టింది. రిఫరీ చేపట్టిన విచారణలో వార్నర్ నోరు పారేసుకున్నట్లు తప్పును అంగీకరించడంతో అతని మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత విధించారు. అలాగే మూడు డీమెరిట్ పాయింట్లను ఆయన ఖాతాలో వేశారు. తాజాగా ఇదే వివాదంపై రిఫరీ డికాక్‌ను ప్రశ్నించి అతడి మ్యాచ్ ఫీజులో 25శాతం కోత విధించి, ఒక డీమెరిట్ పాయింట్‌ను అతడి ఖాతాలో వేసింది.తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో టీ విరామ సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తున్న సమయంలో వార్నర్, డికాక్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. సహచరులు వద్దని వారిస్తున్నా డికాక్‌పైకి దూసుకెళ్లడం అక్కడి కెమెరాల్లో నమోదైంది.





కోహ్లిని తీస్కోమంటే నన్నొద్దన్నారు

• **మాజీ సెలెక్టర్ వెంగ్‌సర్కార్**

న్యూఢిల్లీ: క్రికెటర్ ఎస్.బద్రీనాథ్ స్థానంలో విరాట్ కోహ్లిని తీసుకుందాం అన్నందుకే 2008 లో టీమిండియా చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి తనను తప్పించారని మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ అన్నారు. బుధవారం ముంబయిలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని చెప్పారు. మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోని, కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌లు నాడు విరాట్ కోహ్లికి అనుకూలంగా లేరు. అందుకు కారణం కోహ్లి బ్యాటింగ్ స్థాయి ఏమిటో వారికి నాడు తెలియవని అన్నారు. కానీ శ్రీలంకతో జరిగిన అంతర్జాతీయ వన్డే సిరీస్‌లో కోహ్లిని తీసుకోవాలని తాను వెంగ్‌సర్కార్ సూచించారు. 'నేను టీమ్‌లో కోహ్లి ని తీసుకోవాలని భావించాను. అయితే వారు మాత్రం ఎస్. బద్రీనాథ్‌నే టీమ్ లో ఉంచాలనుకున్నారు. ఎందుకంటే అత డు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు కనుక. ఒకవేళ కోహ్లిని తీసుకుని ఉంటే బద్రీనాథ్‌ను తీసేయా ల్సి ఉంది' అని వెంగ్‌సర్కార్ వివరించారు. తన ఉద్యోగం పో డానికి బిసిసిఐ మాజీ చీఫ్ ఎన్. శ్రీనివాసన్ కారణమని కూడా వెంగ్‌సర్కార్ ఆరోపించాడు. టీమ్‌లో బద్రీనాథ్‌ను ఉంచాలని శ్రీనివాసన్ కోరుకున్నారు. అయితే దానికి వెంగ్‌సర్కార్ ఒప్పుకోనందున పెట్టేబేడా సర్దుకుని నిష్క్రమించమని అన్నారట. 'నాడు ఎన్. శ్రీనివాసన్ బిసిసిఐ కో శాధికారిగా ఉండేవారు. ఏ కారణంగా బద్రీనాథ్‌ను తీసేసింది చెప్పమని ఆయన నన్ను కోరారు. అప్పుడు నేను ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే వర్ధమాన ఆటగాళ్లపై దృష్టి పెట్టానని, తనకు విరాట్ కనిపించాడు, అతడు ప్రతిభావంతుడైనందునే టీమ్‌లోకి తీసుకున్నాం' అని వివరించినట్టు చెప్పాడు. దానికి శ్రీనివాసన్ 'తమిళనాడు తరఫున బ ద్రీనాథ్ 800 పరుగులకు పైగా చేశాడని వాదించారు. అప్పుడు 'విరాట్‌కు ఛాన్స్ వస్తుంది' అ న్నాను. దానికాయన 'ఎప్పుడొస్తుంది? ఇప్పటికే అతడు 29 ఏళ్ల ఆటగాడన్నారు. దానికి నేను 'అతడికి తప్పకుండా అవకాశం దొరుకుతుంది. కానీ చెప్పలేను' అని జవాబిచ్చినట్టు వెంగ్‌సర్కార్ చెప్పారు. కానీ ఆ మరునాడే ఆయ న శ్రీకాంత్‌ను బిసిసిఐ అధ్యక్షుడు శరద్ పవార్ వద్దకు తీసుకెళ్లారు. దాంతో నా సెలెక్షన్ పదవీ కాలం ముగిసింది' అని మాజీ సెలెక్టర్ వెంగ్‌సర్కార్ వివరించారు.





భారత్ బోణీ!

• రెండో టి20లో బంగ్లాదేశ్ చిత్తు • 6 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు • విజయానికి తోడ్పడిన ధావన్ అర్ధ శతకం • బంగ్లాదేశ్ జట్టును 139 స్కోరుకే కట్టడిచేసిన జయదేవ్ ఉనద్కట్, విజయ్ శంకర్ • 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా విజయ్ శంకర్


కొలంబో: శ్రీలంకలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో గురువారం జరిగిన నిదాహస్ ట్రోఫీ 2018 ముక్కోణపు టి20 సిరీస్‌లో టీమిండియా, బంగ్లాదేశ్‌తో తలపడిన రెండో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్‌ను ఎంచుకున్నాడు. శ్రీలంకతో ఆడిన అదే పదకొండు మంది ఆటగాళ్లతో ఎలాంటి మార్పు లేకుండా టీమిండియా బరిలోకి దిగింది. తొలి టి20 మ్యాచ్‌ను 5 వికెట్ల తేడాతో ఓడిన భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలన్న పట్టుదలతో ఆడింది. టి20 ఫార్మట్ అనేది ఏ జట్టయినా గెలిచే అవకాశం ఉండే మ్యాచ్ అని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ముక్కోణపు టోర్నీలో టీమిండియానే ఫేవరెట్‌గా ఉంది. బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ తొలి వికెట్ 22 పరుగులకే పడిపోయింది. 5 వ ఓవర్లో 35 పరుగులకు 2 వికెట్‌ను కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ బౌండరీలో రెండు క్యాచ్‌లు వెంటవెంటనే మిస్ చేశాడు. 10వ ఓవర్లో 69 పరుగులకు బంగ్లాదేశ్ మూడో వికెట్ పడిపోయింది. దాంతో సబ్బీర్ రహ్మాన్ బ్యాటింగ్‌కు వచ్చాడు. 15 ఓవర్ల తర్వాత 107 పరుగులకు 4 వికెట్‌ను కోల్పోయింది. 16.4 ఓవర్లో బంగ్లాదేశ్ స్కోరు ఉన్నప్పుడు ఉనద్కట్ బంగ్లాదేశ్ 6వ వికెట్‌ను తీశాడు. ఇది అతడికి రెండో వికెట్. ఉనద్కట్ వేసిన బంతికి దినేశ్ కార్తీక్ చేతిలో తస్కిన్ అహ్మద్ క్యాచౌట్ అయ్యాడు. చివరికి 8 వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్ 139 పరుగులు చేసింది. ఉనద్కట్, విజయ్ శంకర్‌లు కలసి 5 వికెట్లు తీశారు. మెరుగైన బౌలింగ్‌తో బంగ్లాదేశ్‌ను కట్టడి చేసి భారత్ విజయానికి తోడ్పడిన విజయ్ శంకర్ 'ప్లేర్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు. బంగ్లాదేశ్ జట్టు నిర్దేశించిన 140 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ ఆదిలో తడబడింది. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు ఓపెనర్లుగా భారత్ తరపున బ్యాటింగ్‌కు దిగారు. తొలి ఓవర్లో 9 పరుగులు చేసి భారత్ శుభారంభం చేసింది. కానీ 3.3 ఓవర్‌లో ముస్తాఫిజర్ వేసిన బంతికి ఓపెనర్ రోహిత్ శర్మ 17 పరుగులు చేసిన క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్‌గా వచ్చిన రిషభ్ పంత్ 7 పరుగులకే వెనుతిరిగాడు. ఈ పరిస్థితిలో స్కోరును పెంచాల్సిన బాధ్యత శిఖర్ ధావన్, సురేశ్ రైనాలపై పడింది. రైనా 28 పరుగులు చేసి అవుటయ్యాడు. శిఖర్ ధావన్ 5 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 55 పరుగులు సాధించాడు. అతడు చేసిన అర్ధశతకం టీమిండియా విజయానికి తోడ్పడింది. పాండే 27 పరుగులు, దినేశ్ కార్తీక్ 2 పరుగులు చేశారు.



స్కోరు బోర్డు

బంగ్లాదేశ్ 139/8(20.0 ఓవర్లు)
తమీమ్ ఇక్బాల్ (సి) జయదేవ్ ఉనద్కట్(బి) శార్దుల్ ఠాకుర్ 15, సౌమ్యా సర్కార్(సి) యుజ్వేంద్ర చాహల్(బి) జయదేవ్ ఉనద్కట్ 14, లింటన్ దాస్ (సి) సురేశ్ రైనా(బి) యుజ్వేంద్ర చాహల్ 34, ముష్ఫికుర్ రహీం (సి) దినేశ్ కార్తీక్(బి) విజయ్ శంకర్ 18, మహ్మదుల్లా(సి)శార్దుల్ ఠాకుర్(బి)విజయ్ శంకర్ 1, సబ్బీర్ రహ్మాన్(సి)దినేశ్ కార్తీక్(బి) జయదేవ్ ఉనద్కట్ 30, మెహిదీ హసన్(సి) మనీశ్ పాండే(బి)జయదేవ్ ఉనద్కట్ 3, తస్కీన్ అహ్మద్(నాటౌట్) 8, రూబెల్ హుసైన్ –రనౌట్(సురేశ్ రైనా)0, ముస్తాఫిజర్ రహ్మాన్ (నాటౌట్) 1.
ఎక్స్‌ట్రాలు: 15
మొత్తం: 139
వికెట్ల పతనం: 1–20, 2–35, 3–66, 4–72, 5–107, 6–118, 7–134, 8–135,
బౌలింగ్: జయదేవ్ ఉనద్కట్ 4–0–38–3, వాషింగ్టన్ సుందర్ 4–0–23–0, శార్దుల్ ఠాకుర్ 4–0–25–1, యుజ్వేందర్ చాహల్ 4–0–19–1, విజయ్ శంకర్ 4–0–32–2.

భారత్ 140/4(18.4)
రోహిత్ శర్మ(బి) ముస్తాఫిజర్ రహ్మాన్ 17, శిఖర్ ధావన్(సి) లింటన్ దాస్(బి) తస్కిన్ అహ్మద్ 55, రిషభ్ పంత్(బి) రూబెల్ హుసైన్ 7, సురేశ్ రైనా(సి) మెహిదీ హసన్(బి)రూబెల్ హుసైన్ 28, మనీశ్ పాండే(నాటౌట్) 27, దినేశ్ కార్తీక్(నాటౌట్) 2
ఎక్స్‌ట్రాలు: 4
మొత్తం: 140
వికెట్ల పతనం: 1–28, 2–40, 3–108, 4–123,
బౌలింగ్: ముస్తాఫిజర్ రహ్మాన్ 4–0–31–1, తస్కీన్ అహ్మద్ 3–0–28–1, రూబెల్ హుసైన్ 3.4–0–24–2, మెహిదీ హసన్ 4–0–21–0, సౌమ్యా సర్కార్ 1–0–8–0, మహ్మదుల్లా 1–0–11–0, నజ్ముల్ ఇస్లాం 2–0–15–0.



ఇండియన్ వెల్స్‌లో షరపోవా ఓటమి


కాలిఫోర్నియా: డబ్లుటిఏ ఇండియన్ వెల్స్ టోర్నమెంట్‌లో ఐదుసార్లు గ్రాండ్‌స్లామ్ విజేత అయిన మరియా షరపోవా జపాన్‌కు చెందిన నెం.1 టెన్నిస్ క్రీడాకారిణి నవోమి ఒసాకా చేతిలో 6–4,6–4 తేడాతో ఓడిపోయింది. ఆరు డబుల్ ఫాల్ట్స్‌ను షరపోవా చేసింది. ఓటమి తర్వాత షరపోవా మాట్లాడుతూ 'నేను ఇక్కడ బాగా ఆడాలని వచ్చాను. ఎక్కువ సేపు నిలవాలనుకున్నాను. కానీ ఈ ఏడాది కలిసొచ్చేలా లేదు' అంది. షరపోవాకిది రెండో తొలి రౌండ్ ఓటమి. మోచేతి గాయంతో ఆమె దుబాయ్ టోర్నమెంట్ నుంచి ఇదివరలో ఉపసంహరించుకుంది. ఈ ఏడాది గ్రాండ్‌స్లామ్‌లో దర్శనమిచ్చిన షరపోవా ఆస్ట్రేలియా ఓపెన్‌లో థర్డ్ రౌండ్‌కు చేరుకుంది. అక్కడ ఏంజెలిక్ కెర్బర్ చేతిలో ఓడిపోయింది.

రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లన్నీ జైపూర్‌లోనే!

న్యూఢిల్లీ: రెండేళ్ల నిషేధం తర్వాత రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ ఏడాది ఐపిఎల్‌లో ఆడబోతోంది. అయితే ఆ ఫ్రాంచైజీ జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలోనే మ్యాచ్‌లన్నీ నిర్వహించేలా ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో మార్చి 5 నాటికి రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్‌సిఏ) మైదానాన్ని సిద్ధం చేయమని, పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేయమని బిసిసిఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది రాజస్థాన్ జట్టు సొంతగడ్డపై ఏడు మ్యాచ్‌లు ఆడనుంది. 'సవాయ్ మాన్‌సింగ్ మైదానం పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఇక ఎలాంటి పెండింగ్ పనులు లేవు. జైపూర్ ప్రజలకు ఇదో కానుక. ఇకపై రాష్ట్రంలో క్రికెట్‌ను అభివృద్ధి చేసేందుకు పూర్తి స్థాయిలో పనిచేస్తాం' అని ఆర్‌సిఏ నిర్వాహకులు తెలిపారు.



ధోనికి దక్కని 'ఎ ప్లస్'



• **వార్షిక వేతనాల్లో తేడాలు.. ఆశ్చర్యపోయిన అభిమానులు**

న్యూఢిల్లీ: భారత క్రికెటర్ల వార్షిక వేతనాలు భారీగా పెంచుతూ భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బిసిసిఐ) కొత్త కాంట్రాక్టులు బుధవారం ప్రకటించింది. అయితే ఈ కాంట్రాక్టుల్లో సీనియర్ క్రికెటర్ మహేందర్ సింగ్ ధోని, సీనియర్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌లకు టాప్‌గ్రేడ్ దక్కలేదు. బిసిసిఐ ఈసారి ఎ ప్లస్ , ఎ, బి, సిలుగా ఆటగాళ్ల కాంట్రాక్టులను విభజించింది. బిసిసిఐ కొత్తగా చేర్చిన ఎ+ గ్రేడ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి సహా ఐదుగురు ఉన్నారు. అన్ని ఫార్మట్లలో ఆడటం ఒకటైతే, ఐసిసి టాప్10 ర్యాం కుల్లో ఉన్న ఆటగాళ్లకు ఎ ప్లస్ గ్రేడ్ ఇవ్వడం రెం డో కారణం. ఎ+ ఆటగాళ్లకు రూ. 7 కోట్ల వార్షిక వేతనం అందుతోంది. వారు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా. రెండేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన బుమ్రాకు ధోని కంటే ఎక్కువ జీతం ఇవ్వడం ఏమిటని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

కారణం ఏమిటి?

ధోనికి టాప్ గ్రేడ్ దక్కక పోవడానికి కారణమేమిటని ప్రశ్నించినప్పుడు బిసిసిఐ ఉన్నతాధికారి 'సెలెక్టర్లు చాలా సునాయాస విధానాన్ని కనుగొన్నారు. ఎక్కువ మ్యాచ్‌లు ఆడి ఎక్కువ వేతనాలు పొందమనేదే ఈ విధానం. ప్రస్తుతం ఎ ప్లస్ గ్రేడ్‌లో ఉన్న ఐదుగురు ఆటగాళ్లు మూడు ఫార్మాట్‌లలో ఆడుతున్నారు. దాంతో వారికి ఎక్కువ జీతం పొందే హక్కు లభించింది. ఈ విషయంలో రవిశాస్త్రి, కోహ్లి, ధోనిలను విశ్వాసంలోకి తీసుకోవడం జరిగింది' అని తెలిపారు.

ఎవరెవరు ఏయే గ్రేడుల్లో..

'ఎ ప్లస్' గ్రేడ్ (రూ. 7 కోట్లు): కోహ్లి, రోహిత్, ధావన్, భువనేశ్వర్, బుమ్రా.
'ఎ' గ్రేడ్ (రూ. 5 కోట్లు): అశ్విన్, జడేజా, విజయ్, పుజారా, రహానే, ధోని, సాహా.
'బి' గ్రేడ్ (రూ. 3 కోట్లు): రాహుల్, ఉమేశ్, కుల్దీప్, చహల్, పాండ్యా, ఇషాంత్, దినేశ్ కార్తీక్.
'సి' గ్రేడ్ (రూ. 1 కోటి): జాదవ్, పాండే, అక్షర్ పటేల్, కరుణ్ నాయర్, రైనా, పార్థివ్, జయంత్.

ఎ గ్రేడ్‌లో ఎవరెవరిని ఎందుకు చేర్చారు?

రెండో ర్యాంకయిన ఎ గ్రేడ్‌లో ఏదో ఒక ఫార్మాట్‌లో ఆడే క్రికెటర్లను చేర్చారు. అంటే సాహా, పుజార వంటివారిని. ధోని టెస్టు మ్యాచ్‌ల నుంచి విరమించుకున్నారు. కాగా అశ్విన్, జడేజాలు పరిమిత ఓవర్లలో లేరు. వారిని ఇప్పటికీ ప్రపంచ కప్‌కు సెలెక్ట్ చేయలేదు. కనుక వారిని ఈ రెండో ఎ గ్రేడ్‌లో ఉంచారు. ఎ గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు రూ. 5 కోట్లు వార్షిక వేతనం లభించనుంది. ఇక కె.ఎల్. రాహుల్, ఉమేశ్ యాదవ్, కుల్దీప్ యాదవ్, యుజవేంద్ర చహల్, హార్దిక్ పాండ్య, ఇషాంత్ శర్మ, దినేశ్ కార్తీక్‌లను బి గ్రేడ్‌లో ఉంచారు. వీరికి వార్షిక వేతనం రూ. 3 కోట్లు ఉండగలదు. సి గ్రేడ్ ఆటగాళ్లకు వార్షిక వేతనం రూ. 1 కోటి ఉండనుంది. ఈ గ్రేడ్‌లో కేదార్ జాదవ్, మనీశ్ పాండే, అక్షర్ పటేల్, కరుణ్ నాయర్, సురేశ్ రైనా, పార్థీవ్ పటేల్, జయంత్ యాదవ్ ఉన్నారు. మూడో ర్యాంకయిన బి గ్రేడ్‌లోని ఆటగాళ్లను ఏదో ఒక ఫార్మట్ టీమ్‌లో ఉంచడం జరుగుతుందని బిసిసిఐ అధికారి తెలిపారు. గత ఏడాది భారత్ తరఫున కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడిన ఆటగాళ్లను సి గ్రేడ్‌లో ఉంచారు.

ఏ గ్రేడ్‌కు ఎంత వృద్ధి?

ఈ వార్షిక వేతనం విభజన 2017 అక్టోబర్ నుంచి 2018 సెప్టెంబర్ వరకు ఉండనుంది. ఎ+ గ్రేడ్‌లోని ఆటగాళ్ల వార్షిక వేతనాన్ని రూ. 2 కోట్ల నుంచి రూ. 7 కోట్లకు పెంచారు. అంటే దాదాపు 350 శాతం వృద్ధి. ఇక రెండో ర్యాంకులోని ఆటగాళ్ల వార్షిక వేతనాన్ని రూ. 5 కోట్లు చేశారు. వారి వృద్ధి దాదాపు 500 శాతం.

వీరికి కాంట్రాక్టుల్లో స్థానం లభించలేదు!

ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీపై ఆయన భార్య గృహ హింస, వివాహేతర సంబంధాల ఆరోపణ చేసిన కారణంగా ఆయన పేరును నిలిపి ఉంచారు. యువరాజ్ సింగ్, రుషభ్ పంత్‌లను జాబితా నుంచి తొలగించారు. కాగా సురేశ్ రైనాను జాబితాలో తిరిగి చేర్చారు.



మిథాలీ రాజ్‌కు రూ. 50 లక్షలు...

మహిళా క్రికెటర్ల కాంట్రాక్ట్ ఫీజులను కూడా బిసిసిఐ భారీగా పెంచింది. 'ఎ' గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు ఇప్పుడు ఏడాదికి రూ. 50 లక్షల (గత ఏడాది రూ. 15 లక్షలు) చొప్పున లభిస్తుంది. ఈ జాబితాలో స్టార్ క్రీడాకారిణులు మిథాలీ రాజ్, జులన్ గోస్వామి, హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధన ఉన్నారు. మరి ఆరుగురికి 'బి' గ్రేడ్ (రూ. 30 లక్షలు)లో అవకాశం కల్పించగా, కొత్తగా గ్రేడ్ 'సి'ని (రూ. 10 లక్షలు) చేర్చి ఇందులో 9 మందిని చేర్చారు. దేశవాళీ క్రికెట్‌లో (రంజీ ట్రోఫీ తదితర) కూడా మ్యాచ్ ఫీజులు ఏకంగా 200 శాతం పెరగడం మరో విశేషం. సీనియర్ పురుషుల విభాగంలో మ్యాచ్ జరిగే రోజుల్లో తుది జట్టులో ఉండే ఆటగాడికి రోజుకు రూ. 35 వేల చొప్పున చెల్లిస్తారు. ఇదే తరహాలో సీనియర్ మహిళల మ్యాచ్‌కు రోజుకు రూ. 12,500 చొప్పున లభిస్తుంది. క్రీడాకారులకు కాంట్రాక్ట్ మొత్తం అందించేందుకు బోర్డు తమ పిఆర్/సిఇఎఫ్ ఫండ్ నుంచి ఏడాదికి రూ. 125 కోట్లు కేటాయిస్తోంది. ఒకవేళ బోర్డు ఆదాయంలో కోత పడినా ఎలాంటి ఇబ్బంది రాకుండా తీసుకున్నామని బిసిసిఐ వెల్లడించింది.

Printed and published by K Sreenivas Reddy, Printed at M/s. JAGATI PUBLICATIONS LIMITED, Sakshi Press, D-75 & C-52, Industrial Estate (APIE), Balanagar-500037, R.R.Dist., TELANGANA and Published from H.No.12-1-493/VA, Giriprasad Bhavan,Opp:Rajiv Swagruha Offices Complex, Bandlaguda Main Road, Nagole, R.R. Dist. and owned by M/s. Moveon Media Private Limited, **Editor: K. Sreenivas Reddy,** RNI Regn. No.TELTEL/2012/42234, Phone No/Fax:040-27655666, e-mail : editor@manatelangana.org.